
వేదాంతవ్యాస రత్నావళి



mohan
PUBLICATIONS
ఆధ్యాత్మిక గ్రంథ నిలయం
ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆరోగ్యాది అనేక విషయాలు తెలుసుకోండి... ఫేస్‌బుక్
FB@mohanpublications
మోహన్ పబ్లికేషన్స్
కోటగుమ్మం, అజంతా హోటల్ ఎదుట,
రాజమహేంద్రవరం - 533101.
mohanpublications.com
granthanidhi.blogspot.in

వేదాంత వ్యాసరత్నావళి



రచన:

వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి

కాపీరైట్. రిజర్వుడు.

ఆ ము ఖ ము

ఆ వే ద న - ని వే ద న

సనాతనమయిన భారతీయ సంస్కృతి ఎన్నియో కష్టనష్టములను అనుభవించుచు ఈ నాటికిని తన శాశ్వతత్వమును నిరూపించుకొను చున్నది. ఈ సంస్కృతిని గురించిన లోటుపాటులను గాంభీర్యమును గుర్తింపలేనివారు నేడు దానిని నిరసించుచున్నారు. అనాగరిక మయిన నాగరికత కారణమున పతనోన్ముఖు లగుచున్నారు. అట్టి స్థితిని చూచిన సహృదయులందరు ఆవేదన చెందుచున్నారు. ఆ యావేదనతోనే ఈ వ్యాసములు సంక్షిప్తరూపమున వ్రాయబడినవి.

ఇందుగల వ్యాసములలో మొదటిదగు పాపపుకొండలు అను వ్యాసమున కిరాత చర్యలచే ధనసంపాదన చేయతలచినవారిని గురించి ప్రస్తావించబడినదియేగాని సన్మార్గమున ధనసంపాదనచేయు సత్పురుషుల గురించి కాదని నివేదించుకొనుచున్నాను. అటులనే అబలా సబలా అను వ్యాసమునగూడ స్త్రీల స్వాతంత్ర్యము అను పేరుతో కొందరు చెప్పుచున్న మాటలువిని పరిపక్వమైన మానసికస్థితి లేనివారు పెద్దలను ఎదిరించి కష్టముల పాలగుచున్నారు. అట్టివారిని గురించియే అందు తెలియచేయ బడినది. కాని ఆత్మాభిమానముతో జీవించు అందరిని గురించియు కాదని నివేదించు కొనుచున్నాను.

ఇందుగల వ్యాసములన్నియు సమాజమునకు అంతో ఇంతో శ్రేయస్సును కలిగించునను యుద్దేశముతో వ్రాయబడినవి. గాని ఎవరిని కించపరచుటకు కాదని నివేదించుకొనుచున్నాను.

ఈ గ్రంథమునకు సహాయపడిన ఉదారులు :

1. డా॥ యన్. శ్రీనివాసశాస్త్రి, 2. యమ్. ఆర్. ప్రసాద్
3. బుర్రా శివరామకృష్ణశర్మ, 4. కుప్పా నాగభూషణశర్మ,
5. చింతలపాటి శివరామకృష్ణ. 6. బి. విశ్వనాథరావు

మరియు తదితరులు అందరకు ధన్యవాదములు.

వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి

వేదాంత వ్యాస రత్నావళి

ప్రశంస

డా॥. ఏ. సుబ్రహ్మణ్యశాస్త్రి
హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ఆఫ్ తెలుగు,
ఆంధ్ర యూనివర్శిటీ,
విశాఖపట్నం - 530 003. 10-10-93

శ్రీ శివాయ గురవే నమః

శ్రీ వేదమూర్తులయిన బ్రహ్మశ్రీ వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి గురుపాదులకు నమస్సుమనసాంజలి. ఉ॥ క్షేమపూర్వకముగా తాము ఆదరముతో నొసగిన "మనువు-మానవ ధర్మములు" "వేదాంత వ్యాస రత్నావళి" అను గ్రంధములు రెండును అమూల్య గ్రంథములు సాంతము పఠించితిని.

నిత్య జీవితమునకు పరమావశ్యకములయిన మనుస్మృతిలోని ప్రధాన విషయములను వివరణ పూర్వకముగ లోకమున కందించిన మీకు హార్దిక కృతజ్ఞతాభివందనములు. లోకము మీ ఋణము తీర్చుకొనజాలదు. సర్వమానవజీవిత సముద్ధరణకు ఈ గ్రంథము పరమోప కారకము. భిన్నభిన్న విషయములను గైకొని సులభసుందరముగ వేదాంత వ్యాసరత్నావళిని మీరు రచించుట అత్యంత ప్రశంసార్హము. సుఖము శారీరకమా, మానసికమా, అద్వైతము అంతుపట్టని విషయమా, మోక్షం అంటే ఏమిటి, నిత్యానందము అను వ్యాసములు ఆణిముత్యములు మీవంటి పండితులు లోకమునకు తప్పక అందించవలసిన విషయములు అని, హృదయపూర్వక కృతజ్ఞతలు.

వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి

వేదాంత వ్యాస రత్నావళి

1. పాపపు కొండలు

ఆదికవియైన వాల్మీకి మహర్షి బాల్యమునందు కిరాతుల సాంగత్యముకలవాడై జీవించుచుండెను. అతను కిరాత వనితను వివాహమాడి ఆమెయందు సంతానమును గని వారి పోషణమునకై అరణ్య మార్గమున వెళ్ళు బాటసారులను బాధించుచుండెను. వారి సొమ్ములను కాజేయుచుండెను. ఈ విధముగా చాలాకాలము గడిచెను.

అతని భాగ్యవశమున ఆ మార్గమున వెళ్లుచున్న సప్తమహర్షులు అతని కంట పడిరి. ఆ కిరాతుడు వారినికూడా నిర్బంధించెను. వారు అతని దుఃస్థితినిచూచి జాలిపడి యిటుల ప్రశ్నించిరి. నీవు ఈ విధముగ బాటసారులను బాధించుటచే మహా పాపమును సంపాదించుచుంటివి. పెరిగిపోయిన ఆ పాపపు కొండలు చూడుము- అని పాపపు కొండలు చూపిరి. అదిచూచిన కిరాతుడు భయముచే చలించిపోయెను. ఇది అంతయు నీ యాలుబిడ్డల నిమిత్తము చేయుచుంటివిగదా. నీ ధనమును అనుభవించుచున్న నీ యాలుబిడ్డలు నీ పాపములో భాగము పంచుకొందురేమో ఆలోచించితివా? అటుల ఆలోచించనిచో వారిదగ్గరకు వెళ్ళి ఈ ఈ విషయము తెలుసుకొని రమ్ము. మొదట ఆ కిరాతుడు ఆ ఋషులను మోసగాండ్రని తలచెను. పిమ్మట విషయమును తెలుసుకొన దలచినవాడై వారిని చెట్టుకు కట్టివేసి తనవారివద్దకు వెళ్ళి విషయమంతయు చెప్పి తన పాపములో భాగమును పంచుకొందురా యని ప్రశ్నించెను. అందులకు వారు సంపాదించి పోషించటం నీవంతు. నీవు ఎటుల సంపాదించితివో మాకు తెలియదు. అందువలన పాపములో భాగము మేము స్వీకరించము అని కఠినముగా చెప్పిరి. ఆ మాట వినినవెంటనే కిరాతుడు నిశ్చేష్టుడయ్యెను. శరీరమంతయు చెమటలు గ్రమ్మెను. పరుగు పరుగున

మహర్షుల సమీపమునకువెళ్ళి వారి పాదములపై బడి తనకు పాపవిమోచ నము కలిగించవలసినదని ప్రార్థించెను. వారు రామ మంత్రమును వ్యత్యస్తముగా 'మరా' యని యుపదేశించిరి. నిశ్చయ బుద్ధితో ఆ మంత్ర మును జపించిన కిరాతుడు వాల్మీకియై ఆది కవియై మనకందరకు తరణో పాయము చూపించెను.

ఇది యంతయు పరంపరగా వచ్చుచున్న వాల్మీకి మహర్షి సంగ్రహ చరిత్ర.

మహర్షులు వాల్మీకికి పాపపు కొండలు చూపిరిగదా. మనము కూడా కాస్తో కూస్తో పాపము చేస్తున్నాముగదా. మనకా కొండలు కనిపిం చుటలేదు. కనిపింపచేసెడివారుకూడా లేరు. మరి మనకు ఆ కొండలు కనిపించు ఉపాయము కలదా అని ఆలోచించతగిన విషయము.

ఒకరోజున ఒక జిజ్ఞాసువు ఇటుల ప్రశ్నించెను. దేవుడున్నాడని చెపుతారు. ఉంటే కనిపించదేమని. నేను సమాధానము చెప్పితిని - కని పించుచునేయున్నాడు. మీరు చూచుచునేయున్నారు. చూచిగూడా కనిపించ లేదని పొరబడుచున్నారు- అని. అందులకు ఆయన ఆశ్చర్యపడి ఏదీ నాకు కనబడుటలేదే యనెను. నేను చెప్పితిని 'తాభి రష్టాభి రీశః' అని కాళిదాసు చెప్పెను. పంచభూతములు సూర్యచంద్రులు పురుషుడు ఈశ్వరుని స్వరూపులుగదా. అవి కనిపించుచునే యున్నవిగదా. అందులకు అతడు, అవును దేవుడు ఆయా స్వరూపములలో కనిపించుచున్నాడని అంగీకరించెను. అటులనే మనకు పాపపు కొండలు ప్రతి నిత్యము కని పించుచునే యున్నవి. కాని మనము కనిపించుటలేదని పొరబడుచున్నాము. అయితే అవి ఎటులుండునో ముందుగా తెలుసుకొనవలయును.

అందులకు ముందు పాపమనగానేమో తెలుసుకొనవలయును. 'పాపాయ పరపీడనం' అని శాస్త్రము. ఇతరులను పీడించుటయే పాపము.

మనము సంపాదించిన స్థిరచరాస్థులు ఎన్నియో గలవు. అవి మనకు నిత్యము ధన రూపములో, బంగారము రూపములో, పశువుల రూపములో, పొలముల రూపములో, వాహన రూపములో, మేడల రూపములో కనిపించుచున్నవి. ఇవి యన్నియు మనకు ఎటుల లభించినవి? మనము చేసిన వ్యాపారముల వలననో, వ్యవసాయము వలననో, ఉద్యోగము వలననో, లంచగొండితనము వలననో, చౌర్యము వలననో లభించియుండునేగాని మనము కేవలము చెట్టు క్రింద ముక్కుమూసుకొని తపము చేయుటవలన మాత్రము లభించలేదు. అవి మనము చేసిన కర్మల ఫలితముగా లభించినవి. మనము పరిశ్రమలు చేయు సమయమున మనకు తెలియక పోవచ్చును గాని ఆ పరిశ్రమల ఫలితములుగా మనకు లభించిన ఈ భోగములన్నియు పాప ఫలితములేయని గుర్తించవలయును. మనకు లభించిన సంపదలనుచూచి సంతసించుచున్నామేగాని ఇవి అన్నియు ఆనాడు కిరాతకునికి కన్పించిన పాపపు కొండలని తెలిసికొనజాలకున్నాము. మనము సంపాదించిన సంపదను మన ఆలుబిడ్డలు అనుభవింతురేగాని మన పాపమును మాత్రము అనుభవించరు. ఈ విషయమునే మహర్షియైన మనువు ఇట్లు చెప్పెను.

ఏకః ప్రజాయతే జంతుః ఏకఏవ ప్రలీయతే ।
ఏకో2నుభుంక్తే సుకృతం ఏకఏవ చ దుష్కృతమ్ ॥

అనగా జీవి ఒకడుగా పుట్టును, ఒకడుగా చనిపోవును. తన పాప పుణ్యములను ఒకడుగానే యనుభవించును.

తాము చేసిన పాపముల పరిహారమునకు రామనామ జపము యొక్కటే శరణ్యము.

—(౦)—

2. అబలా ? సబలా ?

ప్రాచీన కాలమునాటి గ్రంథములయందు స్త్రీలను అబలా అను శబ్దముతో వ్యవహరించటం జరిగింది. దానికి కారణం ధర్మ శాస్త్రకారులు స్త్రీ పోషణయందు రక్షణయందు కూడ పురుషులకు తగిన శ్రద్ధ వహించవలసి యున్నదని నొక్కి వక్కాణించటమే. ఆ శాస్త్ర విధులను విశ్వసించిన పురుషులు స్త్రీల విషయమున తగిన శ్రద్ధ వహించారు. బాల వృద్ధులతో సమానముగా స్త్రీలనుగూడా ఎట్టి సమయమందును చంపరాదని తలచారు. యుద్ధ సమయములందు గూడా స్త్రీని చంపుట మహా పాతకమని చెప్పినారు. ఈ విధముగా స్త్రీల విషయమున పురుషుల కర్తవ్యమును బోధించిన ధర్మశాస్త్రములు స్త్రీలకు రక్షణ కవచముగా పనిచేసినవి.

కాని కాలము మార్పులో వారు చెప్పిన మాటలు స్త్రీలకు వేరు విధముగా గోచరించాయి. స్త్రీలను పురుషుల రక్షణలో ఉండమనటం వారిని చులకన చేసినట్లుగా భావించారు. పురుషుని రక్షణలో బ్రతకడం బానిసతనంగా భావించారు. అందుకే స్త్రీలు తాము సబలలమని తమను తాము రక్షించుకొనగలమని పురుషుల రక్షణ అవసరములేదని చాటి చెప్పుచున్నారు. మేము ఉద్యోగాలు చేయగలమని తమను తాము పోషించుకొనగలమని తలచి పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విధంగా స్త్రీలు చదవటం ఉద్యోగాలు చేయటం పైకి బాగానే కనిపిస్తుంది. ఆలోచించగా దీనివలన కలిగే అనర్థం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తున్నది.

ఈ విధమయిన స్త్రీలను చూచిన పురుషుల హృదయాలలో వేరొక భావన ప్రవేశిస్తున్నది, స్త్రీలు సబలలు. వారి పోషణ భారం మనకులేదు. కాబట్టి మేము ఎందుకు వారిని పోషించాలి? రక్షించాలి? చదివి ఉద్యోగం చేయమనండి. సంపాదించమనండి. పిల్లలను పోషించ

మనండి. మా సంపాదనతో మేము విలాసాలు అనుభవిస్తాము. కాక పోతే సంసారము ఖర్చుకు మా వంతుకు సగముజీతము ఇస్తాము. ఈ విధంగా పురుషులకు స్త్రీల విషయంలో నిర్లక్ష్య భావన ఏర్పడింది.దాని వలన స్త్రీకి రక్షణ పోషణ రెండూ పోయాయి. బజారులో స్త్రీని ఎవరైనా పరిహాసం చేస్తుంటే పురుషులు విలాసంగా చూస్తున్నారు. ఆమెను బాధిస్తే ఉపేక్షిస్తున్నారు. అందుకే స్త్రీలపై అత్యాచారాలు, అన్యాయాలు పెరిగి పోయాయి.

దీనికంతా కారణం స్త్రీలు తమను సబలలమని భావించి, పురుషులనుండి దూరమై తమకుగల హక్కును చూపించుకొనవలయునను భావనతో అహంకారముతో ప్రవర్తించుటయే, అటులగాక వారు చదివి నను సంపాదించినను పురుషులనుండి రక్షణ తమకు అవసరమని భావించిన రోజుననే తమకుతాము అనర్థములనుండి దుష్టుల బారినుండి రక్షణ పొందగలరు.

3. తృప్తి ఎప్పుడు?

రామాయణము రమణీయమైన కావ్యము. వాల్మీకి మహర్షి ఆ కావ్యముద్వారా ఎన్నియో సమాజ క్షేమమును కల్గించు సందేశములను అందించెను.

ఆ కావ్యమునందు రాముడు నాయకుడు. రావణుడు ప్రతి నాయకుడు. వీరిద్దరు ఒకరికొకరు తీసిపోని మహాపురుషులే. రావణుడు బ్రహ్మ వంశమున పుట్టి పరమేశ్వరుని మెప్పించి ఎన్నియో వరములను పొందెను. వేదవేదాంగములను చదివెను, కుబేరుని జయించి లంకా నగరమును సంపాదించెను. ఇంద్రుని జయించెను, సూర్య చంద్రు

లను అనుకూలముగ చేసికొనెను. ఎందరో స్త్రీలను స్వాధీనము చేసుకొని భోగభాగ్యములను అనుభవించెను. ఇంతటి బలపరాక్రమములు గలవాడయి నప్పటికి అతనికి తృప్తి కలుగలేదు. కోరికలు తీరలేదు, ఏ విధమయిన వ్యామోహము తగ్గలేదు.

నాయకుడయిన రాముడు దశరథునికి జన్మించెను. తండ్రి తాతల నుండి సంక్రమించిన అయోధ్యానగరముపై సర్వవిధములైన అధికారము కల్గియుండెను. తండ్రియు తనయందు ప్రేమగలవాడై పట్టాభిషిక్తుని చేయుటకు అంతయు సిద్ధము చేసెను. అట్టి శుభ సమయమున అనుకొన కుండగ అయోధ్యానగరమును విడువవలసి వచ్చెను. తనకు చెందవలసిన రాజ్యము దక్కకపోయినను, అడవికి వెళ్ళవలసి వచ్చినను రాముడు ఎట్టి బాధను పొందలేదు. అంతియేగాక అరణ్యమునందు నదీతీరములందు సంచరించుచు, చెట్ల నీడలయందు భూమిపై శయనించుచు, వాహనములపై ఎక్కవలసిన రాముడు కాలినడకన నడచుచు ఆశ్రమములను మునులను సందర్శించెను. ఇట్టి సమయమున ఎట్టి బాధను పొందకపోవుటయేగాక సీత వెంటనుండగ లక్ష్మణుడు సేవించుచుండగ పదునాలుగు సంవత్సరములేగాదు, ఎన్ని సంవత్సరములయినను ఆనందముతో గడుపగల నని చెప్పెను.

నాయకుడయిన రాముడు తనకు దక్కవలసినది దక్కకపోయి నను, కష్టములను బాధలను అనుభవించవలసి వచ్చినను, దుఃఖమును పొందలేదు. అసంతృప్తిని చెందలేదు. రావణుడు తనకు అధికారము లేనిదానిని ఇతరుల నుండి బలాత్కారముగ కాజేసియు ఎవరును అనుభ వించజాలని భోగభాగ్యములను అనుభవించుచుండియు ఆనందమును పొంద లేకపోయెను, తృప్తిని పొందలేకపోయెను.

ఈ ఇద్దరి ప్రవృత్తి వలన మనము తెలిసికొనవలసిన రహస్యము- ఎవరికిని లేనటువంటి భోగభాగ్యములు లభించినను తృప్తి కలుగదనియు, మనస్సునందు కోరికలు కల్గనిచో అరణ్యముసందయినను ఆనందముగ జీవించగలమనియు.

కాబట్టి ఈనాటి ప్రజలు కోరికలను పెంచుకొనుటచేత పూర్వుల కంటెను ఎన్నియో సుఖభోగములను అనుభవించుచుండియు తృప్తిని పొందలేక పోవుచున్నారు, కోరికలను తగ్గించుకొనినచో అనంతమైన తృప్తిని పొందగలరు.

4. పాతివ్రత్యము

పాతివ్రత్యమనునది ఉన్నతమైన యోగసాధన. అట్టి యోగమును సాధించినవారే మహాపతివ్రతలని ప్రసిద్ధిని పొందిరి. అనసూయ, సుమతి, సీత, ద్రౌపది మొదలగు వారందరు మహా పతివ్రతలు. వారు తమ యోగసాధనముచేత మహర్షులవలెనే జితేంద్రియత్వమును, దివ్య దృష్టిని, శాపప్రతిశాపములను సాధించియుండిరి. అందువలన వారికిని మహర్షులవలెనే పూజ్యస్థానము లభించినది. యోగమనగ చిత్తప్రవృత్తులను నిరోధించుట, కర్మలయందు నేర్పును చూపుట యని వివిధములయిన అర్థములు గలవు.

పురుషుడు బాల్యమునందు బ్రహ్మచర్యము నవలంబించి గురువులకు సేవలు చేసి యోగమును సాధించును. ఆ విధముగ స్త్రీలకు పరపురుషులను ఆశ్రయించి సేవలు చేయుటకు అవకాశము లేనందువలన పతివ్రతలు అయిన స్త్రీలు తమ భర్తలనే గురువులుగ భావించి సేవించి తరించిరి. శరీరమునందు వివిధములు మహత్తరములు అయిన అనేక శక్తులు గలవు. వాటిని క్రమబద్ధముగ ఉపయోగించుటవలన

దివ్యదృష్టి, ఆత్మశక్తివంటి శక్తులు లభించును, యోగఃకర్మసు కౌశలమ్ అని గీతావాక్యము.

పురుషులకు వలెనే స్త్రీలకును జ్ఞానవైరాగ్యములను సంపాదించి ఉన్నతలోకములను మోక్షమును పొందవలసి యున్నది. అట్టివానిని పొందుటకు వివాహమాడిన స్త్రీలకు భర్తను ఆశ్రయించుటకంటె మరియొక మార్గములేదు. వివాహ సమయమున తన శరీరమును ఇంద్రియములను కూడ భర్తకు స్వాధీనము చేసి యున్నది. అట్టివానిని ఇతరులకు వినియోగించుట కానిపని. అందువలన భర్తనే గురువుగ భావించి పతివ్రతలు సేవలుచేసిరి. ఏమియు చదవక పోయినను మహాపతివ్రతయగు యొకస్త్రీ కౌశికునకు దివ్యోపదేశమును చేసెను.

ఈనాటి స్త్రీలు భర్తలను సేవించుట యనగ మగవారికి బానిసలుగ నుండుటయనియు, అది స్త్రీజాతికి అవమానకరమనియు భావించుచున్నారు. వారలును భర్తలలో సమానమయిన మానసిక వికాసమును బుద్ధి వైభవమును సంపాదించితిమనియు, భర్తల అడుగుజాడలలో నడువవలసిన అవసరములేదనియు, తలచుచున్నారు. తమ జీవితలక్ష్యమును తామే నిర్ణయించుకొనగల్గుచున్నారు.

ఇచ్చట తెలుసుకొనవలసిన ముఖ్యవిషయము ఒకటిగలదు. ఈ లోక సంబంధమయిన సుఖభోగములు అనుభవించుటకుగాని, జీవిత లక్ష్యమును సాధించుటకుగాని, విజ్ఞానమును సంపాదించుటకుగాని, భర్తలను అనుసరించవలసిన అవసరములేదు. కాని జితేంద్రియత్వమును ఉన్నత లోకములను జ్ఞానవైరాగ్య మోక్షములను ఋషులవలె సంపాదించుటకు భర్తలను, సేవించుటకంటెను మరియొక మార్గములేదు.

ఈ విషయమును గుర్తించిన స్త్రీ లందరు పాతివ్రత్యమునందలి ధర్మమహాత్మ్యములను తెలుసుకొని తరింతురుగాక.

5. తక్కువ పని-ఎక్కువ భోగము

బాలురకు శరీరమంతయు ఒకే రూపముగ కనిపించును, సామాన్య మయిన వివేకముగలవారికి కాళ్ళు చేతులు వేరువేరు అవయవము లనియు అవి చేయు పనులు వేరువేరు అనియు తెలియును. అంతకంటెను మించి వేదాంతసంబంధమయిన ఆలోచన చేసిన వారికి కర్మేంద్రియ ములు జ్ఞానేంద్రియములు ప్రాణములు మనస్సు బుద్ధి అను వానిని గురించి తెలియును.

కాళ్ళు, చేతులు, నోరు, మూత్రస్థానము, పురీషస్థానము అను నవి కర్మేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను నవి జ్ఞానేంద్రియములు, ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనునవి పంచప్రాణములు. ఈ ఇంద్రియములను ప్రేరే పించువానివి మనస్సు అనియు, నిశ్చయశక్తిగలదానిని బుద్ధి అనియు అందురు.

మనస్సు తనవాంఛలను తీర్చుకొనుటకు ఇంద్రియములను ప్రేరేపించుచుండును. ఆ ప్రేరణ ననుసరించి ఇంద్రియములు పని చేయును. మనస్సునకు అందమయిన దృశ్యమును చూడవలయునని కోరిక కల్గినచో అచ్చటకు వెళ్ళుటకు పాదములను ప్రేరేపించును. ఆ పాదములు శరీరమునంతయు మోసుకొని వెళ్ళును. ఆ వెళ్ళుటవలన పాదములకు ఎంతయో బాధ కలుగును. అయినప్పటికిని మనస్సునకు గల కోరికను తీర్చుటకు పాదములు కష్టపడుచున్నవి. అటులనే మనస్సునకు బరువయిన వస్తువును తీసికొని వెళ్ళవలయునను కోరిక కల్గినచో ఆ కోరిక తీర్చుటకు చేతులు శ్రమపడి ఆ బరువును మోయు

చున్నవి అటులనే మూత్రవిసర్జన స్థానము పురీషస్థానము నోరును కూడ శరీర రక్షణకు కావలసిన పనులు చేయుచున్నవి. ఈ విధముగ మనస్సు కర్మచారులవంటి కర్మేంద్రియములను ప్రేరణచేసి జ్ఞానేంద్రియముల ద్వారా భోగములు అనుభవించుచున్నది.

ఇచ్చట పనిచేయునవి కర్మేంద్రియములు; భోగములు అనుభవించునవి జ్ఞానేంద్రియములు. రంగస్థలమునకు శరీరమును మోసుకొని పోవుటకు పాదములు బాధపడుచున్నవి. అచ్చట దృశ్యములు చూచి కన్నులు పాటలు విని చెవులు ఆనందించుచున్నవి.

ఒక పెద్ద పారిశ్రామికుడు తన పరిశ్రమలో పనిచేయుటకు కొందరు కర్మచారులను నియమించుకొనును. ఆ పరిశ్రమవలన లక్ష రూపాయలు లాభము వచ్చినచో ఎనభై వేల రూపాయలు కర్మచారులకు జీతముల క్రింద ఇచ్చి ఇరవై వేల రూపాయలు తాను అనుభవించును. అంతియేగాని లక్షరూపాయలు లాభమువచ్చిన లక్ష ఇరవై వేల రూపాయలు జీతములక్రింద ఇవ్వడు. అటుల ఇచ్చినచో తాను నష్ట పడును.

అటులనే కర్మేంద్రియముల ద్వారా సంపాదించిన ధనమును జ్ఞానేంద్రియముల తృప్తికై తక్కువ ఖర్చుపెట్టవలయునేగాని ఎక్కువ ఖర్చుపెట్టరాదు. ఇచ్చట కర్మేంద్రియములు కర్మచారులు. జ్ఞానేంద్రియములు భోగపురుషులు. కర్మేంద్రియముల వలన సంపాదించిన ధనమునకుమించి జ్ఞానేంద్రియములు అనువానికి భోగములు అను జీతములను ఎక్కువ ఇచ్చినచో బుద్ధి అను పారిశ్రామికుడు నష్టపడును, ఇందువలన పనులచే సంపాదించిన ధనమునకు మించిన భోగములు అనుభవించరాదు. ఈ విషయమునందు దైవచింతన కలవారు

మిక్కిలి జాగరూకులై యుండవలయును. భోగములు దైవచింతనకు విరోధములు.

6. చిన్నకథ - పెద్ద విషయము

పూర్వకాలమున మహాతపుడు అను ముని తపముచేయుచుండెను. ఆ సమయమున ఆకాశమున వెళ్ళుచున్న కాకి నోటినుండి జారి ఎలుక పిల్ల యొకటి ముని సమీపమున పడెను. ముని దయతలచి దానికి ధాన్యపుగింజలుపెట్టి పెంచుచుండెను. దానిని తినుటకై పిల్లి యొకటి దానిని వెంబడించెను. అది తెలిసిన ముని ఎలుకను పిల్లిగ చేసెను. పిల్లిని తినుటకు కుక్క వెంబడించెను. ముని పిల్లిని కుక్కగా మార్చెను. కుక్కవెంట పులిపడగా ఆ కుక్కను ముని పులిగా మార్చెను. ఆ పులిని చూచి మునులందరు ఇది ఎలుకపిల్లయే అనుచుండిరి దానిని వినిన ఆ ఎలుక పులి, మునిని చంపినగాని తనకు కలుగుచున్న ఈ అవమానము పోదు అని తలంచుచుండెను.

ఆ విషయమును తెలిసికొనిన ముని ఆ పులిని ఎలుకగ మార్చెను, ఇది చిన్న కథ. దీనివలన తెలుసుకొనవలసినది పెద్ద విషయము. ఎలుక ఎలుకగ నున్నపుడు మునిని చంపవలయునను కోరిక కలగలేదు. పులిగా మారినపుడు మాత్రమే ఆ కోరిక కలిగెను. ఆ కోరిక కలుగుటకు కారణము దానికి పులిశరీరము లభించుటయే, ఇందువలన మనము గ్రహించవలసిన విషయము- మనకు కలుగు కోరికలు స్థూలశరీరము ననుసరించియే కలుగుచున్నవి.

మానవునకు బాల్యము కౌమారము యౌవనము వార్ధక్యము అను నాలుగు దశలు కలుగును. ఆ దశల ననుసరించియే కోరికలు కలుగు

చుండును. మన ఆచారములలో వేరువేరు సమయములందు ఇతరులను తాకరాదు అను నియమము కలదు. తాకిన ఏమగును. అని ఈనాటి వారు ప్రశ్నించుచుందురు. తాకిన సమయమున ఇతరుల శరీరము లందుగల రేణువులు వీరివి వారికి వారివి వీరికి, సంక్రమించును. దీనికి నిదర్శనము- కొన్ని రోగములున్నవారిని తాకినచో లేనివారికిని ఆ రోగములు వచ్చును. కొందరు పాపములు చేయుచుండిరి. అందులకు కారణము వారి శరీరమునగల అణువులు, వారిదగ్గర చేరినవారికి వారి అణువులు వీరికి చేరుటచే వీరును పాపస్వభావముగలవారగుదురు. ఆకారణము చేతనే పాతకునితో సహవాసము చేసిన పురుషుడు పాతకియే యగునని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. ఈ కారణము చేతనే ఆరు మాసములు సహవాసము చేసినచో వీరు వారు అగుదురు అను సామెత పుట్టెను. అందు వలన ఒకరి నొకరు తాకకూడదనుట మూఢాచారము కాదనియు తాకుట వలన మంచివారి మనస్సులు కూడ చెడుమార్గమున ప్రవర్తించుననియు తెలుసుకొనవలసి యున్నది.

7. మాంసాహారము పాపమా ?

ఒకదినమున ఒక మిత్రుడిలా ప్రశ్నించాడు. మాంసముతింటే పాపం వస్తుందా అని నేను ఇలా సమాధానం చెప్పాను. పాపం వస్తుందో లేదో నాకు తెలియదు. లోకానుభవంచేత మాంసం తినటం మంచిదికాదు అని తోస్తుంది.

లోకంలో మాంసం తినే జీవులున్నాయి మాంసం తినని జీవులు కూడ ఉన్నాయి. అరణ్యంలో ఉండే ఏనుగు ఒంటె జింక మొదలయి నివి మాంసం తినవు. సింహం పులి చిరుతపులి మొదలయినవి మాంసం తింటాయి. మాంసం తినని వానిని పశువు అనే పేరుతో పిలుస్తాము.

మాంసం తినేవాటిని మృగాలు అనే పేరుతో పిలుస్తాము. మాంసం తినేవానికంటె మాంసం తినని ఏనుగు ఒంటె ఎద్దు గేదె గుఱ్ఱము మొదలయినవి ఎంతో బలంగా ఉంటాయి. అయినప్పటికి మానవుడు వానిని తన స్వాధీనములో నుంచుకొని వానివలన ప్రయోజనము పొందుతున్నాడు. అవి కూడ మానవులకు ఉపకారము చేయుచు వారితో కలసి మెలసి తిరుగుతున్నాయి. ఈ విషయము అందరికి అనుభవంలో ఉన్నది సింహము పులి మొదలయిన మృగాలు పైన చెప్పిన పశువుల కంటె చాల బలహీనము అయినవి. అయినప్పటికి మానవుడు వానిని తన స్వాధీనములో ఉంచుకోలేక పోతున్నాడు. అవి కూడ మానవులతో కలసి మెలసి తిరుగలేకపోతున్నాయి. దానికి కారణం ఏమిటి ?

ప్రతిప్రాణిలోగూడ సత్త్వము రజము తమము అనే మూడు గుణాలు ఉంటాయి. సత్త్వము అనగా శాంత స్వభావము; రజము అనగా క్రోధస్వభావము; తమము అనగా మాదక స్వభావము. ఆహారము శరీరమునకు బలమును శక్తిని పుష్టిని ఆరోగ్యమును ఇచ్చుటయేగాక పైన చెప్పిన గుణములలో మార్పును కలిగించును. శాకాహారము వలన సత్త్వగుణము పెరుగును. మాంసమువలన రజోగుణము పెరుగును. మాదకద్రవ్యములవలన తమోగుణము పెరుగును. ఈ కారణముచేతనే మాంసభక్షణము చేయు పులి మొదలగునవి క్రోధ స్వభావము కలిగియున్నవి. బలములేనివి అయినప్పటికి మానవునకు స్వాధీనముకాక యున్నవి. ఎవరికిని ఉపకారము చేయలేకపోవుచున్నవి. ఏనుగు ఒంటె మొదలయినవి మిక్కిలి బలము కలిగినవి.

అయినప్పటికి శాకాహారులగుటచేత శాంతస్వభావము కలవియై మానవులకు లోబడి ఉపకారము చేయుచున్నవి.

ఆహారము వలన కలుగు మార్పులు గుర్తించిన ప్రాచీనులు మాంసాహారము కంటె శాకాహారము మంచిదని చెప్పిరి. మాంసాహారము వలన రజోగుణము పెరుగుటచే మానవుడు క్రోధస్వభావము గలవాడై యుండును. దానివలన తనకు తనవారికి హాని కలుగచేయును. అందువలన అది అనుచితమగుచున్నది. అంతియేగాక మనువు మాంస శబ్దమునకు ఇటుల అర్థము చెప్పెను- సః — అ, నే, తినిన జంతువు. మాం : నన్ను తినును. ఆధ్యాత్మిక చింతనగలవారికి మాంసాహారము తప్పనిసరిగ విడిచి పెట్టవలసి యున్నది. శాకాహారము తిను జంతువులే ఎక్కువ కాలము జీవించగలుగుచున్నవి.

8. సుఖము శారీరకమా ? మానసికమా ?

ప్రతివారును సుఖమును అనుభవించుటకై ఎన్నియో ప్రయత్నములు చేయుచుందురు. కాని ఆ సుఖ స్వరూపమును గురించిన వివరములు అందరకును తెలియవు. తెలుసుకొనదలచినవారికి ముందుగ ఈ శరీరమును గురించిన వివరములు తెలియవలయును.

ఈ శరీరమునందు బయటికి కన్పించునటువంటి చర్మము రక్తము మాంసము ఎముకలు మాత్రమేగాక అంతః శరీరము ఒకటి కలదని గుర్తించవలయును. దానినే లింగశరీరమని వేదాంతులు చెప్పుదురు. అది వాయురూపమున ఉండును. దానిని ఆశ్రయించుకొనియే ప్రాణములు మనస్సు బుద్ధి మొదలగునవి ఉండును.

గాయములగుట ఎముకలు విరుగుట రోగాదులు వచ్చుట దెబ్బలు తగులుట మొదలగునవి బాహ్యశరీరమునకు సంబంధించిన ధర్మములు. మానసిక వికారములయిన శోకము ఆలోచనలు అనుమానములు కోపము కామము మొదలగునవి అంతః శరీరమునకు సంబంధించిన ధర్మములు.

ప్రతివారును బాహ్యమునకు కనిపించు శరీరమును అలంకరించు కొందురు. దానికే ఆభరణములు పెట్టుకొందురు. మంచి వస్త్రములు ధరింతురు. సుగంధములను పూసుకొందురు. దీనివలన అధిక మయిన సుఖము కల్గునని భ్రాంతి పడుదురు. ఈ యలంకారములతో నిండిన శరీరముతో ఉన్నత కార్యమును సాధించుటకు వెళ్లుదురు, తలంచినపని కానిచో విపరీతమయిన దుఃఖమును పొందుదురు. ఈ సమయమున బాహ్యశరీరము ఎన్నియో యలంకారములతో నిండి సుస్థిరముగనున్నను దుఃఖముకలుగునేకాని సుఖము కలుగదు. ఇందు వలన సుఖము బాహ్యశరీరముపై ఆధారపడియుండలేదనియు లింగ శరీరముపై ఆధారపడి యున్నదనియు తెలుసుకొనవలయును. ఉదాహ రణమునకు పెండ్లి చూపుల సమయమున పెండ్లి కుమార్తెను ఎన్నియో విధములయిన అలంకరణలతో అలంకరింతురు. పెండ్లి కుదరనిచో ఆమెకు దుఃఖము కలుగునేగాని ఈ యలంకరణముల వలన సుఖము కలుగదు.

ఇందువలన ప్రతివారును సుఖసాధనమయిన లింగశరీరమును అలంకరించుకొనుటకు ప్రయత్నించవలయును. ఆ శరీరమును అలంక రించుకొనుటకు మహాపురుషులు రచించిన మంచిగ్రంథములు చదువ

పలయును. వారు చేసిన మంచిపనులు చేయవలయును. వారు నడచిన రీతిలో నడువవలయును. అప్పుడు అనంతమయిన తృప్తి కలుగును. ఆ విధముగ లింగశరీరమును అలంకరించుకొనినవారే మహాపురుషులగుదురు. అట్టివారే ప్రాచీన కాలమునందలి వశిష్ఠుడు గౌతముడు జనకుడు రాముడు మొదలగువారు, అధునాతన కాలములో రమణ మహర్షి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద కామకోటిపీఠాధిపతులు మొదలయినవారు.

9. అద్వైతం అంతుపట్టని విషయమా !

జగద్గురువులయిన శ్రీ శంకరాచార్యులవారు సమస్త వేద సముద్రమును మధించి తాము కనుగొనినదానిని, అనుభవించిన దానినే అద్వైతమను పేరుతో లోకమునందంతట ప్రచారముచేసి దిగ్విజయమును సాధించిరి. వారు వేద శాస్త్ర సమ్మతమయిన సనాతనములయిన విషయములనే ప్రజాసముదాయమునకు అందచేసిరిగాని లేనిదానిని అనుభవమునకు దూరమయిన దానిని చెప్పలేదు- ఆ విషయములు తెలుసుకొనుటకు ప్రయత్నము చేయనివారు అద్వైతము అందుబాటులో లేని విషయమని భావింతురు, యదార్థమునకు అది అందుబాటులో ఉన్న విషయమే. అనుభవముతో కూడ ఉన్న విషయమే.

అద్వైతమతమున పరిణామము - వివర్తము అని రెండు వాదములు గలవు. లోకమునందంతటను ఒకే ఒక శక్తి వ్యాపించియున్నది. దానిని పరబ్రహ్మయనియు ఆత్మయనియు చెప్పుదురు. అదియే ఈ సమస్త సృష్టికి కారణమయినది.

పరిణామవాదములో ఆశక్తియే వివిధ రూపములు చెంది మనకు రకరకములయిన రూపములతో కనిపించుచున్నది. అందులకు ఉదాహరణము ఇటుల చెప్పుదురు. బంగారముతో అనేక ఆభరణములు చేయుదురు. ఆయాభరణముల రూపములు నామములు వేరువేరుగ నుండును. వానియందున్నది బంగారము మాత్రమే. వానియందుగల నామరూపములు కల్పితములు. ఎందులకన వానిని మరల కరిగించి వేరువేరు ఆభరణములు చేయించిన అవి వేరువేరు రూపములతో నామములతో పిలువబడును. కంకణములు ఉంగరములు అగును, ఉంగరములు హారములగును. హారములు కర్ణాభరణములగును. ఈ విధముగ ఆ బంగారముతో ఎన్నియో వస్తువులు చేయించవచ్చును. బంగారము మాత్రము అదియే అది సత్యము. అది మారదు. ఆ విధముగ ఒక్క అనంతశక్తియే సూర్యచంద్రులుగ భూమ్యాకాశములుగ అనేక జీవరాశులుగ మారినది. కావున ఒక వస్తువుకు చెందినవే ఈ నామ రూపములు, ఇవి అసత్యములు. ఆ బ్రహ్మస్వరూపము సత్యము. నిత్యము. ఈ విషయమునే "బ్రహ్మసత్యము జగన్మిధ్యా" అని వేదాంత వాక్యము చెప్పుచున్నది.

మరియొకటి వివర్తవాదము. ఈ వాదమునందు బ్రహ్మస్వరూపము మారదు. మనకు గల అజ్ఞానవశమున ఆ బ్రహ్మయే వేరువిధముగ కన్పించుచున్నది. లేనిది ఉన్నట్టుగా కనిపించుచున్నది. దానికి భ్రాంతి కారణము. దీనిని రజ్జు సర్పభ్రాంతి యందురు. చీకటియందు త్రాడును చూచినవాడు పాము అని భ్రాంతిపడి భయపడెను. మరియొకడు దీపము తెచ్చి చూపగా త్రాడు అని తెలిసికొని భయమును

విడిచెను. ఈ భయమునకు కారణము భ్రాంతియే. అది తొలగిన వెంటనే భయముపోయెను. అటులనే మనకు గల భ్రాంతి కారణమున పొరబడుచున్నాము. అది తొలగిన మనకు యదార్థ స్వరూపము కనిపించును; అందులకు సద్గురువుల నాశ్రయించినచో వారు, దీపము చీకటిని తొలగించినటుల మన యజ్ఞానమును పోగొట్టుదురు. అప్పుడు సమ్యగ్దర్శనము కలుగును.

భ్రాంతియనునది కొందరికే యుండునుగాని అందరకు ఉండునా యని అనుమానము కలుగును. అందురు ఒకే స్వభావము గలవారగుటచేత అందరికి భ్రాంతి సహజముగ ఉన్నది. ఉదాహరణకు - ధన విషయమున నాణెములకు బదులుగా కాగితములు వచ్చుచున్నవి. ఆ కాగితముపై అయిదు అంకెయున్న అయిదు రూపాయులు అని చెప్పుదురేగాని దానిని కాగితము అని చెప్పరు. యధార్థమునకు అది కాగితమే గదా, దానిపై అయిదు వేసిన అయిదురూపాయలు, పదివేసిన పదిరూపాయలు, వంద అంకెవేసిన వందరూపాయులు అగును. యదార్థమునకు అది కాగితమేగాని ఏదియుకాదు. అటులనే ప్రపంచ విషయమున భ్రాంతి సహజముగనున్నది. పుట్టుకచేత ఎవరికి చదువురాదు. అది సహజము, చదువుకొనిన వచ్చును. అటులనే పుట్టుకచేత వచ్చిన అజ్ఞానమును జ్ఞానసంపాదనముచే తొలగించుకొనవచ్చును.

పరిణామవాదమును వివరించుచు శ్రీ శంకరాచార్యులవారు బీజస్యాంతరివాంకురో జగదిదం 'ప్రాఙ్నిర్వికల్పం' అని చెప్పిరి. అనగా అంకురము మొలకెత్తుటకు పూర్వము బీజమునందు దాగియున్నది. అటులనే ఈ ప్రపంచమంతయు ఆవిర్భావమునకు ముందు బ్రహ్మయందు దాగియున్నది ఇచ్ఛామాత్రం ప్రభోస్సృష్టిః అని కాళిదాస

మహాకవి చెప్పిన విధమున బ్రహ్మయొక్క కోరికచే సృష్టి విచిత్ర రూపములతో నావిర్భవించినది. ఈ విధముగ జీవులందరు బ్రహ్మనుండి వచ్చినవారగుటచే జీవో బ్రహ్మైవ నాపరః అనువాక్యము అనుభవసిద్ధముగుచున్నది.

వివర్తవాదమును వివరించుచు ఆచార్యులవారు "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా" అని చెప్పిరి, ఈ సృష్టి అంతయు ఆత్మస్వరూపమై యున్నది. అయినప్పటికి భ్రాంతిచేత మనకు వివిధ రూపములుగ గన్పించుచున్నది. ఇందులకు స్వప్నము దృష్టాంతము. నిద్రపోవుసమయమున స్వప్నమునందు ఎన్నియో దృశ్యములు కనిపించును. అవి యన్నియు ఉన్నవా ? లేవు. లేనివి ఎటుల కనిపించుచున్నవి? మనస్సునందు మాయచేత కల్పించబడియున్నవి. అటులనే ఈ ప్రపంచము తనదైన ఆత్మయందు అద్దమునందు కన్పించు నగరమువలె కన్పించుచున్నది. కాని యథార్థమునకు లేదు. సద్గురువు నాశ్రయించి ఆత్మానాత్మ విచారము చేసినవారికి ఈ విషయములు అనుభవములోనికి వచ్చును.

10. మోక్షమంటే ఏమిటి ?

మోక్షమనే శబ్దాన్ని అందరూ నిత్యము ఉపయోగిస్తుంటారు. శరీరానికి శ్రమకల్గినప్పుడు నాకింకా మోక్షం లభించలేదు ఏమిచేస్తాను? నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో తెలియదు. ఈ జీవితానికి మోక్షమంటూ లేదు. పుణ్యం చేసినవారికి మోక్షం లభిస్తుంది. పుణ్యం చేస్తేకదా మోక్షం లభించేది? ఈ విధమయిన మాటలు వింటూ

ఉంటాము. అయితే మోక్షమంటే ఏమిటో దాని స్వరూప స్వభావాలేమిటో చాలామందికి తెలియవు.

మోక్షమనే శబ్దానికి విడుదల అని సామాన్యార్థం, బంధం ఉంటే గదా విడుదల ? కాబట్టి మనమందరం బంధంలో ఉన్నామని తెలుసుకోవాలి. ఏమిటా బంధం? మనకు సామాన్యంగా - బంధంలో ఉన్నట్టే తెలియటంలేదు. అటువంటప్పుడు విడుదల కోసం ప్రయత్నమేమిటి ? కాబట్టి ఆ బంధాన్ని గురించి తెలుసుకోవాలి. దానిని సంసారబంధం అంటారు. సంసార బంధం ఏమిటి ? భార్యాబిడ్డలేగదా సంసారం. వారివల్ల సుఖం లభిస్తున్నది. వారిని వదలాలని, వారు బంధం అని మనస్సుకు తోచటంలేదు. పై పెచ్చు వారిని వదలాలంటే బాధ కలుగుతున్నది. కాబట్టి వారిని బంధం అనుకోవటం ఎందుకు ? వారిని వదలాలనే ప్రయత్నం ఎందుకు ? కొందరు జనన మరణాలే బంధం అంటారు. ఆ రెండూ బంధాలు అవునో కాదో మనకు తెలియని విషయాలు. పుట్టేటప్పుడూ ఏమీ తెలియదు పోయేటప్పుడూ తెలియదు. ఆ తెలియని విషయం బంధం ఎలా అవుతుంది ? కాబట్టి ముందుగా బంధాన్ని గురించి వివరంగా తెలుసుకోవాలి.

అంతకు ముందు ఈ శరీరాన్ని గురించి తెలుసుకోవాలి.

ఈ శరీరంలో మూడు భాగాలున్నాయి. ఒకటి పైకి కనిపించే రక్తమాంసాదులతో నిండిన స్థూలశరీరం. రెండవది ప్రాణములు మనస్సు బుద్ధి జ్ఞానేంద్రియములతో గూడిన సూక్ష్మశరీరం. మూడవది వీటికి సాక్షిగా ఉన్న ఆత్మ, స్థూలశరీరం అందరికి కనిపిస్తుంది. లోపల ఉన్న లింగశరీరం కూడా పేరు తెలియకపోయినా రూపం కనిపించక పోయినా అనుభవంలో అందరికీ తెలుస్తుంది అందరూ కష్టకాలంలో

నామనస్సు బాగాలేదని ప్రాణాలుపోతే బాగుండునని నా ప్రాణం పోతున్నదని అంటారు. నా మనస్సుకు సుఖంలేదని కూడా అంటారు. దీనివలన లింగశరీర జ్ఞానం కూడా అందరికి ఉన్నదని చెప్పవచ్చు. ఇంక మూడవది తనదైన ఆత్మ. దానిని గురించి కొంచెము తెలుసు కోవాలి. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంచెము ఆలోచన కావాలి.

అందరికీ రాత్రిసమయంలో నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. తెల్లవారిన తరువాత ఆ కలను గురించి అందరికీ చెప్పి ఆ కల మంచిదా కాదా అని అడుగుతాం. ఇది అందరకీ అనుభవసిద్ధం. ఆ కలను దేనితో చూశాం? ఆ సమయంలో ఈ కళ్ళు తెరవలేదు. ఈ నోరు మాట్లాడలేదు. ఈ చేతులు కాళ్ళు పనిచేయలేదు. అవి చేసిన పనులు మాటలాడిన. మాటలు విన్నమాటలు చెప్తుతాంకదా. వాటిని దేనితో చూశాం అంటే లోపలగల అందరినీ, అన్నిటిని చూడగల సాక్షి రూపంగా ఉన్న ఆత్మతో చూశాం. దానినే వేదాంతులు కూటస్థుడు అని ఆత్మ అని సాక్షిఅని దృక్ అని అంటూ ఉంటారు. అదియే యథార్థమైన సత్యమైన నిత్యమైన సచ్చిదానంద రూపమయిన ఆత్మ స్వరూపము; మన స్వరూపము. తక్కినవన్నియు మనవి కానివి. మనవని అవి భ్రాంతిని కలుగచేయుచున్నవి.

అనగా స్థూల సూక్ష్మ శరీరాలు మనవి కాదన్నమాట, కేవలము ఆత్మయే మన స్వరూపం అని జ్ఞాపకం పెట్టుకోవాలి.

మనకు ఎన్నియో దుఃఖములు సుఖములుగూడ కలుగుచున్నవి. ఈ సుఖదుఃఖములు ఎటుల కలుగుచున్నవి? ఏ ఇంద్రియముల వలన కలుగుచున్నవి? అవి ఏ విధముగ నశించును అని తెలుసుకోవాలి.

ఈ సుఖములు దుఃఖములు స్థూల సూక్ష్మ శరీరములవలన కలుగుచున్నవి. కాలు విరిగిన బాధకలుగును. చేతికి కురుపులేచిన బాధ కలుగును. రోగము వచ్చిన బాధకలుగును. ఇవి స్థూలశరీరము వలన వచ్చిన బాధలు. ఈ బాధలను లింగశరీరమున నున్న ప్రాణములు మనస్సు అనుభవించుచున్నవి. స్థూలశరీరమునకు వచ్చిన దానిని లింగ శరీరము అనుభవించుచున్నది. స్థూలశరీరము మనదికానప్పుడు దానికి వచ్చిన బాధను లింగశరీరము ఎందుకు అనుభవించవలయును. ఎవరిదో ఎక్కడో ఇల్లు కాలితే మన శరీరమునకు వేడి తగలదుకదా. స్థూలశరీరమునను కలిగిన కష్టమును లింగశరీరము అనుభవించ నవస రము లేదు. కాని అనుభవించుచున్నది. ఎందువలన ? లింగశరీరము స్థూలశరీరమును తనది అని అనుకొనుచున్నది. మనము క్రొత్తగా యిల్లు కొంటాము. కొనక పూర్వము అది పడిపోయినను మనకు బాధ ఉండదు. కొన్నతరువాత దానికి మేకు కొట్టినను మన శరీరమునకు కొట్టినట్లుండును. ఎందువలన ? అది మనదికాబట్టి. ఇల్లు పూర్వమున్న చోటనే యున్నది. మన శరీరము మనదగ్గరే యున్నది. కాని అది మనది అనుకొనుటచేత ఈ సుఖదుఃఖములు కలుగుచున్నవి. కాబట్టి మన అనుభావనయే ఈ సుఖదుఃఖములకు కారణము. దానిని భ్రాంతి అందురు. కాబట్టి స్థూల శరీరము లింగశరీరమునకు బంధము. ఆ బంధము వదలిన స్థూలశరీర మునకు కలిగిన కష్టసుఖములు లింగశరీరమునకు అంటవు. ఇది ప్రథమ బంధము.

ఇంక లింగశరీరము - మనోవ్యాకులత కామక్రోధాదులు లింగ శరీర లక్షణములు, కోరికలు పెరుగుటచేత అవితీరక పోవుటచేత లింగ శరీరము బాధపడుచుండును. సినిమా చూచి సంతసించునది పాట విని ఆనందించునది లింగశరీరమే యని గుర్తించవలయును. అందువలననే రోగిష్ఠియైన మానవుడు మంచముమీదనుండియు సినిమాపాటను ఆనందముగా వినును. కావున ఈ సంతోషము లింగశరీరమునదేకాని స్థూలశరీరము నదికాదు. నా ప్రాణములు పోవుచున్నవి. నా మనస్సు బాగుండలేదు అనువాక్యములవలన నా అను ఆత్మకంటె లింగశరీరము వేరు అని భావించవలయును. ఈ లింగశరీరము నేను కానప్పుడు దానికి కలిగిన బాధ నేను ఎందుకు అనుభవించవలయును? ఎవరిదో ఇల్లు కాలినపుడు ఆ బాధను వారు అనుభవించుదురుకాని మనకెందుకు బాధ? తన లింగశరీరము నకు కలిగిన కామక్రోధాదులు నావి కావు అనుకొనినచో దానివలన కలిగిన సుఖదుఃఖములు నశించును. ఈ విధమున రెండవదైన లింగ శరీర బంధము నశించును.

అప్పుడు తనదైన ఆత్మస్వరూపము మిగులును. దీనికి ఏ సుఖ దుఃఖములులేవు. ఏ రోగాదులులేవు. కేవలము సాక్షిగా మాత్రముండును. ఈ విధముగ స్థూల సూక్ష్మశరీర బంధములనుండి తప్పించుకొనుటయే మోక్షము. విడుదలయని గ్రహించవలయును.

ఇంత వివరముగ చెప్పినను తెలియజాలని వానిని గురించి విద్యారణ్య స్వాములవారు "పంచదశిలో కథం ప్రబోధయే చ్ఛాస్త్రం నరం లోష్ట సమాకృతిమ్". అనగా మంటి పెడ్డతో సమానముగా నున్న మానవునకు శాస్త్రము ఇంక ఎట్లు తెలియచేయుగలదు? అనిరి.

11. నిత్యానందము

మానవులంతా ఆనందానుభవం కోరి నీటికై ఎండమావులవెంట పరుగెత్తు లేడిపిల్లలా ధన సంపాదన కోసం పరుగెత్తుతున్నారు. కాని ధనం సంపాదించినకొద్ది వీరి దాహం పెరుగుచున్నదేకాని ఆనందం కలుగుటలేదు. ఇది అందరికి అనుభవసిద్ధం. ఆనందాన్ని ఇస్తుంది అనుకొని దానిని సంపాదించటానికి నానాశ్రమలు పడి సంపాదించి నప్పటికి అది సంపూర్ణానందాన్ని ఇవ్వటంలేదు. అంటే అది దాని దోషమా లేక మన దోషమా ? దాని దోషమేనైతే అది తెలియక పరుగెత్తటం మనదోషం. మనదోషమే నంటే భూమండల వాసులంతా అట్లా దానివెంట పడుతున్నప్పుడు ఇంతమంది తప్పు చేస్తారా? అందరిని తెలివిలేని వారనటం హాస్యాస్పదంకాదా? నిజమే. అందరిని తెలివిలేని వారనటం హాస్యాస్పదం. అయితే దానివలన ఏ ఒక్కరికీ సంపూర్ణా నందము కలగనప్పుడు వారి యాలోచన సరియయినది అని చెప్పటం హాస్యాస్పదం కాదా ?

అయితే ధనం ఆనందాన్ని యివ్వదా ? ఇది యివ్వకపోతే ఏది ఆనందాన్ని యిస్తుంది. అనే ప్రశ్నలు బయలుదేరుతాయి. ధనమే కాదు బాహ్యానికి కనిపించే ఏ వస్తువూ ఆనందాన్ని యివ్వదు. ఇచ్చినట్టు భ్రాంతిని మాత్రం కలుగ చేస్తుంది. ఆ భ్రాంతిని ఆధారం చేసుకొని అదియే నిజమని అందరు అనుభవిస్తున్నారు. పసిపిల్లవాడు సినిమా చూచి నిజమనుకొనినట్లు, ఉదాహరణకు మీరు శ్రమపడి అపరూప మయిన ఒక నూతన వస్తువును సంపాదించారు. దానిని చూచి మీరు చూచిన వారందరు తన్మయులై సంతోషిస్తున్నారు. ఈ సమయంలో ఆ వస్తువును గురించిన భావనయే వారి మనసులో లగ్నమగుచున్నది.

వారికి మరియొకటి కనుపించదు. మరియొకటి తోచదు. శరీరజ్ఞానము గూడ ఉండదు. కాని వారు అనుభవించిన ఆనందము మాత్రము, అపూర్వము. కొన్ని నెలల వరకు మరచిపోలేరు. నిజానికి వారికి జరిగిందేమిటి ? వారి మనస్సు ఆ యపూర్వమయిన వస్తువుమీద కొన్ని క్షణాలు లగ్నమయింది. అంటే యీ యానందము మనస్సు వస్తువునందు లగ్నము కావటమువలన కలిగిందేకాని వస్తువునుంచి వారి మనస్సులోకి ఏ పదార్థము శరీరములోనికి భోజనమువలె చేరుట వలన మాత్రము కాదు. ఇది అందరకు అనుభవసిద్ధము. అనగా మనస్సు ఒక వస్తువునందు లగ్నమయినపుడు మనస్సునందు ఆనందము కలుగుతుంది. అది యేవస్తువు అయినా కావచ్చు. అందుచేత నీకు కల్గిన ఆనందము నీవు చూచిన ఆ ఒక్క వస్తువుచేతనే కలుగదు, అటువంటి అపూర్వమయిన ఏ వస్తువును చూచినా కలుగుతుంది. అంటే ఈ ఆనందము ఆవస్తుగతమే అయినప్పుడు ఆ వస్తువును చూచినపుడు మాత్రమే కలగాలి. కాని అటుల కలుగుటలేదు. ఏ వస్తువును చూచినా కలగటంచేత అది వస్తుగతముకాదు. మనస్సు వస్తువునందు లగ్నమగుట చేత కలిగినది అని తెలుసుకోవాలి. కాని ప్రతి మానవుడు ఆ వస్తువు ఆనందము కలిగించును అని భ్రాంతి పడుచున్నాడు. ఇది అందరి ఆలోచనకు తెలిసేమాట.

అంటే మనస్సు దేనియందయినా లగ్నమయితే ఆనందము కలుగుతుంది. అని జ్ఞాపకము పెట్టుకోవాలి. ఒకవేళ మనస్సు చంచలమై ఆ వస్తువునందు లగ్నము కాకపోతే లగ్నము చేయుటకు ప్రయత్నించాలి. ధ్యానమనగా అదియే తపస్సనగా నదియే. తాము

కోరిన భగవంతుని యందు మనస్సు లగ్నముచేయుట. అలా లగ్నము చేస్తే తన్మయత్వము కలిగి ఆనందము కలుగుతుంది. చివరకు పర్యవసానములో ఆనందము ధనమువలన కలుగదు. మనస్సును వస్తువునందు లగ్నము చేయుటచేత కలుగుతుంది.

ప్రతివారికి నిద్రానుభవమున్నది. గాఢనిద్రలో స్థూలశరీరము అయిన కాళ్ళు చేతులు పనిచేయవు. సూక్ష్మశరీరమయిన కన్ను ముక్కు చెవి పనిచేయవు. మనస్సుగూడ పనిచేయదు. కాని నిద్రలో విపరీతమయిన ఆనందానుభవము ప్రతివారికి కలుగుచున్నది. అక్కడ ధనములేదు. అపరూపమయిన వస్తుదర్శనములేదు. అయినప్పటికి సుఖము ననుభవిస్తున్నాముగదా అనుభవించటం లేదా ? అందరికి అనుభవంలో ఉన్న విషయం. కాదనటం ఎవరికీ సాధ్యంకాదు. అక్కడ ఏమి జరుగుచున్నది? మనస్సు ఆత్మయందు లీనమగుచున్నది. మనస్సు లీనమగుట వలన శరీర చేష్టలు ఇంద్రియచేష్టలు అన్ని నశించినవి. అవి నశించుట వలన సుఖము కలుగుచున్నది. అంటే మనము శరీర చేష్టలు ఇంద్రియ చేష్టలు విరమించినట్లయితే సుఖము కలుగుతుంది. అని నిద్ర అందరికి ప్రబోధము చేస్తున్నది. ఆ విషయము తెలిసియు మానవులు అజ్ఞానవశమున, మనస్సు ఇంద్రియములు శరీరమునుగూడ వస్తువాహనములనుండి విరమించుటకు బదులు వాని యందు ఎక్కువగా ప్రవర్తింపచేయుచున్నారు. ఎంత ఆశ్చర్యము! తాము సుఖకారణము తెలిసియు అనుభవించియు తెలిసికొనలేక పోవుటకంటె అజ్ఞానము ఏమి యుండును ? ఎవడయితే ఈ విషయమును గుర్తించి తన మనస్సును వస్తువ్యాపారము నుండి విరమింపచేయునో 'అట్టివాడు - శంకరభగవత్పాదులు చెప్పినటుల

యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః

యస్యబ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ.

సర్వకాల సర్వావస్థలయందును. ఆనందము అనుభవించుచునే యుండును. దీనికే నిత్యానందము అని పేరు.

ఇట్టి యానందమును అనుభవించుటచేతనే మన ప్రాచీనులు అధిక ధన సంపాదనకై వెంపర్లాడక జపతపాదులతో కాలము గడిపిరి. అది తెలియని మనము అజ్ఞానముచే ధనము వెంట పరుగెత్తుచున్నాము. ఎంత పరుగెత్తినను మనకు శరీరాయాసమేగాని సుఖలేశము కలుగదు. ఈ విధమయిన మనఃస్థితిని సంపాదించుటకు మంచివారి సాంగత్యము సద్గ్రంథపఠనము ఆవశ్యకము.



★ వేదాంతవ్యాస రత్నావళి ★ వేదాంతవ్యాస రత్నావళి ★ వేదాంతవ్యాస రత్నావళి ★

శ్రీ రామచంద్ర పరబ్రహ్మణేనమః

వేదాంతవ్యాస రత్నావళి

ద్వితీయ భాగము



రచన :

వెంపటి లక్ష్మీనారాయణ శాస్త్రి

సదభిప్రాయములు

ఓం శ్రీ మాత్రేనమః

"ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ" అన్నాడు గీతాచార్యుడైన శ్రీకృష్ణపరమాత్మ. ఆర్తి జిజ్ఞాస వున్నవారికొరకై వ్యాస, వాల్మీకి, పతంజలి, కణాద భరతాది మహర్షులు తపించి, విభిన్న విషయాలను పరిశోధించి అనేక వేదాంత రహస్యాలను లోకాలకు శాశ్వతంగా అందించారు.

కథ అనగానే పిల్లలు పెద్దలు అందరూ చెవులు రిక్కిస్తారు. అవి కేవలం కాకమ్మ కథలు కాకూడదుకదా! అవి మనలో జిజ్ఞాసను అవగాహనను పెంచి, చక్కని శీలసంపదను మనకందించేలా వుండాలి. ఆ వరవడి చిన్నతనంనుండే మొదలు కావాలి.

"వృద్ధత్వం ద్వివిధం"అని కాళిదాస మహాకవి అన్నట్లు జ్ఞానవృద్ధత్వం వైపుకి నడిపించాలి. అంటే ఆధ్యాత్మిక వాస్తవాలను గ్రహించాలి. ఉదాత్త జీవిత లక్ష్యాల వైపు నడిపించాలి అనే ఉదారభావనతో శ్రీ వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి గురువర్యులు ఎంతగానో చేసిన కృషికి అద్దం పడుతున్నది ఈ వేదాంత వ్యాస రత్నావళి ద్వితీయ భాగం.

ధర్మం అంటే ఏమిటి? ఎందుకు ధర్మం ఆచరించాలి? దాని ఫలితం ఏమిటి? ధర్మమో, అధర్మమో అందరూ సుఖదుఃఖాలు అనుభవిస్తూనే వున్నారుకదా! అనే ప్రశ్నలకు చిన్న చిన్న ఉదాహరణలతో చక్కని సమాధానాలు పొందుపరిచారు. ఎటువంటి పుస్తకాలు చదవాలి? దాని ఫలితం ఎలా వుంటుంది? ఎటువంటి ఆనందం, చిత్తశుద్ధి కలుగుతుందో చక్కగా చెప్పారు. వేద మంత్రాల నుండి బెణుకు మంత్రాల వరకు సూక్ష్మంలో మోక్షమన్నట్లు సులభంగా తెలియజెప్పారు. ఆచరణలేని శ్రవణము వ్యర్థము కాదని హెచ్చరించారు.

అత్యుత్తమ మానవజన్మనెత్తికూడా ప్రకృతి విరుద్ధ కర్మలకు తెలివిని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన చెందారు. కేవలం ఆవేదన వలన ఫలితం ఏమున్నదనీ, ముందు తరాలకు ముఖ్యంగా విద్యార్థులకు మంచి సూచనలు చెయ్యాలి అనే "గురు" భావనతో అనేక విషయాలను సోదాహరణంగా పొందుపరిచారు. ఈ వేదాంత వ్యాసరత్నావళి ఏ కాలానికీ పాతపడని, మూల్యం తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్లున్న చక్కని వేదాంత పరిజ్ఞానం కల చిన్న పొత్తం.

ఆధ్యాత్మిక చింతన కలవారిని ఆలోచింపజేసే మంచి పుస్తకాన్ని అందించిన శ్రీ లక్ష్మీనారాయణ శాస్త్రిగారికి కృతజ్ఞతా ప్రణామములు. శ్రీ మాత సేవలో....

24-6-2001

విజయవాడ.

శ్రీమతి చెవుటూరి కుసుమకుమారి

ఇందుగల పదకొండు వ్యాసాలు చదివి సంతసించాను. వీనిలో కొన్ని సామాన్యుల సందేహాలకు సమాధానముగ వున్నవి. మరికొన్ని క్రొత్త విషయాలను తెలియజేయుచున్నవి. అంతంలేని వేదాంతం అనే వ్యాసం అంతుపట్టని విషయాన్ని అతి సులభంగా తెలియజేయుచున్నది. మొదట ఈ వాక్యానికి అర్థమేమిటియనే సందేహాన్ని కలిగిస్తుంది. చదివితే విషయం స్పష్టమయినపుడు సంతోషం కలుగుతుంది. మన వేద శాస్త్రాలన్నీ పరబ్రహ్మ తత్త్వాన్ని గురించే బోధిస్తాయి. ఆ శాస్త్ర చర్చలు సామాన్యులకు అందుబాటు లోనికి రావు. అయితే ఆ విషయాన్ని శ్రీ శాస్త్రిగారు ప్రశ్న సమాధానాల రూపంలో సులభంగా తెలియజెప్పారు. వారికి నా కృతజ్ఞతలు.

24-6-2001
విజయవాడ.

– విశ్వనాథ రాజేశ్వరి

నా యభిప్రాయము

మహర్షులు సమాజ క్షేమానికి ఎన్నియో మహత్కార్యములయిన పనులు చేసారుగదా. వాటిని మనము తెలుసుకొని సంతసించు చున్నాముగదా మరి. మనము వారి పనులు ఎందులకు చేయగూడదు.

వారు చాలా శక్తిమంతులు. అందులకని చేయగలిగారు. మనము అల్పులము అని కొందరు అంటారు. అది నిజమేకావచ్చు. వారు చేసినంత మనము చేయనక్కరలేదు. మనకు చేతనయినంత చేయవచ్చును. ఆ చేయుట కేవలము సమాజ క్షేమము కోసమేయని భావించరాదు. మన జీవిత పరమార్థము కోసముగూడయని భావించాలి.

ఆ భావనతోనే ఇతరులకు ఇబ్బంది కలుగని రీతిలో మన జాతీయ భావములను గురించి చిన్న చిన్న గ్రంథముల ద్వారా అందరికి అంద జేయుటకు శ్రీ జానకీ సేవా సమాజము ప్రయత్నించుచున్నది. మా ప్రయ త్నమునకు సహకారము అందించుచున్న శ్రీయుతులు నోరి శ్రీనివాసశాస్త్రి, శ్రీమతి కుసుమకుమారి, శ్రీమతి డి. ఇందుమతీదేవి, శ్రీ బయన శివరామకృష్ణ ఆర్య, శ్రీ బి. సుబ్బన్నశాస్త్రి, శ్రీ విశ్వనాథ పావనిశాస్త్రి, శ్రీ కె.కె. గుప్త మొదలగువారందరికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. **– రచయిత**

వేదాంత వ్యాస రత్నావళి

ద్వితీయ భాగము

1. అంతం లేని వేదాంతం

వేదాంతం అనగా ఉపనిషత్తుల సారాంశం. ఆ సారాంశం నిర్గుణ పరబ్రహ్మం. అది అంతం లేనిది. ఆది మధ్యాంత రహితం.

మహర్షులు యోగులు, యతీశ్వరులు ఈ సృష్టికి కారణమయిన సత్యవస్తువును గుర్తించి దానికి సచ్చిదానందమని నిర్గుణమని నిర్వికారమని కూటస్థుడని సాక్షియని దృక్ అనిపేర్లు పెట్టారు.

మనకు సృష్టియంతయు కనిపించుచున్నది. భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, నక్షత్రములు, సముద్రములు కనిపించుచున్నవి. సమస్త జీవుల నిలకడకు ఆధారభూతమయినది భూమి. భూమిపై నివసించు ప్రాణికోటికి అహారమందించుటకు కారణమయినది నీరు. ఆ నీరు మేఘములవలన లభించుచున్నది. ఆ మేఘములకు నీరు అందజేయునది సముద్రము. ఆ సముద్రపు నీటిని మేఘములుగ జేయునది సూర్యుడు. ఈ విధముగ సృష్టి క్రమమంతయు జరుగుచుండగా దీనికి కారణమయిన సత్యవస్తువు ఒకటి యున్నది అని పరిశీలించవలసిన అవసరమేమియున్నది అని సామాన్యులకుగల సందేహము.

ఈ కనిపించేవాని వలన జీవసృష్టి జరిగి జీవించుచున్నప్పటికిని ఈ కనిపించేవన్నీ జడములు, చైతన్యరహితములు. జడములకు స్వయం ప్రవృత్తి కలుగదు. బండి జడము. ఎద్దులు కడితే ఎంత బరువయినా మోస్తుంది.

తనంతట తాను కదలలేదు. అందువలన జడమయిన వస్తువులను కదలించుటకు చైతన్య వస్తువు ప్రేరణ యవసరమయినది. అందుకని ఆ జడబస్తువులను కదిలించు శక్తి యేమిటియని మీమాంస బయలుదేరినది. ఈ వస్తువులన్నియు జడములని ఎటుల చెప్పగలము. వీనియందు చైతన్యము లేదనుటకు ప్రమాణమేమియను ప్రశ్న వచ్చును.

మనము చైతన్యముగల కొన్ని వస్తువులను చూచుచున్నాము. అవి మొదట చిన్నవిగనుండును. క్రమముగ పెరిగి పెద్దవియగును. తరువాత జీర్ణమయి నశించును. మొదట మొక్క చిన్నదిగ నుండును. తరువాత పెరిగి పెరిగి మహావృక్షమగును. కొంతకాలము బలిష్ఠముగ నుండును. పిమ్మట జీర్ణమయి నశించును.

ఆ విధముగ జీవికకు ఆధారభూతములన తగిన భూమి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలగునవి. సంచరించుచున్నవేగాని పెరుగుట తరుగుట లేకపోవుటచే జడములు అన తగియున్నవి. అయినప్పటికిని ఇవి క్రమపద్ధతిలో సంచరించుటచేత వీటికి ఆధారభూతమయిన మరియొక కారణ వస్తువును గుర్తించవలసి యున్నది. ఆ వస్తువు వీనికి ఆధారమయి వీనికంటె విలక్షణమయి యుండవలయును. ఎందువలననగా అదియు ఇటువంటిదే యయినచో అదియు జడమగును. కావున చైతన్యముగలది కావలయును. చైతన్యమున్నను మనము చూచుచున్న చెట్టు పుట్టలవలె పుట్టుట పెరుగుట యున్నచో అదియు నశించి తీరును. కావున పుట్టుట పెరుగుట నశించుట యను ధర్మములు మారుటయను వికారము సుఖదుఃఖాదులగు స్వభావములు లేనిదిగ యుండవలయును. అందువలననే దానికి సచ్చిదానంద స్వరూపమని పేరుపెట్టిరి. సత్ అనగా ఎల్లప్పుడు నిలచునది యని భావము. అది శాశ్వతముగా నిలచిననేగాని దానిచే ప్రేరణ పొందు వస్తువులు నిలువలేవు. చిత్ అనగా స్వయం ప్రేరణ కలది. దాని ప్రేరణచేతనే అన్నియు కదులును గాన అది స్వయం ప్రేరణ కలది యని చెప్పవలయును. అటుల చెప్పక దానికి సుఖదుఃఖములు ఉన్నవియనినచో అది వికారముగలది యగును.

అనగా మార్పు చెందును. మార్పు చెందునది నశించి తీరును. అందువలన శాశ్వతత్త్వము ఉండవలయునన్నచో వికారము ఉండరాదు. ఈ విధముగ చెప్పి యా వస్తువును నిర్గుణ పరబ్రహ్మమని ఉపనిషత్తులు వర్ణించియున్నవి.

బాగానే యున్నది. ఈ నిర్గుణ పరబ్రహ్మను అంగీకరించుటవలన సామాన్య జీవులకు కలుగు ప్రయోజనమేమియున్నది అనునది విచారణీయాంశము.

సామాన్య మానవులు ఎల్లప్పుడు సుఖదుఃఖములకు లోనగుచుందురు. ఈ సుఖదుఖములు కలుగుటకు కారణమేమి? సామాన్య జీవులందరు ఒకేరకమయిన చైతన్యమును కలిగియున్నప్పటికిని ఒకరి పోలికలు మరి యొకరికి ఆకారములోగాని కంఠధ్వనిలోగాని వర్చస్సులోగాని జ్ఞానములో గాని యుండుట లేదు. దానికి కారణమేమని యాలోచించిన జ్ఞానులు దానికి వారి కర్మఫలములే కారణమని చెప్పిరి. అనగా జీవులు జన్మజన్మలనుండి చేసిన మంచి చెడులు కారణముగ యిట్టి వికారములు కలుగుచున్నవని చెప్పిరి. ఆ పుణ్య పాప కర్మలనుగురించి పరిశోధించి వివిధములయిన వేలకొలది పుణ్యపాపకర్మలు కలవని నిశ్చయించి వాటి స్వభావములు తెలుపుటకై అనేక ధర్మశాస్త్ర గ్రంథములు రచించిరి. ఈ కర్మల ఫల స్వరూపములను వారు ఈ మార్గములో నిశ్చయించిరి. మూగవాడు పూర్వజన్మలో యితరులను తిట్టియుండును. వాడు మరల అట్టి పాపమును చేయకూడదనినచో వాడికి ఈ జన్మలో మాట యుండరాదు. అందువలన వాడు మూగియయ్యెను. లోకములో రాజు దుష్టుని శిక్షించు విషయమున గూడ ఎవడు ఏ అవయవముచేత ఏ యింద్రియముచేత తప్పు చేయునో వాడికి ఆ అవయవము ఆ ఇంద్రియము లేనిచో తప్పు చేయడని తలచి శిక్ష వేయుదురు. ఉదాహరణకు దొంగకు చేతి వ్రేళ్ళు తొలగింతురు. అందువలన వాడు దొంగతనము చేయలేడు. కాలివ్రేళ్ళు తొలగింతురు. అందువలన గోడలను ఎక్కలేడు. అదేవిధముగ దోషమునకు తగిన శిక్ష వేయుదురు. అటులనే ధర్మశాస్త్ర కర్తలు పాపముల కారణమున కష్టములువచ్చునని చెప్పిరి.

అటులనే పుణ్య కర్మల ఫలితములనుగూడ పరిశోధన చేసి ఏ పుణ్య కర్మవలన ఏ ఫలితము గలుగునో యనుదానిని గూడ వివరముగ చెప్పిరి. ధనము దానము చేసినచో ఐశ్వర్యము కలుగును. విద్యను దానము చేసినచో చదువు వచ్చును. ఈ విధముగ చెప్పి చివరకు పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమని చెప్పిరి. మహర్షులు ఈ విషయములను తమ బుద్ధి బలముచేగాక వేద ప్రమాణముతో చెప్పిరి యని గ్రహించవలయును.

ఈ విధముగ జీవులు చేసిన పుణ్య పాపములచే సుఖదుఃఖములు కలుగుచుండగ జీవులకు పరబ్రహ్మను అంగీకరించుట వలన ఏమి ప్రయోజనము అను ప్రశ్న వచ్చును.

ఇచ్చట వివరించతగిన విషయము.

ఆ బ్రహ్మ నిర్వికారుడయినను ఆయన దగ్గర ఐంద్రజాలకునివలె మాయ యను శక్తియున్నది. దానిచే ఈ సృష్టిని జరిపించెను. ఆ శక్తి సృష్టిని క్రమ బద్ధము చేయుటకై దేవతలను మానవులను పుణ్యపాపములను సృష్టించెను. దానిచే సృష్టించబడిన మానవులు వివిధ శక్తులుగలవారు. వారు మాయచే లభించిన శక్తిని మాత్రమే కలిగియుందురు. ఎటులననగా మానవులు నాలుకతో మాత్రమే మాట్లాడగలరు. చెవులతో మాత్రమే విందురు. అటులనే బ్రహ్మ సృష్టించును. విష్ణువు రక్షించును. శివుడు లయింపజేయును. ఇంద్రుడు వర్షించును. యముడు శిక్షించును. ఈ విధముగ దేవతల కర్తవ్యములున్నవి.

మానవులు తమ కష్టసుఖములననుసరించి యాలోచించి వివిధము లయిన దేవతలవలన తమ కష్టములను తొలగించుకొని సుఖములను పొందుచున్నారు. ఈ విషయములనుగూర్చి ధర్మశాస్త్రములు ఎన్నియో మార్గములను తెల్పినవి. ఈ కర్మకాండతో నిర్గుణ పరబ్రహ్మకు ఎట్టి ప్రమేయములేదు. అయితే ఆయనవలన మనకు ప్రయోజనమేమి. మాయా శక్తిచే కలిగిన సుఖదుఃఖములు ఎప్పుడును నిత్యములుగావు కారణమేమన ఆ మాయాశక్తియే యనిత్యము. అనిత్యమువలన పుట్టిన వస్తువు నిత్యము గాదు. అందువలన మనకు సుఖదుఃఖములు తొలగవలయుననిచో

నిత్యవస్తువును అశ్రయించవలయును. ఆ నిత్యవస్తువు నిర్గుణ పరబ్రహ్మము. దానిని అశ్రయించినచో సుఖదుఃఖములు లేని సచ్చిదానంద స్వరూపము లభించును. ఆ విషయమును వేదాంత శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ సృష్టియంతయు సచ్చిదానందమగులచే మనము అంతము లేని వేదాంతమును అనగా నిర్గుణ పరబ్రహ్మనుగూర్చి ఉపాసించవలయును. అందువలననే వ్యాసులవారు దేవీభాగవతమునందలి ప్రార్ధనా శ్లోకమున సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహిధియో యోనః ప్రచోదయాత్ సర్వసృష్టి ప్రేరకమయిన చిత్స్వరూపమును ప్రార్థించిరి.

2. సృష్టిరహస్యమును విప్పిచెప్పిన మహర్షి

ప్రాచీన కాలమునుండియు సృష్టికి మనుష్యునకుగల సంబంధమును గురించి పరిశోధనలు జరుగుచునే యున్నవి. ఈ పరిశోధనలు సమాజ క్షేమమునకై మాత్రమే జరుపబడినవి. అందుచేతనే ఆ పరిశోధనలు చేసినవారిని మహర్షులు అను పేరుతో భారతీయులు ఎంతో గౌరవాదరము లతో చెప్పుకొనుచున్నారు. ఆ మహర్షులు తాము ఆ జీవితాంతము సలిపిన పరిశోధనల ఫలితములను తాము అనుభవించుటయేగాక వాటిని వాఙ్మయ రూపములో గ్రంథస్థము చేసి సమాజమునకు అందజేసిరి. అందుచేతనే సమాజము వారికి ఋణపడి యున్నది. దానికే ఋషిఋణము అని పేరు.

ఈ పరిశోధనలు చేసిన మహర్షులందరు ఒకే విషయమునుగూర్చి గాక ఎవరికి వారు వేరు వేరు విషయములను గురించి పరిశోధనలు చేసిరి. పతంజలి మహర్షి మానవునియందుగల దేహశక్తులను వెలికితీయుటకై యోగశాస్త్రమును రచించెను. దానివలన మానవశరీరమునందుగల అద్భుత శక్తులు బయటపడినవి. అటులనే ఆ మహర్షి వైద్యశాస్త్రము రచించి శరీరమునకు జరుగు రోగ కారణములు వాని నివారణోపాయములను తెలియ జేసెను. జైమిని మహర్షి మానవుడు చేయతగిన సత్కర్మలను గురించియు

వాటి ఫలితములను గురించియు వివరణ చేసెను. కణాద మహర్షి ప్రకృతి యందలి పదార్థములను గురించియు వాటి స్వభావమును గురించియు వివరించి న్యాయశాస్త్రమును రచించెను. భరత మహర్షి నాట్యశాస్త్రమును రచించెను వాత్స్యాయనుడు కామశాస్త్ర విశేషములను తెలియజెప్పెను. అటులనే గ్రహములను గురించియు వాటి ఫలితములను గురింయిచు గుణములను గురించియు వివరించిరి. దానికి జ్యోతిషశాస్త్రమని పేరు. ఈ విధముగా మహర్షులు ఎన్నో విషయములను గురించి పరిశోధనలు చేసిరి. వాటి ఫలితములను ఈనాటికిని సమాజము అనుభవించుచునే యున్నది.

అయితే పైన చెప్పిన మహర్షులందరు తమకు అభిమతమైన ఒకటి రెండు శాస్త్ర పరిశోధనలను సమాజమునకు అందజేయగా వ్యాసమహర్షి సమస్త విషయములను పురాణముల రూపమున సమాజమునకు అంద జేసెను. వ్యాసపూర్ణిమ సందర్భముగ (9-7-98) ఈ వ్యాసము అందజేయ బడుచున్నది.

వ్యాసమహర్షి శక్తి సామర్థ్యములను తెలుసుకొనుటకు ప్రయత్నించుట ఆకాశమునకు అంచును వెదకుటయే యగును. ఆయన అనంతమయిన శక్తిగలవాడు. నాలుగు లక్షల శ్లోక పరిమితమయిన పదునెనిమిది పురాణము లను రచించెను. మనకు జీవితములో చదువుటకు సాధ్యమగునా యని సందేహము కలుగుచుండగ ఇన్నిటిని ఒకే వ్యక్తి రచించుట సాధ్యమగునాయని పరిశోధకులు ప్రశ్నించుచున్నారు. అందులకై వారు ఇది ఒకనాడు ఒక వ్యక్తి రచించినవి కావు వేరు వేరు కాలములలో వేరు వేరు ఋషులు వ్యాస నామముతో లిఖించి యుండవచ్చును అని భావించుచున్నారు. ఇది వారు తమ శక్తిని తాము అంచనా వేసుకొని మహర్షులశక్తిని యూహించుటయేగాని వారి వాదన సత్యవాదనకాదు. ఎందులకనగా వారు శ్లోక పరిమితినిబట్టి ఊహాలు చేయుచున్నారేగాని అందలి విషయములనుబట్టి కాదు. విషయములనుబట్టి పరిశీలించినచో ఆ మహర్షుల శక్తి యనంతము అని తెలియును. అప్పుడు అనంతశక్తి గల మహర్షులకు ఇన్ని శ్లోకములు రచించుట

సాధ్యమేయని తెలియును. అప్పుడు నవీన పరిశోధకుల వాదన మటుమాయ మగును.

ఏమిటి విషయములందలి గొప్పతనము అని విచారించవలయును. పురాణములయందు సృష్టిలోని వివిధ కాలములయందు జరిగిన విషయ ములు చెప్పబడినవి. ఇందలి విషయములకుగల కాల వ్యత్యాసము ఒక శతాబ్దము కాదు. లక్షల కొలది సంవత్సరముల వ్యత్యాసముగలదు. ఒకరు కొన్ని లక్షల సంవత్సరముల వ్యత్యాసము గల విషయములను కథారూపమున ఎట్లు చెప్పగలడు. మన పరిశోధకులు వేయి సంవత్సరముల వ్యత్యాసముగల చారిత్రక కథలను స్పష్టముగ చెప్పుటకు అసమర్థులై ఎవరి వాదమునకు వారు తగిన విధముగ వారు కాలభేదము చూపుచున్నారు. అట్టివారు లక్షల కొలది కాల వ్యత్యాసముగల కథలను పరిశోధన చేయుట అసంగతము.

అయితే వ్యాసమహర్షి వేరువేరు కాలములలో జరిగిన కథలను పురాణ రూపమున సమాజమునకు అందజేసెను అని అంగీకరించినను దానివలన సమాజమునకు కలుగు క్షేమమెంత అని ప్రస్తుతము విచారించవలయును.

పురాణములయందు వందలాది చరిత్రలు గలవు. అవియన్నియు వేరువేరు స్వభావముగల వారి చరిత్రలు. అందువలన వానిని చదివినప్పుడు మనకు తెలియకుండగనే మన జీవితమునకు పోలిన చరిత్ర లుండును. మన జీవితమునగల సమస్యలకు పరిష్కారములను మనము వెదకుచుండగ మనకు ఆ కథలలో పరిష్కారము దొరకును.

పూర్వకాలమున ప్రతి దేవాలయమునందును సాయంకాల సమయ మున పురాణ కాలక్షేపములు జరుగుచుండెను. అందువలన ఆనాటి వారికి జీవితమున కష్టనష్టములు కలిగినప్పుడు వాటిని ధైర్యముతో ఎదుర్కొనెడి మానసిక శక్తి యుండెడిది. అది ఈనాడు లేకపోవుటవలన సామాన్యులు అన్ని సుఖ సౌకర్యములుండియు ఏదియు లేనివారివలె బాధపడుచున్నారు. కొందరు బాధలను ఓర్చుకొనలేక హత్యలు చేయుచు ఆత్మహత్యలు

చేసుకొనుచున్నారు. కాబట్టి మన మానసిక శాంతి నిమిత్తము మన సమస్యల పరిష్కార నిమిత్తము పురాణములు చదువవలసి యున్నది.

పురాణములు జరిగినవా లేక కట్టుకథలా యను ప్రశ్నయున్నది. విశ్వాసముగలవారు జరిగినవియనియే తలచుచున్నారు. జరిగినా జరుగక పోయినా మనకు మార్గదర్శనములు అయినప్పుడు చదువుటలో దోషము లేదుకదా!

వీటిని వ్రాసిన వారిని వ్యాస మహర్షియని చెప్పుచున్నారు. వ్యాస మహర్షి శరీరావయవముల సౌందర్యము మనకు తెలియకపోయినప్పటికిని ఆయన వచనములయందలి తియ్యదనము మాత్రము మనకు తెలియుచున్నది. ఆయన సంస్కృత భాషలో వ్రాసెను. సంస్కృతమునకు అమరభాషయని దేవభాషయని పేరు. ఇది దేవతల భాషయగుటచే ఆపేరు వచ్చినది. ఆయన ఆ భాషయందలి అమృత స్వభావమును మనకు శ్లోకముల ద్వారా తెలియజేసెను.

వ్యాస మహర్షి కథాసందర్భముగ అనేకములయిన శ్లోకములను అనేకములయిన ఛందస్సులతో అనేక రీతులలో వ్రాసెను. అతి తేలికయయిన పదములతో పసిబాలుర మాటలవలె అమృతము చిందునట్లు వ్రాసెను. దీర్ఘ సమాసములు వాడినప్పటికిని తేలికగానే యుండును. అవి చదివిన వారికి మాత్రమే ఆ రుచి తెలియును.

భాగవతమును అమృత ద్రవ సంయుతము అని చెప్పుదురు. అందలి ఒక చిన్న కథ ద్వారా వ్యాసులవారి శ్లోకములయందలి అమృత స్వభావమును మన జీవిత సమస్యల పరిష్కార స్వభావమును వివరింతును.

భాగవతమునందలి చిన్న కథ అందరికి తెలిసినదియే. అయినప్పటికిని భార్యాభర్తల మధ్య భేదభావము కలిగినప్పుడు వారి సంభాషణ ప్రేమ భావముతో నిండిన సరస వచనములతో ఎటులుండవలయునో వ్యాస మహర్షి అందముగా వివరించెను.

దక్ష ప్రజాపతి యాగము చేయుచుండెను. పరమేశ్వరునకు అహ్వానము లేదు. అయినప్పటికిని సతీదేవి వెళ్ళదలచెను. పరమేశ్వరుడు నివారించ దలచెను. ఆ సమయమున సతీదేవి పరమేశ్వరుడు లోకాధిపతులయినప్పటికి ఆ యహంకారమును విడిచి సామాన్య జీవులవలె సరస సంభాషణ సాగించిరి. ఆ సంభాషణలో గర్వము అహంకారము లేవు. పరస్పర ప్రేమ పాశము మాత్రమే నిండియున్నది. వ్యాసమహర్షి వ్రాసిన శ్లోకములన్నియు వ్రాసి అందలి సౌందర్యమును వివరించుట సాధ్యముగాదు. అయినప్పటికిని విషయము తెలుపుటకు ఒకటి రెండు శ్లోకములు వివరించెదను. సందర్భానుసారముగ వ్యాసమహర్షి వృత్తమును మార్చి అందమయిన వృత్తములో వ్రాసెను.

దక్షుని యాగము చూచుటకు దేవతలందరు తమ భార్యలతో గలసి విమానములపై వెళ్ళుచుండిరి. ఆ దృశ్యమును చూచిన సతీదేవి పరమ శివునితో యిటుల అనెను.

నా సోదరీమణులందరు తమ భర్తలతో గలసి వెళ్ళుచున్నారు. నాకును మీతోగలసి వెళ్ళవలయునని యున్నది. అచ్చటికి మా బంధువులందరు వత్తురు. నాకు చాలా కాలమునుండి మా తల్లిని చూడవలయునని యున్నది. ఓ పరమేశ్వరా నీకు ప్రపంచములో ఆశ్చర్యమును కలిగించునది ఏదియులేదు. కాని నేను మాత్రము –

తథాప్యహం యోషిత్ అతత్త్వవిచ్చతే దీనా దిదృక్షా భవమే భవక్షితం – స్త్రీని. అందువలన నీ యథార్థశక్తి తెలియదు. దీనురాలనై వేడుచున్నాను. ఇచ్చట సతీదేవి సహజముగ స్త్రీలు భర్తను అనునయించు విధమున ప్రార్థించినది.

పిలువని పేరంటమునకు పోవుట తగునా యందురేమో!

అనాహుతా అభ్యభియాంతి సౌహృదంభర్తుర్గురోర్దేహ కృతశ్చకేతనం

భర్త యింటికి గురువు యింటికి పుట్టింటికి పిలువకయే వెళ్ళవచ్చును. నా యాచన మన్నించుము. యాచన చేయువారు ఎంతటి వినమ్రులై యుందురో అంతటి దైన్యభావముతో యాచించెను.

ఆ మాటలు వినిన పరమశివుడు తన ప్రేమను ఒలకపోయుచు ఇట్లనెను.

త్వయోదితంశోభన మేవ శోభనే

అనాహుతా అప్యభియాంతి బంధుషు.

ఓ సుందరీ నీవు చెప్పినది చక్కగ యున్నది. అని ఓదార్చుచు- వారు దేహాభిమానులైయున్నారు.

విద్యాతపోవిత్తవపుర్వయః కులైఃసతాంగుణైఃషడ్భిర సత్తమే తరైః

విద్య తపము వయస్సు శరీరములు మంచివారికి సద్గుణములు కాని ఇతరులకు కావు. అట్టివారు నిన్ను వంకర దృష్టితో చూచెదరు. వారి మాటలు బాణములవలె శరీరమును బాధించును. నీవు నీ తండ్రికి మిక్కిలి ప్రియమయినదానివి. అయినప్పటికిని నా కారణమున నిన్ను ద్వేషించును. నీవు నా మాట వినక వెళ్ళినచో

యది వ్రజష్యసి అతిహాయమద్వచో భద్రంచ వత్యానతతో భవిష్యతి.

సంభావితస్య స్వజనాత్పరాభవో యదా ససద్యోమరణాయ కల్పతే.

నీకు శుభము కలుగదు. గౌరవముగలవారికి తన బంధువుల యవమానము మరణము కల్గించును.

ఇందలి మాటల ఔచిత్యమును విశదముగా వివరించవలసియున్నది. పరమశివుడు సతీదేవి మాటలకు కోపగించక ఆమె మాటలను గౌరవించుచునే తన యభిప్రాయమును చెప్పెను. ఇది సరస సంభాషణ. వ్యాస మహర్షి తన పలుకులలో అందజేసిన దాంపత్య రహస్యము.

వ్యాసుడు కథలతోపాటు జీవన పరమార్థమును మానవుని కర్తవ్యమును తెలియజేసెను. చిన్న వివరణ. విజయవాడయందు మల్లాది రామకృష్ణ చయనులు అను మహానుభావుడు నివసించి యుండెను. ఆయన కుమారుడు వీర రాఘవ సోమయాజులు అను అవధూత స్వరూపుడు. ఆయన ద్వాదశ దీర్ఘసత్రయాగము చేసెను. ఆ సమయమున పదునెనిమిది పురాణములను

ప్రవచించెను. పురాణములయందలి నూరు శ్లోకములను ఎన్నికచేసి ముద్రణగావించెను. వారు ప్రకటించిన వానిలోని రెండు మూడు శ్లోకములతో ఈ వ్యాసమును ముగింతును.

సోపాన భూతం మోక్షస్య మానుషం ప్రాప్య దుర్లభమ్
యస్తారయతినాత్మానం తస్మా త్పాపత రోఽత్రకః

మోక్షమును పొందుటకు శరీరము మెట్లవంటిది. దానిని సంపాదించియు జ్ఞానమును పొందలేని వానికంటెను పాపాత్ముడు లేడు.

ధర్మాచ్ఛ జాయతేహ్యర్థో ధర్మాత్కామోఽపి జాయతే
ధర్మ ఏవాపవర్గాయ తస్మాద్ధర్మం సమాచరేత్

ధర్మాచరణమువలన ధనము ధనమువలన భోగము లభించును. ఆ ధర్మమువలననే మోక్షముసిద్ధించును. కావున ధర్మమును ఆచరించవలయును.

అస్థిరేణ శరీరేణ స్థిరం కర్మ సమాచరేత్
స్వహస్తేన తతో దేయం మృతే కః కస్యదాస్యతి

అస్థిరమయిన శరీరముతో స్థిరమయిన కర్మ చేయవలయును. అందులకై తానే స్వయముగా దానము చేయవలయును. చనిపోయిన తరువాత ఎవరు ఎవరికి యివ్వగలరు.

విష్ణుర్మాతా పితావిష్ణుః విష్ణుః స్వజనబాంధవాః
యేషామేవస్థిరా బుద్ధిః న తేషాం దుర్గతి ర్భవేత్

విష్ణునే తల్లియనియు తండ్రియనియు బంధువు అనియు తలచినవానికి దుర్గతి కలుగదు.

వ్యాసమహర్షి ఎన్నియో రహస్య విషయములను చెప్పెను. వ్యాసవాణి సముద్రము వంటిది. వెదకిన కొలది రత్నములు దొరకుచునేయుండును. అది వారివారి అదృష్టముపై ఆసక్తిపై ఆధారపడి యున్నది.

౩. సమాజ పరిశోధన ఫలితమే పురాణ వాఙ్మయము

మహర్షులు సమాజమును తగినరీతిని తీర్చిదిద్దుటకు ఆయా కాలములయందు జరిగిన వృత్తాంతములను పరిశోధనచేసి కావ్యరీతిలో పురాణ వాఙ్మయమును సమకూర్చిరి. ఈ పురాణములను రచించినవారు త్రికాలజ్ఞులయిన మహర్షులు. వారు అతీంద్రియ శక్తిచే భూత భవిష్యద్వర్తమాన కాలములను గుర్తించినవారు. వారు మానవ సమాజము సుఖశాంతులతో వర్థిల్లుటకు ధర్మశాస్త్ర గ్రంథములను రచించిరి. ఆ గ్రంథములయందు సర్వమానవుల ప్రవృత్తిని గుర్తించి మానవులకు చేయతగినవి చేయరానివిగూడ తెలియజెప్పిరి. అయితే యవి ధర్మనిష్ఠులయిన సత్పురుషులకేగాని సామాన్య మానవులకు అందుబాటులోనికి రావని గుర్తించిన వాల్మీకి వ్యాసాదులు రామాయణ భారతాదులు రచించిరి. ఈ పురాణములయందు సమస్త మానవుల స్వభావములు తెలుపు కథలు గలవు. వాటిని చదివినవారు, వినినవారుగూడ తమ జీవనములను సుఖమయములుగా చేసుకొనుచుండుట చేతనే యానాటినుండి ఈనాటివరకు పురాణ పారాయణ కార్యక్రమము జరుగుచునేయున్నది.

పురాణశబ్దమునకు పురాతనమయినది అయినను నవీనమువలె అలరారుచుండునని యర్థము విజ్ఞులు చెప్పుచున్నారు. ఈ పురాణములన్నియు సంస్కృత భాషలో వ్రాయబడియున్నవి. సంస్కృతము మహత్తరమయిన దేవభాష. ఆ భాషయందుగల మాధుర్యమునంతయు వ్యాస వాల్మీకులు తమ గ్రంథములయందు రంగరించి పోసిరి అందువలన పురాణములను విను సమయమున ఆనందమును పొందలేని మానవుడు వుండడు. వానిని ఎన్ని పర్యాయములు వినినను చదివినను ఆనందము కలుగునే కాని విసుగుదల కనిపించదు. అందుచేతనే ఆ గ్రంథములను భారతీయులు వేలకొలది సంవత్సరములనుండి పారాయణ చేయుచున్నారు.

హైదరాబాదు నగరమునందు శ్రీ సుందర చైతన్యస్వామి రామాయణము

చెప్పుచుండగ లక్షలకొలది జనులు వచ్చి వినిరి. అటులనే శ్రీ త్రిదండి చిన నారాయణ జియ్యరుస్వామివారి యుపన్యాసములు శ్రీ మాతాజీ శివచైతన్య గారి యుపన్యాసములు అందరిని సంతసింపజేయుచున్నవి. సంతసించిన వారందరు వారికి ఘనసత్కారములను చేయుచునే యున్నారు.

అవి కేవలము తాత్కాలికమయిన ఆనందమును కలుగచేయటమేగాక వినినవారందరి జీవితములను సుఖశాంతులతో వర్ధిల్ల చేయుచున్నవి.

ప్రస్తుతకాలమున అధిక సంఖ్యాకులు పురాణములను చెప్పుటలేదు. అందులకు కారణము సమాజము వారిని సరిగా గుర్తించి ఆదరించలేక పోవుచున్నది. దానివలన సమాజమున అనైతిక స్థితి యేర్పడినది. దీనిని తొలగించుటకు ప్రతి గ్రామమున పురాణ ప్రవచన జరుగవలయును. అందులకు అందరూ సహకరించవలయును.

ప్రజల యనైతిక స్థితికి భయపడుచున్న ప్రభుత్వమువారుకూడా ప్రతి దేవాలయమునందును పురాణ ప్రవచనమునకు ఏర్పాటు చేయవలయును. ప్రవచనానంతరము ప్రసాద వినియోగము జరుగవలయును. కొందరు మొదట ప్రసాదమునందలి తీపితో వచ్చినను తరువాత పురాణ రహస్యములను తెలుసుకొని వినుటకు ఆసక్తి చూపుదురు.

మానవ స్వభావములను పరిశోధన చేసి వ్రాసినవి యగుటచేతనే పురాణములు ఇంతకాలము నిలచియున్నవి. పురాణములను వినినయట్లు ఏ యితర గ్రంథమును చెప్పినను వేలకొలది మంది జనము వచ్చి వినలేరు. ఎంత మంచి గ్రంథమునయినను ఒకటి రెండు సార్లు చదువుదురేగాని పది పర్యాయముల సుందరకాండవలె పారాయణము చేయలేరు.

ఈ పురాణ గ్రంథములను వినినంత మాత్రముననే పాపపరిహారము జరుగునని మహర్షులు చెప్పిరి. అందులకు కారణము, పురాణములన్నియు సృష్టికి కారణమయిన భగవంతుని మహిమను గూర్చియే చెప్పును. నామ స్మరణమే తరుణోపాయమనియు, త్యాగరాజ రామదాస మీరాబాయిలాంటి వారు నామస్మరణచేతనే తరించిరనియు మనకు తెలియును.

కొందరు పురాణములను పుక్కిటి పురాణములని తెలిసియో తెలియకయో చెప్పుచుందురు. దాని యదార్థ వివరణము యిటులయున్నది. ఆనాటి ప్రజలు పురాణ రహస్యములను కంఠస్థము చేసి యందలి విషయములను ప్రతిచోట గ్రంథము లేకయే తమ నోటి మాటలతో చెప్పెడి వారు. పుక్కిలి యనగా నోరు. మనము నీటిని పుక్కిలించి ఉమ్మి వేయ వలయును అనుచుందుముగదా. అందుచే వాటికి పుక్కిలి పురాణములు అని పేరు వచ్చినది.

పురాణములు మానసిక శాంతిని కలిగించునను విషయమును తెలియచేయు ఈ సంఘటనను చెప్పి ఈ వ్యాసమును ముగింతును.

పాండవులు వనవాసము చేయుచుండిరి. ఆ సమయమున వారిని చూచుటకు నారద మహర్షి వచ్చెను. ధర్మరాజు నారదుని సత్కరించి తమకు కలిగిన కష్టములను చెప్పుచు, మావలె రాజకుమారులైపుట్టి యింతటి వనవాస దుఃఖమును అనుభవించినవారు ఎవరయినా యుందురా అని బాధతోననెను.

అందులకు నారద మహర్షి ఓ ధర్మరాజా నీ కష్టము ఏమంత కష్టమయినది రాముని వనవాస వృత్తాంతము వినియుండలేదా? రాముడు నీవలె వనవాసము చేయుటయేగాక భార్యనుకూడ పోగొట్టుకొనెను. నీకు నలుగురు తమ్ములు సహాయులుగా నున్నారు. రామునికి లక్ష్మణుని సహాయము తప్ప మరియెవరి సహాయము లేదు. మీరందరు భార్యతోను తమ్ములతోను కలసి ఒకరి కష్టసుఖములను మరియొకరు పంచుకొనుచు జీవించుచున్నారు. పాపము రామునికి ఈ మాత్రము సుఖముగూడ దక్కలేదు గదా యనెను.

అది విని ధర్మరాజు నిజమే మేము వనమునందున్నను అందరము కలిసియే జీవించుచున్నాము. ఈ మాత్రము సుఖమును మాకు కలుగజేసిన భగవంతుని దయకు సంతసించుచున్నాము అని తన దుఃఖమును మరచి సంతోషమును పొందెను.

కావున పురాణములు ఎంత మానసిక పరిశోధనల ఫలితములో విచారించి తెలుసుకొనవలయును.

4. ఆనాటి మంత్రములు ఈనాడు ఫలించునా?

ప్రాచీన కాలమునందలి మహర్షులు సమాజక్షేమమునకై వారు తపో బలముచే గ్రహించిన కొన్ని మంత్రములను సమాజమునకు అప్పగించిరి. ఇంతవరకు ఆ మంత్రములను అనుసరించియే భారతీయులందరు తమ నిత్య కార్యక్రమములను నిర్వహించుచున్నారు. అయితే ఆనాడు చెప్పిన మంత్రములు ఈనాడు ఫలించునా?యని పాశ్చాత్య విజ్ఞాన కారణమున సంకుచిత మనస్కులయిన కొందరు సందేహించుచున్నారు కాని అవి ఫలించియే తీరును. ఫలించుచున్నవి. అందులకనియే ఇప్పటికిని అందరు మంత్ర జపములు చేయుచున్నారు. అయితే అవి ఎటుల ఫలించును. ఎటుల చేయవలయునను విషయములు జాగ్రత్తగా పరిశీలించవలయును.

ఏనాటివాడు సూర్యుడు. అయినను ప్రకాశించుచున్నాడు. ఏనాటిదో ఈ భూమి. అయినను చక్కని యాహారమిచ్చి అందరిని బ్రతికించుచున్నది. అటులనే మంత్రములు ప్రాచీనములయినను వాటి శక్తి తగ్గదు.

మంత్రములు రెండు విధములు. ఒకటి వేదోత్పన్నములు. రెండు మహర్షులు వేద మంత్రములయందలి రహస్యములను గ్రహించి అక్షర సంయోగముచే కూర్చినవి. ఇవి రెండును శక్తివంతములే. మహర్షులు వేదమంత్రముల యందలి భావమును గ్రహించి వాటిని వివిధ కర్మలకు ఉపయోగించునట్లు చేసిరి. వారిని సూత్రకారులందురు. సామాన్యముగా ఆ మంత్రములను వివిధ సత్కర్మలయందు ఉపయోగింతురు. వాటిని నవగ్రహాది దోష పరిహారములకు వినియోగింతురు. ఇవిగాక పురాణోక్త మంత్రములు కూడ కలవు. పురాణ కథల చివర ఫలశ్రుతి యుండును. ఏ కథను పారాయణము చేసిన ఏమి ఫలితము కలుగునో తెలుపుచుండును. ఇప్పటికిని మంత్రములు ఫలించుచుండుటచేతనే అందరు తమ అవసర సమయము లందు మంత్రజ్ఞులను ఆశ్రయించుచున్నారు. ఇవిగాక పాము మంత్రము తేలు మంత్రము బెణుకు మంత్రము మొదలయినవి కూడా కలవు.

కొందరు ఈ మంత్రములు సరైన ఫలితములిచ్చుటలేదని చెప్పు
చుందురు. వారి మాటలలో కొంత సత్యమున్నది. అయితే అందులకు
కారణమును విచారించవలయును. అదియే ఇచ్చట ప్రధాన విషయము.

ప్రతిపని సక్రమముగా ఫలించుటకు ప్రధాన విషయములు మూడు
ఉండును. ఉదాహరణకు మంచి పంట పండవలయునన్నచో మంచి
విత్తనములు మంచి పొలము, శ్రద్ధగా చేయువారు అవసరము. ఇచ్చట
కూడ మంత్రశక్తితోపాటు మంత్రమును జపించుచున్న వ్యక్తి ఉన్నతుడు
కావలయును. అనగా దోషరహితుడు కావలయును. శారీరక మానసిక
దోషములుండరాదు. అయితే అవి ఉన్నవి లేనివి ఎటుల తెలియును. ఆ
దోషములు పోవుటకు ఉపాయమును శాస్త్రకారులిటుల చెప్పిరి. శారీరక
దోషము పోవుటకు సంవత్సరమునకు ఒక పర్యాయమయినను కృచ్ఛ్ర
చాంద్రాయణవ్రతము చేయవలయును. మానసిక దోషములు పోవుటకు
నదీతీరమున ప్రతిమాసమునందును సహస్ర గాయత్రీ జపము చేయవల
యును. మనము విజ్ఞాన శాస్త్రవేత్తలకు కోరినంత ధనము నిచ్చి పరిశోధనలు
చేయించుచున్నాము. అటులనే ఈ మంత్ర వేత్తలకు కూడా తగినంత
ధనమునిచ్చి వారి పోషణ భారము వహించవలయును. రెండవ విషయము
మంత్రమును స్పష్టముగ దోషరహితముగ ఉచ్చరించవలయును. కొందరు
జపము చేయుట తేలికయందురు. కాని అది అతి కష్టము. ఎందులకన
ఒకే అక్షరమును వేయిసారులు ఉచ్చరించవలయునన్నచో నాలుకకు నొప్పి
కలుగును. నాలిక తడబడును. వేద పారాయణముకంటె కష్టము. జప
ఫలమును కోరినవారికి జపముచేయువారిపై శ్రద్ధాసక్తులు ఉండవలయును.
జపదేవత జడముకాదు. చైతన్యమూర్తి. తమపై భక్తిగలవారిని మాత్రమే
దయతలచును. పసుపుతోచేసిన గణపతిని గణపతిగా భావించవలయునుగాని
పసుపు ముద్దగా భావించరాదు. అటులనే జపముచేయువారిని జపదేవతగా
భావించి అర్చించవలయునుగాని సామాన్యుడని భావించరాదు. అటుల
భావించక పోవుటవలననే కొన్ని మంత్రములు ఫలించుటలేదు. సుందరకాండ

పారాయణముచేసిన వెంటనే ఫలితము గలుగును. పారాయణయము చేయువారిని తమయింటికి దయచేసిన హనుమంతునిగా భావించవలయును.

ఈ విధముగ చేసినప్పుడే మంత్రములు ఫలించునని గుర్తించ వలయును.

5. చదువుట మనపని - తెలుపుట దేవునిపని

మనకు ఎన్నో రకములయిన అనుభూతులు కలుగుతుంటాయి. వాటికి అనుకూలమయిన సాధనాలు వేరువేరుగా ఉంటాయి. మనం రుచికరమయిన భోజనం చేస్తాము. ఆనందం పొందుతాము. ఆ యనుభూతికి సాధనం నాలుక. అటులనే మనం సుందర దృశ్యంచూచి ఆనందిస్తాము. దానికి సాధనం నేత్రం. పుత్రపౌత్రులను ఆలింగనంచేసుకొని సంతోషిస్తాం. దానికి కారణం దేహ సంబంధమయిన చర్మం. అటులనే మంచి సంగీతం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. దానికి సాధనం శ్రవణేంద్రియం. ఈ విధంగా అనుభూతులు కలుగుతుంటాయి కదా. మనకు కలిగే జ్ఞాన సాధనం ఏమిటి. జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి గురువు వలన, రెండవది తాను శ్రమించి సంపాదించిన సాధనం వలన.

గురువు తాను సంపాదించిన జ్ఞానమును శబ్దము ద్వారా మనకు బోధిస్తాడు. దానిని శ్రవణేంద్రియము ద్వారా విని మనసులో లేక బుద్ధిలో నిలుపుకొంటాము. అలా నిలచిన దానిని స్వానుభవములోనికి తెచ్చుకొని క్రొత్తదానిని వృద్ధిచేసుకుంటాము. ఇది మామూలుగా జరిగే క్రమం. మనము గ్రంథాలు చదివి అందలి విషయాలు తెలుసుకొని అందుచెప్పిన విషయముల ద్వారా అనుభూతిని పొందుతాము. ఈ యనుభూతిలో నాలుక, కన్ను, చర్మము, చెవులు కూడా పనిచేయవు. అయినప్పటికిని అనుభూతి కలుగుతుంది. దానికి కారణం శబ్ద సముదాయమే.

ఈ గ్రంథాలను రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి మహా పురుషులవి. రెండు సామాన్యులవి. సామాన్యులు ఎల్లప్పుడు అందరి

యనుభవములోగల విషయాలను మాత్రమే వివరించగలరు. మహాత్ములు సామాన్యులకు అందని విషయాలను వివరించగలరు. కాబట్టి విశేష విషయాల నిమిత్తం మహాత్ముల గ్రంథాలను చదవాలి. చదివితే ఏమి అవుతుందనేది ప్రధానాంశము.

అవి చదివినపుడు అందలి విషయముల ద్వారా మనకు విశేష జ్ఞానము విశేషానుభూతి కలుగుతుంది. అది బుద్ధి వికాసానికి కారణమవుతుంది. ఇది మామూలు యనుభూతికంటె భిన్నమయినది.

ఎవరు ఎటువంటి గ్రంథాలు చదువుతుంటే వారు ఆ స్థాయిలోనే నిలుస్తారు. కొందరు కళాశాల ఉపాధ్యాయులు తెలివిగలవారయినా ఆ పరిధిని దాటలేరు. వారే విశ్వవిద్యాలయములో పనిచేస్తే క్రమంగా ఆ స్థాయికి చేరగలరు. అటులనే మనం చదివే గ్రంథాల ననుసరించి మన విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మనం ప్రపంచ ప్రసిద్ధులయిన మహాత్ముల గ్రంథాలను చదువుతూవుంటే మనంకూడ మన చిన్న పరిధిని దాటి మహాత్ముల పరిధిలో ప్రవేశిస్తాము. అయితే ఏమవుతుంది. మనం మహాత్ములం అవుతామా అంటే ఆ విధమైన బుద్ధి వికాసం కలుగుతుంది.

మనం భగవత్సంబంధమయిన గ్రంథాలను చదివితే మనలో చదువుద్వారా భగవంతుని గుణగణాలతోపాటు భగవంతుడు ప్రవేశిస్తాడు. అంటే మనం భగవంతుని లక్షణాలు కలవారమవుతాము. మనమాట భగవంతుని మాట అవుతుంది. అంత తేలికగా అవుతారా అని సందేహం కలుగుతుంది. నిజమే. భగవంతుని శక్తియే ప్రవేశిస్తే తెలియనిది ఏమి ఉంటుంది. భగవంతుడే మనకు అన్నియు తెలియజెప్పుతాడు. మహాత్ముల గ్రంథాలు చదివితే దాని చివర ఫలశ్రుతి ఉంటుంది. అది చదివినపుడు ఆశ్చర్యము కలుగుతుంది. కేవలం చదువుటచేతనే ఇంత ఫలం కలుగు తుందా? మహాత్ములు చదివించుటకు అతిశయోక్తిగా చెప్పారా? అని అది అతిశయోక్తికాదు. నిజమే. ఇది క్రమసాధనలోగాని లభించదు. అది లభించినపుడు మనకు ఎవరిమీద కోపం రాదు. భార్యమీద, భర్తమీద,

కొడుకుమీద, పరులమీద కూడ కోపంరాదు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లోకసంబంధమయిన చికాకులు అంతగా బాధించవు. ఏ యాకర్షణ మనలను చెడు త్రోవకు త్రిప్పదు. అందలి విషయాలే మనలను పాశములవలె పట్టి బంధిస్తాయి. అట్టి గ్రంథ పఠనం లేకపోవుటచేతనే అందరు చపలచిత్తు లగుచున్నారు. సామాన్యుల గ్రంథాలు సామాన్య విషయాలనేగాని ఉన్నత విషయాలను చెప్పలేవు.

చదువుట మనపని తెలుపుట దేవునిపని అని గ్రహించాలి.

దేవీ అష్టోత్తరము చివర ఒక ఫలశ్రుతి ఇటులయున్నది.

దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం. ***యేనశ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః*** ఈ స్తోత్రము చదివినవారు దారిద్ర్యము నుండి విముక్తులగుదురు అని అందురు. ధనము కోసము ఆరాటపడుతున్న ఈ కాలములో ఈ అష్టోత్తరము చదువుట శ్రేష్ఠమయినది. దీనివలన ఫలితము కలుగుచున్నది. దీనిని ఉదయము స్నానము చేసి శుచియై చదువవచ్చును. పది నిముషములు మాత్రము పట్టును. దీనిని చదివి అందరు ఫలితము అనుభవింతురుగాక యని యాశించుచున్నాను.

6. సంభవామి యుగే యుగే

శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతయందు –

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అని ప్రతిజ్ఞ చేసెనుగదా. ఆ భగవంతుడు ఈ కలియుగమున పుట్టునా? ఎప్పుడు పుట్టును? అని ధార్మికులయిన సత్పురుషుల హృదయములందు కలుగుచున్న ఆందోళన.

అందులకు సమాధానమే ఈ వ్యాసము.

ఈ శ్లోకమునందు మూడు విషయములున్నవి. అవి కార్యకారణ సంబంధము కలవి. ఒకదానితో మరియొకటి సంబంధమును కలిగియున్నది. భగవంతుని యవతారమునకు పరమ ప్రయోజనము ధర్మసంస్థాపన. అందులకు ఆయన జన్మించెదనని ప్రతిజ్ఞచేసెను. ఆ ధర్మము నిలువవలయు ననిచో ధర్మ ప్రవర్తకులయిన సత్పురుషులు జీవించవలయును. వారు జీవించవలయుననిచో వారిని బాధించు దుష్టులు నశించవలయును. అందులకే భగవంతుడు దుష్టులను శిక్షించెదనని చెప్పెను గాని వారిపై క్రోధముచేగాదు. శిష్టరక్షణ నిమిత్తమే. ఈ విధముగా నాలుగు పాదముల యర్థములు ఒక దానితో మరియొకటి పెనవేసుకొని యున్నవి.

బాగానే యున్నది. ఆయన ఎప్పుడు పుడతాడు అనే దానికి సమాధాన మేమి?

యుగే యుగే యనునది కాలవాచకము. మనము వారము నెల సంవత్సరము రోజు గంట నిముషము అని కాలమును కొలుచుచుందుము. అటులనే యుగే యుగే అనునది కూడా కాలవాచకము. అయితే ఈ శబ్దమును కృత, త్రేత అనువానితో గలిపిగాక ప్రతి సమయమునందును ఎల్లప్పుడును అని చెప్పినచో సామరస్యముగ నుండును. అనగా ధర్మరక్షణ నిమిత్తము ఎల్లప్పుడును పుట్టును. పుట్టుచున్నాడు అని సమన్వయము చేసుకొన వలయును. అయితే ఇపుడు పుట్టినాడా? యనగా ఎల్లప్పుడు పుట్టును అని సమాధానము.

అవతారము లన్నియు ఒకే రీతిలో ఉండవలయును అను నియమము లేదు. దశావతారములు ఒకే రీతిలో లేవు. కాబట్టి రాముని వలెను, కృష్ణుని వలెను పుట్టునని మనము ఊహించరాదు. ఆయన సహస్ర శీర్షాపురుషుడు అని వేదము చెప్పుచున్నది. అనగా వేలకొలది తలలు గలవాడు. కాబట్టి ఎప్పుడు ఎచ్చటనయినా పుట్టవచ్చును. ఇపుడు గూడ పుట్టి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మమును కాపాడుచునే యున్నాడు.

మనము కొందరిని మహాత్ములు అని పిలుచుచున్నాము. ఎందుచేత వారు సమాజమునకు మంచిని కల్గించు కొన్ని పనులు చేసియుండిరి. అట్టి

వారలో శ్రీ శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద ప్రసిద్ధులు. ప్రస్తుతము శంకర పీఠాధిపతులు శ్రీ త్రిదండి చిన నారాయణ జియ్యరువారు, గణపతి సచ్చిదానంద, చిన్మయా నంద సుందర చైతన్య మొదలగువారు కలరు. వీరందరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయములనే ప్రచారముచేసి ధర్మసంస్థాపన చేయుచున్నారు. వీరందరిని పరమాత్మయొక్క అంశ సంభూతులుగ భావించవచ్చును. ప్రతి పనిని ప్రభువు చేయడు. తన సేవకులచేత చేయించును. అటులనే భగవంతుడు సత్పురుషులచేత తన కార్యము సిద్ధింపజేయును. ప్రస్తుతము తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వేద రక్షకుడుగ నిలిచియున్నాడు.

అయితే దుష్టశిక్షణమాట ఏమిటి దేశములో అత్యాచారములు దొంగతనములు హత్యలు మొదలగు రాక్షసకృత్యములు జరుగుచున్నవిగదా? వారిని ఎవరు శిక్షించెదరు? ఆ మాట సత్యమే! దుష్టుల శిక్షణ ఏదో విధముగ జరుగుచునే యున్నవి. వాటిలో ప్రధానమయినవి యాక్సిడెంట్లు, భూకంపాలు, వరదలు, తుఫానులు, పిడుగులు మొదలయినవి కలవు. ఇవియన్నియు దుష్టశిక్షణ కార్యక్రమములే.

అయితే ఈ క్లిష్ట సమయమున సత్పురుషులు చేయతగిన పనియేమి? భగవంతుడు సత్పురుషులను అన్వేషించుచుండును. భగవంతుని ప్రేరణచే మీకు మార్గదర్శకులు దర్శనమిత్తురు. వారే అవతార పురుషులు. మనకు విద్యనేర్పిన గురువు శ్రీకృష్ణ పరమాత్మతో సమానుడు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః శాస్త్రవచనము.

వ్యాస భాగవతమున ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థించిన ఈ శ్లోకముతో వ్యాసమును ముగింతును.

ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే
హరయేஉద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే.

7. దైవము కర్మఫలమును తప్పించునా?

మనము ప్రతిదినము మంచి చెడులకు సంబంధించిన పనులు చేయుచుందుము. దానికి తగిన ఫలితములు కలుగుచుండును. దానినే కర్మఫలము అందురు. వైదిక ధర్మమంతయు కర్మఫలము నాధారముగా చేసుకొని చెప్పబడినది. కర్మలకు తగిన ఫలము కలుగుననుటకు మన జీవనమే సాక్ష్యముగనున్నది. లోకమున అందరు తమకనుకూలమయిన పనులు చేసి దానికి తగిన ఫలములను పొందుచున్నారు.

కృషీవలుడు తనకు అనుకూలమయిన విత్తనములు పొలమున వేసి విత్తనములకు తగిన పంటను పండించుచున్నాడు. అటులనే వ్యాపారులు ఉద్యోగులుకూడ తమకు తగిన పనులు చేసి ఫలితములను పొందుచున్నారు. ఆ విధముగ సత్కర్మలు చేసినవారు సత్ఫలితములను దుష్కర్మలు చేసిన వారు దుష్ఫలితములను పొందుచున్నారు.

అదేవిధముగ పాపపుణ్య ఫలితములను గురించి శాస్త్రకారులు ధర్మశాస్త్రములతో వివరించియున్నారు. అందులో ఏ సత్కర్మ చేసిన ఏ సత్ఫలితము లభించును, ఏ దుష్కర్మ చేసిన ఏ దుష్ఫలితము కలుగును అను విషయములను వివరించియున్నారు. దుష్ఫలితములకు తగిన ప్రాయశ్చిత్తములను అటులనే శుభములు కలుగుటకు తగిన సత్కర్మలను చెప్పియున్నారు ప్రాచీనులు. ఆ విధముగ చేసి సత్ఫలితములను పొందిరి. ఈనాటి వారికి ఆ విషయములు తెలియవు. అయినప్పటికిని భగవంతుని యనుగ్రహముకోరి పూజలు జరుపుచుందురు.

అవశ్యమను భోక్తవ్యం ఫలం కర్మశుభాశుభం అని శాస్త్రవాక్యము గలదు. ఏది ఏమయినను కర్మఫలములను అనుభవించితీరవలయునని ఆ శ్లోక తాత్పర్యము కర్మఫలము అనుభవించుట అనేక విధములుగా నుండును.

ఎవరికయినను ధనమును దానము చేయుటయు కర్మఫలము అనుభవించుటయే యగును. అటులనే మనము నక్షత్ర గ్రహ జపములు చేయుచున్నాము.

సామాన్యులమయిన మనము నెలసరి జీతముతో ఎవని వద్దనయినను పనిచేసినచో ఆ యజమాని తగిన సమయమున మనకు రావలసినది యిచ్చును. ఈ యజమాని ఏమియు సత్పురుషుడుగాడు. ఈర్ష్యాసూయలు కామక్రోధములు గలవాడు. అయినప్పటికి మన సేవకు తగినది యిచ్చును.

భగవంతుడు సామాన్య మానవుల వంటివాడు కాడు. ఆయన తనకు సేవ చేసిన వానిని వ్యర్థపరచడు. తగిన విధమున దయ చూపించును. అందులకనియేగదా మనవారు అనాది కాలమునుండి భగవంతునిపేర ఎన్నియో గుళ్ళు గోపురములు కట్టి సేవించుచున్నారు.

భగవంతుడు ఘటనాఘటన సమర్థుడు. సర్వ స్వతంత్రుడుగాని మనవంటి అల్పజీవిగాడు. కాబట్టి భగవంతుని సేవవలన కష్టములుతొలగి సుఖములు కలుగునని భావించవలయును. ఆయన సేవ యనగా ఆయన నామము ఎల్లప్పుడు ఉచ్చరించుటయే.

ఈ క్రింది శ్లోకము ఆ విషయమునే చెప్పుచున్నది.

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఇతి షోడశకం నామ్నాం కలికల్మష నాశనమ్
నాతః పరతరోపాయో సర్వవేదేషు దృశ్యతే

కలియుగమున తరించుటకు నామస్మరణము చేయుటకంటె మరియొక ఉపాయము లేదు.

8. ఆచరణ లేని శ్రవణము వ్యర్థమా?

సామాన్యులందరు మహాపురుషులు చెప్పిన ఉపన్యాసములు వినుటకు వెళ్ళుచుందురు. అటుల వెళ్ళలేనివారు వెళ్ళువారిని చూచి వీరందరు వినుచుందురేగాని యాచరించరు. దానివలన ప్రయోజనమేమి యని యాక్షేపింతురు. దానిని ఆధారము చేసుకొని నీతులు చెప్పువారేగాని ఆచరించువారు ఉండరు అని ఒక సూక్తిని గూడ చెప్పుదురు. ఇది వినిన వారి మనసులో ఇది నిజమేనా యని అనిపించుచుండును. అది నిజముగాదు. వినుటగూడ ఆచరణములో మొదటి భాగమని గ్రహించవలయును. మనము చదువు ప్రతి పురాణమునందును ఫలశ్రుతియుండును. అందులో వినినందు వలన కలుగు ఫలితము స్పష్టముగా చెప్పబడును. అది మహర్షుల వాక్యము గాని యల్పులది గాదు. అయితే శ్రవణము ఆచరణము ఎట్లు అగును అని విచారించుకొనవలయును.

వాల్మీకి మహర్షి రామాయణ పఠనము వలనకలుగు ఫలితమును గురించి యిటుల చెప్పెను :

పఠన్ద్విజో వాగృషభత్వమీయాత్
స్యాత్ క్షత్రియో భూమి పతిత్వమీ యాత్
వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్
జనశ్చశూద్రోఽపి మహత్వమీయాత్

రామాయణమును చదివినచో బ్రాహ్మణునకు ఎద్దు రంకెవేసిన విధమున వాగ్వైభవము లభించును అని చెప్పెను. శ్లోకములు చదువుటవలన వాగ్వైభవము లభించవచ్చునుగాని రామాయణముచదువుట వలన క్షత్రియునకు రాజరికము ఎట్లు వచ్చును. రాజ్యము బాహుబలముచే సంపాదించ తగినదికదాయని సందేహము కలుగును. ప్రాచీన సంప్రదాయము ననుసరించి గ్రంథము చదువుట యనగా గ్రంథమునందు చెప్పబడిన భగవంతుని ధ్యానించుటయని యర్థము. సర్వత్రా వ్యాపించిన భగవంతుడు

నీవు చేసిన ప్రార్థనకు సంతసించి నీ కోరికను వరరూపమున అనుగ్రహించును. అందువలన క్షత్రియుడు రాజరికమును, వైశ్యుడు వ్యాపార లాభమును, శూద్రుడు ఔన్నత్యమును పొందుదురు అని చెప్పెను. పూర్వము మహర్షులు తపస్సులు చేసి భగవంతుని వలన వరములు పొందిరి. అనగా భగవద్ధ్యానము చేసి భగవంతుని సంతోషపరచి శక్తిని సంపాదించిరి.

కాబట్టి శ్రవణము చేయుటయనగా ఆచరించుటయే యనియు కొందరు అలసులు చెప్పిన విధమున శ్రవణము వ్యర్థము కాదనియు గుర్తించ వలయును. ఒకవేళ శ్రవణము చేసినప్పటికిని సత్ప్రవర్తనలేనిచో అప్పుడును శ్రవణము వ్యర్థముగాదు. ఎందులకనగా శ్రవణము చేయగా చేయగా సత్ప్రవర్తన కలుగును. అందువలన శ్రవణము తప్పనిసరిగ చేసి తీరవలయును.

9. మానవులు పశుపక్ష్యాదులకంటె ఉన్నతులా?

సృష్టియందు ఎన్నియో జీవరాశులున్నవి. అన్నిటికంటెను మానవులే శ్రేష్ఠులని మహర్షులు మహాత్ములు శాస్త్ర వచనముల ద్వారా చెప్పియున్నారు. కన్నులకు కనబడుచున్న విషయములు మహాత్ములు చెప్పినమాట సత్యమేనాయను సందేహము కలిగించుచున్నది.

అందుకు కారణము. ఒక సత్యమును గ్రహించుటకు ప్రత్యక్షము అనుమానము శబ్దము ఉపమానము అనునవి ప్రమాణములు. అందరు అంగీకరించినది ప్రత్యక్ష ప్రమాణము. ఆ ప్రమాణము పశుపక్ష్యాదులే ఉన్నతులు అను భావనను కలిగించుచున్నది.

సృష్టియంతయు భగవంతుని యాజ్ఞననుసరించి క్రమపద్ధతిలో సంచరించుచున్నది. సూర్యచంద్రాది గ్రహములేగాక భూమిపై సంచరించు జంతుజాలమంతయు క్రమపద్ధతిలో జీవించుచున్నది. జలజంతువులు పక్షులు క్రూర మృగములు కూడా వాటి వాటి పరిధిలో జీవించుచున్నవి. మాంసాహారులు మాంసమును శాకాహారులు శాకములను తినుచు క్రమపద్ధతిలో

సాంసారిక జీవనము చేయుచున్నవి. వాటిలో కామము క్రోధము ఈర్ష్యాదులు కనిపించుటలేదు.

మానవుల విషయములో అంతులేని యాశ కనిపించుచున్నది. ద్రోహ బుద్ధితో పరస్పరము మోసము చేసుకొనుచున్నారు. అహంకారముతో ద్వేషించుచు హత్యలు, ఆత్మహత్యలు చేయుచున్నారు. ఇంతమాత్రమేగాక భగవంతుడిచ్చిన తెలివిని దుర్వినియోగపరచి ప్రకృతి విరుద్ధములయిన విషయములను విజ్ఞానశాస్త్రమనుపేరుతో సాధించుచున్నారు. వానివలన మానవజాతి సుఖమున కంటె ప్రమాదములనే ఎక్కువగా పొందుచున్నది. నూతన పరిశ్రమల వలన జలవాయు శబ్ద కాలుష్యములు ఏర్పడి ప్రజలందరు రోగగ్రస్తులై వైద్యశాలలో జీవించుచున్నారు. అందరూ గ్రుడ్డిగ దానిని అనుసరించుచున్నారు. నడుచుట ఆరోగ్యమని తెలిసియు వాహనములపై వెళ్ళుచున్నారు.

ఈ శాస్త్రజ్ఞులు ఇంతటితో తృప్తిపడక భయంకరమయిన అస్త్రములను తయారుచేసి భూమిపైగల జీవరాశిని నిర్మూలనము చేయుటకు యత్నించుచున్నారు.

ఈ విధములైన కృత్యములను పశుపక్ష్యాదులు చేయుటలేదుకదా? అయితే మహర్షులు మానవజాతిశ్రేష్ఠమని చెప్పుటకు కారణమేమి?

ఏబది సంవత్సరములకు పూర్వము మానవులు ధర్మాభిలాషులై యుండిరి. వారికి అబద్ధములాడుట, ఇతరులను మోసము చేయుట, పరుల ధనము నపహరించుట తెలియదు. ధర్మ సంపాదన పరోపకార చింతన దైవభక్తి జీవిత లక్ష్యముగా ఉండెను. అబద్ధమాడుట పాపమని భావించిరి. ఇతరుల ధనమును అపహరించుట దొంగతనమనిరి. ఎవరయిన తప్పు చేయుటకు ప్రయత్నించినప్పటికి ఇతరులు నిందించెదరని భయపడువారు. ఈనాడు ఆ భావన పోయినది. పత్రికల యందలి వార్తల వలన అందరికి, అందరు దుష్టులే యను భావన వ్యాపించినది. ఒకరిని చూచి మరియొకరు

చెడుటకు అలవాటుపడిరి. శిశు మాతృపితృభ్రాతృ హత్యలు పెరిగిపోయినవి. ఎవరికి తగిన శిక్షలు లేవు. ప్రభుత్వ భయములేదు. దీనికి కారణము చదివిన చదువు నీతి నిజాయితీని నేర్పుటలేదు. ఇంద్రియ లౌల్యమును పెంచుచున్నది. అందరు బరితెగించిపోయారు. సత్పురుషులకు సమాజమున స్థానము లేదు.

ఇన్ని కారణములచేత మానవులు పశుపక్ష్యాదుల కంటె శ్రేష్ఠులా యను సందేహము కలుగుచున్నది. ధర్మాభిలాష కలిగినప్పుడు మాత్రము మానవులు పశుపక్ష్యాదుల కంటె శ్రేష్ఠులగుదురు.

అయితే మనము చేయవలసినదేమి?

విలాసములను కొంచెము తగ్గించుకొనినచో డబ్బు కొరత యుండదు. కొంచెము శరీరశ్రమ చేసినచో ఆరోగ్యము పెరుగును.

మంచి పుస్తకములు చదివి మంచివారితో స్నేహము చేసినచో జీవిత పరమార్థము నెరవేరును. టి.వి. చూడకపోవుట జీవితమునకు మంచిది.

ఆర్షవాణి సభ్యులకు వాల్మీకి రామాయణము మూలము స్వల్పధరకు లభించును.

10. వ్యాస వాణి

వ్యాసమహర్షి పదునెనిమిది పురాణములలో వివరించిన విషయములన్నీ క్రోడీకరించి ఈ శ్లోకములో నిటుల చెప్పెను.

వల్గు కార్యంపరిత్యజ్య సతతం ధర్మవాన్ భవేత్
దానం దమోదయాచేతి సారమే తత్త్రయంభువి

ధర్మాచరణమునకు దానము ఇంద్రియ నిగ్రహము దయయనునవి సాధనములు అని చెప్పుచు దానము ధర్మాచరణములో భాగమని వివరించెను. ఈ మూడు విషయములనే ఇటుల వివరించెను. మానవజన్మ దైవయోగము చేత లభించునది. మాటిమాటికి గ్రామము క్షేత్రము ధనము గృహము శుభాశుభములు లభించవచ్చునుగాని మానవ జన్మ లభించదు. కాబట్టి ఈ శరీరముచేత ధర్మాచరణము చేయవలయును. ధర్మాచరణమువలన ధనము

అభ్యస్య సర్వశాస్త్రాణి తత్త్వం జ్ఞాత్వాథ బుద్ధిమాన్
పలాలమివధాన్యార్థీ సర్వశాస్త్రాణి సంత్యజేత్.

శాస్త్రములు చదివి జ్ఞాన సంపాదన చేసి వానిని విడువవలయును ధాన్యమును గ్రహించినవాడు బియ్యమును తీసుకొని పొట్టును విడిచిపెట్టును. ఆత్మజ్ఞానము భక్తియోగముచే లభించును. భక్తినామ స్మరణచే లభించును. హరియను నామస్మరణచే మోక్షము లభించును.

ఈ విషయములు మేము ప్రకటించిన వ్యాస దర్శనమున గలవు. కోరినవారికి ఆ గ్రంథము పంపగలము.

11. బ్రాహ్మణో మమ దైవతం

దైవాధీనం జగత్సర్వం మంత్రా ధీనంతు దైవతం
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదైవతం

దీని సామాన్యార్థం. లోకమంతయు దేవుని యధీనములోనున్నది. ఆ మంత్రములు బ్రాహ్మణుని యధీనములో నున్నవి. అందువలన దైవమునకు మంత్రమునకు వారధివలెనున్న బ్రాహ్మణుడు నాకు దైవమువంటి వాడు.

మానవుడు ఎంతటి విజ్ఞానసంపన్నుడయినప్పటికిని లోక జీవనమునకు ఆధారభూతములయిన సూర్య చంద్రాది గ్రహములయొక్క నక్షత్ర రాశులయొక్క గమనాగమనములను మార్చలేడు. జీవలోకమంతయు వాటిపై ఆధారపడి యున్నది. అందువలన లోకము దైవాధీనము అని చెప్పబడినది.

మానవుని జీవన ప్రవర్తనమంతయు అతడు జన్మించినది మొదలు చివరివరకు గ్రహ నక్షత్ర ప్రభావములననుసరించి గడచును. ఆ గ్రహ నక్షత్రములు వాటి స్వభావముననుసరించి ప్రవర్తించును. దానివలన మానవుని జీవితములో సుఖదుఃఖములు కలుగుచుండును. వాటిని అనుకూలముగా చేసుకొనుటకు మంత్రములు ఏర్పడినవి.

దేవతల యనుగ్రహమును కోరుచు పూర్వకాలమున మహర్షులు

తపస్సు చేసిరి. తపస్సు అనగా దేవతలను స్తోత్రము చేయుటయే. మానవుల వలెనే దేవతలుగూడ స్తోత్రప్రియులు. తమ స్తోత్రము చేసినవారిపై దయతలచి వారి కష్టములను తొలగించి సుఖములను కలుగజేయుదురు. వారి స్తోత్రమునకు తగిన మంత్రములను వేదములు చెప్పినవి. వాటిని మనకు ఋషులు అందజేసిరి. ఇప్పటివరకు ఆ మంత్రములను బ్రాహ్మణులు గురువుల సముఖమున నేర్చుకొని మానవులకు అవసరమయిన శాంతిని, కుటుంబ సుఖమును అందజేయుచున్నారు.

అయితే ఈ రోజులలో ఆ మంత్రములపై విశ్వాసము లేనివారు వాటిని పరిహసించుచున్నారు. అయినప్పటికిని కష్టకాలమునందు ఏ చికిత్స చేతను తమకు వచ్చిన కష్టములు తొలగనప్పుడు బ్రాహ్మణుల నాశ్రయించి వారి ద్వారా జపతపములు చేయించుకొని సుఖమును పొందుచునే యున్నారు. అనగా గ్రహాది దేవతలు మంత్రములకు అధీనమయి యున్నవనియే తెలియుచున్నది.

అయితే పాశ్చాత్య విజ్ఞానము పెరిగిన ఈ రోజులలో సమాజమునకు వాటిపై శ్రద్ధ లేకపోవుటచేత బ్రాహ్మణుడు ఇతరుల వృత్తులను ఆశ్రయించు చున్నాడు. ఆ వృత్తులలో ఎక్కువ సంపాదన యుండునని వీరి వ్యామోహము. నిజమునకు కులవృత్తులయందు మాత్రమే గౌరవ మర్యాదలు సంపాదనయు కలవు.

ఇతర చదువుల వలన అధిక సంపాదన యుండుననునది భ్రాంతి మాత్రమే. ఎందులకన – ఆ చదువులలోను హెచ్చు తగ్గులు గలవు. అందరికి అన్ని చదువులు రావు. వచ్చినప్పటికిని సరియయిన ఉద్యోగము రాదు. అట్టి వారందరు నిరుద్యోగులై సంచరించుట మనము చూచుచున్నాము. వైదిక విద్య నేర్చినవారికి నిరుద్యోగ సమస్య లేదు. అంతియేగాక తమకు కష్టకాలమున అక్కరకు వచ్చిన బ్రాహ్మణుని అందరు సంతోషముతో సత్కరింతురు.

గుర్తించవలసిన విషయము : కష్టకాలమునందు అక్కరకు వచ్చు బ్రాహ్మణుని గౌరవాదరములతో సత్కరించవలసిన బాధ్యత సమాజముపై యున్నది. అటులనే తన యవసరము సమాజమునకు ఉన్నదని గుర్తించి బ్రాహ్మణుడు వైదిక విద్యలను చేతనయినంతవరకు నేర్చుకొని భగవదారాధన చేయవలయును. అప్పుడు సమాజమంతయు బ్రాహ్మణుని యవసరమును గుర్తించి వైద్యులను ఇతర వృత్తులవారిని గౌరవించినటులనే బ్రాహ్మణునిగూడ గౌరవించునను విషయమును బ్రాహ్మణ జాతి మరువరాదు.

బ్రాహ్మణులకు గౌరవము తగ్గినదని అచ్చటచ్చట వినిపించి నప్పటికిని ఆస్తికులైన వారందరు బ్రాహ్మణులను సత్కరించుచునే యున్నారు. అందువలననే బ్రాహ్మణుడు సమాజ రక్షణకు దైవమువంటి వాడు అని పై శ్లోకములో చెప్పబడినది.

ఈ వ్యాసము వ్రాయుటలోని తాత్పర్యము. బ్రాహ్మణుని గొప్ప తనమును తెలియజేయుటయేగాక సమాజమునకు బ్రాహ్మణుని యవసరము ఎల్లకాలములయందు ఉండును. కావున అతనిని సత్కరించి పూజించవలసిన యవసరము సమాజమునకు ఉన్నదని తెలియజేయుటయే ప్రధానము.

తపస్సువలననే సర్వము సాధ్యమగును. వేదమును నిత్యము చదువుటయే బ్రాహ్మణునికి తపస్సు. వేదాధ్యయనము చేయలేకపోయి నప్పటికిని వేదతుల్యమయిన రామాయణమును చదువుటవలన ఆత్మశక్తి పెరుగును. పాపములు నశించును.

ఆ కారణముచేతనే శ్రీ జ్ఞానకీ సేవా సమాజమువారు తాము ప్రకటించిన నాలుగు కాండల రామాయణమును మిక్కిలి స్వల్పమయిన వెలకు బ్రాహ్మణులకు అందచేయుచున్నారు. దానిని గ్రహించి పారాయణ చేయవలయును.

శ్రీ రామచంద్ర పరబ్రహ్మణేనమః

వేదాంతవ్యాస రత్నావళి

మూడవ భాగము



రచన :

వెంపటి లక్ష్మీనారాయణ శాస్త్రి

మహర్షిభ్యోనమః

నా విజ్ఞాపన

మహర్షులు సమాజక్షేమానికి ఎన్నియో మహత్కార్యములు చేసియున్నారు. వాటిని మనము తెలుసుకొని సంతసించుచున్నాము. వారు సమాజమునకు తెలియజేసిన హిత విషయములు ఎన్నియో యున్నవి. అవి యన్నియు అమృతభాషయయిన సంస్కృత భాషలో యున్నవి. ఈనాటి వారికి అవియన్నియు చదివి తెలుసుకొనుటకు అవకాశము లభించకపోవుటయేగాక శక్తియు చాలుటలేదు. అట్టివారి నిమిత్తము శాస్త్ర సమ్మతములయిన కొన్ని విషయములను వేదాంత వ్యాస రత్నావళి అను పేరుతో ముద్రించదలచి ఇంతకు పూర్వము రెండు భాగములు ప్రకటించితిని. వాటిని సహృదయులు చదివి మెచ్చుకొనిరి. వారి ప్రోత్సాహముతోనే మూడవ భాగము రచించి ముద్రణ సహాయమునకై ఎదురు చూచుచుంటిని.

అట్టి సమయమున మాకు బంధువులు సహృదయులయిన చి॥ **మార్తి రామకృష్ణశాస్త్రి**ని కలుసుకొను అవకాశము దైవ నిర్ణయముగా లభించినది. వీరు శ్రీవత్సస గోత్రీకులు. వీరి తండ్రిగారు కోదండపాణిగారు. వారు వైదిక వృత్తిలో జీవించుచూ, సత్పురుషుల ఆదరాభిమానములు సంపాదించిరి. వారి కుమారులయిన వీరు తండ్రిగారి మార్గములో జీవించుచు, విదేశములందుగల భారతీయుల ఆహ్వానముపై అమెరికా దేశమునకు వెళ్ళి అచ్చటకల భారతీయులను వైదిక మార్గములో ప్రవర్తింపజేయుచున్నారు.

నేను కోరిన వెంటనే ఈ గ్రంథ ముద్రణకు సంపూర్ణ సహాయము చేసి, వారిని వారి కుటుంబమును భగవంతుడు సర్వాభీష్టములనిచ్చి ఇతోధికముగ రక్షించుగాకయని ప్రార్థించుచున్నాను.

24-6-2001
విజయవాడ.

– రచయిత

విషయ సూచిక

పేజీ నెం.

వేదాంత వ్యాస రత్నావళి

మూడవ భాగము

1. సృష్టి వైచిత్రి

భగవంతుడు సమస్త ప్రాణికోటికి కావలసిన సుఖసాధనముల నన్నిటిని యిచ్చి భూలోకానికి పంపాడు. ఆ సాధనములన్నియు అత్యుత్తమ ములయినవి ఎచ్చట లభించనివి, అత్యవసరములయినవి. ఆయన కరుణా సముద్రుడుగదా. అయినప్పటికిని కోరకుండానే లభించిన సుఖ సాధనములను మరచి మానవుడు బయట వున్న అనిత్యములయిన సుఖ సాధనములకోసం పరుగెత్తుతున్నాడు. తన దగ్గరగల సుఖ సాధనములన్ని తన స్వాధీనములోనివి. బయట వున్నవి పరాధీనములయినవి.

సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖమ్ అని మహర్షి మనువు నిర్వచనము.

మానవుడు కారు కావాలని ఆశపడుతున్నాడుగాని దేవుడిచ్చిన కాళ్ళు కార్లకంటె ఉన్నతమయినవి అని గుర్తించలేకపోవుచున్నాడు. కారు లేకపోయినా మానవుడు ప్రయాణించగలడుగాని కాళ్ళు లేకపోతే కదలలేడు. అటులనే బయట గల సుఖసాధనములన్నియు ఇటువంటి లక్షణములు గలవే. మంచి దృశ్యము ఆనందమును కలిగించునను కొనుచున్నాడు. కాని ఆ దృశ్యముకంటె దానిని చూడగలిగిన కన్నులు ఉన్నతములయినవి అని తెలిసికొనుటలేదు. అటులనే మానవునియందు

ఇమిడివున్న సుఖసాధనములన్నియు బయటగల సుఖసాధనములకంటె శ్రేష్ఠమయినవి అని గుర్తించగలిగితే బాహ్యమయిన సుఖసాధనముల కొరకు పరుగులు పెట్టుట కొంచెము తగ్గు అవకాశమున్నది.

ప్రపంచమున ప్రసిద్ధులయిన మహా పురుషులు కొందరు గలరు. వారిని అందరు ఎల్లకాలములయందును ఆదరించి గౌరవించుచున్నారు. వారు తమకు భగవంతుడిచ్చిన సుఖసాధనములచేతనే యంతటి గొప్పవారయినారుగాని బాహ్య సాధనములచేతగాదు. అనగా వారు బయట లభించు ధన కనకాదులచేతగాని భోగభాగ్యముల ననుభవించుటచేతగాని గొప్పవారు కాలేదు. తమకు భగవంతుడిచ్చిన ఇంద్రియముల యందలి శక్తి తెలుసుకొని వానిని క్రమ మార్గమున ఉపయోగించుటచేత ఉన్నతులుగా మన్ననలు పొందుచున్నారు.

ఈ యౌన్నత్యమునకు ప్రధాన కారణము మనస్సు. మనస్సు అతి చంచలమయినది. దానిని సరియైన మార్గములో పెట్టగలిగినవారే మహాత్ములయినారు. మనము సామాన్యంగా ఉన్నత పదవులు పొందినవారిని, మంత్రులు ప్రధానమంత్రులు రాజకీయ నాయకులయిన వారిని గొప్పవారిగా భావిస్తాము. అది కొంతకాలము మాత్రమే. ఎందుకంటే వారు పదవిలో ఉన్నంతకాలమే వారి వలన సమాజానికి ఉపకారము కలుగుతుంది. తరువాత వారి వలన ఎట్టి ఉపకారము జరుగదు. అందువలన వారిని మరచిపోతాము. మహాత్ముల విషయము అటువంటిది కాదు. వారు చేసిన యుపకారము సర్వకాలముల యందు సమాజానికి లాభము చేకూరుస్తూ వుంటుంది. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా మంచి విషయాలను సమాజానికి అందజేయ గలిగారు. అయితే ఆ విషయాలను వారు ఎటుల అందజేయగలిగారు. వారికి ఆ శక్తి ఎట్లు వచ్చినది అనేది తెలియదగిన విషయము.

వారు అందరివలె బయట కనిపించు విషయాలపై ఆసక్తి వదలి అంతర్గత విషయములపై దృష్టి సారించారు. అనగా తమయందుగల

భగవంతుడిచ్చిన ఇంద్రియములపై దృష్టి సారించారు. అందువలన వారికి ఆ శక్తి వచ్చింది. అంటే ఏమిటి. కన్నులు మూయుటవలన వారికి బాహ్య విషయములపై కోరిక తగ్గింది. అటులనే చెవులను మూయుట వలనగూడ బయటి విషయములపై ఆసక్తి తగ్గింది. ఇంద్రియములను నిరోధించుటవలన మనస్సుకు ఆరాటము తగ్గింది. ప్రశాంతత ఏర్పడింది. అప్పుడు ఆ మనస్సు తన క్షేమమును లోకక్షేమమును గురించి ఆలోచించింది. దానివలన జీవునికి శాంతి లభించింది. సద్వస్తుగోచర మయింది. దానిని గుర్తించి లోకమునకు అందజేశారు; వారు అనుభవించారు.

మనమూ అటులనే చేయాలి. ముందుగా ఒక విషయం గుర్తించాలి. ఉన్నత పదవులు ధన సంపాదనలు ఇతరుల ఆధీనములోనివి. ఇతరుల దయపై ఆధారపడినవి. మన ఇంద్రియములు మన స్వాధీనములోనివి. కన్నులు మూయుట మన స్వాధీనము. చెవులు మూయుట మన ఇష్టములోనిది. రుచిని మానుట మన స్వాధీనము. కాబట్టి ప్రతి దినము నియమిత సమయములో కొద్దిసేపు మౌనముగా ఉండగలిగినచో మనకు సద్వస్తు దర్శనమగును. మంచి గోచరించును. మనము మహాత్ముల దోవలో నడువగలము. లోకమునకు మంచి కలుగును. ఇదియంతయు మన స్వాధీనములోనిది.

మన స్వాధీనములోనున్నదానిని విడచి అందనిది అనవసరమయిన దానిని పొందుటకు ప్రయత్నించుట సృష్టి వైచిత్రియేగదా!

2. వానలు ఎందుకు కురవవు? ఎలా కురుస్తాయి!

విజ్ఞానశాస్త్రం పెరిగిపోతున్నది. పరిశ్రమలు రోజురోజుకు పెరుగు తున్నాయి. వాతావరణ కాలుష్యం చుట్టుముట్టుతున్నది. జలవాయు శబ్ద కాలుష్యాలు పెరిగి జీవరాశులు రోగగ్రస్తులవుతున్నాయి. ఇట్టి పరిస్థితు

లలో వానలుకూడా కురవకపోతే జీవరాశి నశిస్తుంది. ఏ పరిశ్రమలు లేకపోయినా ప్రాణులు బ్రతుకుతాయి కాని ఆహారం లేకపోతే ఏ ప్రాణులు బ్రతకలేవు. ఈ విషయం గమనించని విజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ యంత్రాల నిర్మాణానికి కృషిచేస్తున్నారేగాని ఆహార విషయంలో శ్రద్ధ చూపటంలేదు.

భారతీయ సంస్కృతి కర్మ సిద్ధాంతంపై ఆధారపడియున్నది. అంటే మంచిచేస్తే మంచి జరుగుతుంది. చెడుచేస్తే చెడు జరుగుతుంది. వానలు కురవకపోవటానికి మానవుల దుష్ట చేష్టలే కారణమని శాస్త్ర సిద్ధాంతం. దీనికి చిన్న ఉదాహరణ రామాయణంలో వుంది. రోమపాదుడు అంగదేశాన్ని పాలించే కాలంలో వానలు కురవలేదు. దానికి కారణం రాజ్యపరిపాలనలోని లోపం అని మహర్షులు చెప్పారు. విభాండకముని కుమారుడు ఋష్యశృంగుని తీసుకొని వస్తే వానలు కురుస్తాయి అన్నారు. రోమపాదుడు ఋష్యశృంగుని రప్పించగా వానలు కురిశాయి.

ఈనాడు రాజులు లేరు. కాని వారి స్థానంలో ప్రజాప్రతినిధులు పాలిస్తున్నారు. వారి పాలనలోని లోపమే కరువు కాటకాలకు కారణమని శాస్త్ర సిద్ధాంతం.

అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న.

ఇప్పుడు అట్టి మహర్షులు లేరు. ఋష్యశృంగులు లేరు. అయినప్పటికి ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది. ఇలాంటి సమయంలో చేయదగిన ప్రతీకార చర్యను మహర్షులు తెలియజేశారు. ఆ విషయాలు వేద శాస్త్రాలలో చెప్పబడ్డాయి. శివాలయాలలో సహస్ర ఘటాభిషేకం చేస్తే వర్షాలు తప్పక కురుస్తాయి అనేది భారతీయుల ప్రత్యక్ష ప్రమాణం. విరాటపర్వం పురాణం చెప్పినా వర్షం కురుస్తుంది. నీటిలో నిలువబడి వరుణజపం చేసినా వర్షం కురుస్తుంది.

కాని వీటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఎందుకని? దేశనాయకులకు ఈ విషయాలు తెలియవు. తెలిసినా నమ్మకం లేదు. అందుకని వారు ఈ పని చేయరు. దేవాలయ పాలకులున్నారు. దేవాలయాలకు పూర్వులిచ్చిన కోట్లకొలది రూపాయల ఆస్తులున్నాయి. ఎందరో అధికారులు వాటిపై ఆధారపడి బ్రతుకుతున్నారు. వారికి శ్రద్ధ లేదు. ఈ మధ్య మధ్యప్రదేశ్‌లో అభిషేకాలు చేయగా వర్షాలు కురిసాయి.

అందరూ పట్టించుకోకపోయినా సంస్కృతిపై నమ్మకముగల పెద్దలున్నారు. వారు ఈ విషయాలు చెప్పరు ఎందుకని? చెపితే వినేవారు లేరు. తమ మాట వ్యర్థమైపోతుంది. ఈ సమయంలో దేశ ప్రేమికులయిన పత్రికాధిపతులే ఈ విషయాలను లోకానికి తెలియజేయాలి. దేశాన్ని, ప్రజలను రక్షించాలి. అలా చేస్తే కుండపోత వర్షాలు కురుస్తాయి. నీటి ఎద్దడి వుండదు. రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు సమసిపోతాయి.

3. పశుపక్ష్యాదులకు ఉత్తమగతులు కలుగవా?

పశుపక్ష్యాది సమస్త జీవులకంటె మానవులు ఉన్నతులు అని అందరు శాస్త్రకర్తలు, మహర్షులు, యోగులు, సిద్ధులు చెప్పుచున్నారు. మహత్తరమైన తపస్సు చేసిననేగాని మానవజన్మ లభించదని మహాత్ములు చెప్పుచున్నారు. వారు చెప్పిన మాట అటుల వుంచి అనుభవములో చూచినప్పటికిని మానవ జన్మ సర్వోత్కృష్టమని తెలియును. అందులకు కారణము సృష్టియందలి సమస్త జీవరాశియు మానవునికి సేవ చేయుటకు తగిన విధముగ సృష్టించబడినది. సృష్టికర్తయైన భగవంతుడు, మానవుడు పూర్వజన్మయందు చేసిన పవిత్ర కార్యములకు సంతసించి ఈ మానవ జన్మను యిచ్చియుండవచ్చును అని తలంచవలసి యున్నది.

భగవంతుడు గజాది స్థూల శరీరధారులను అశ్వాది యుద్ధ సాధనములనుగాక నిత్యము జీవనాధారములయిన గోజాతిని గాడిదలను

చోరులనుండి రక్షణ పొందుటకు శునకజాతిని మలమూత్రములను శుద్ధి చేయుటకు సూకర జాతిని యజ్ఞసాధనములయిన మేషములను సృష్టించెను. ఈ విధముగ ఆలోచించినచో ప్రతి జీవియు మానవుని యుపకారముకొరకే సృష్టించెనని తెలియును. అందులకు కారణము భగవంతునికి మానవునిపై గల దయ గావచ్చును. లేక అతడు పూర్వ జన్మమునందు చేసిన పుణ్యము కావచ్చును. ఇది యంతయు అనుమాన ప్రమాణముచేత సిద్ధించును.

ఇంతటి పుణ్యము చేసి జన్మించిన మానవునికిగూడ ఉత్తమ లోకములు గలుగుటకు శాస్త్రకారులు ఎన్నియో విధములను తెలియ జెప్పిరి. ఉత్తమగతులు కలుగుటకు దానధర్మములు, తీర్థయాత్రలు, వ్రత నియమములు, శుష్కోపవాసములు, దహన సంస్కారములు, శ్రాద్ధాదులు ఆచరించవలయును. అసత్యము చెప్పరాదు. అందరిని హితబుద్ధితో చూడవలయును. ఈ విధముగ శాస్త్రకారులు ఉత్తమగతులు పొందుటకై మానవులకు చెప్పిన ధార్మిక విషయములు అనంతములు.

ఎంతయో పుణ్యము చేసి పుట్టిన మానవులకే ఉత్తమగతులు పొందుటకు కష్టసాధ్యములయిన ఆచరణలు చేయవలసియుండగా ఏ వ్రతాదులు పుణ్యకార్యాలు చేయుటకు కూడా తెలియని మూఢజాతి పశుపక్ష్యాదులకు ఉత్తమగతులు కలుగునాయని ప్రశ్నించుట అనుచిత మనిపించును.

నిజమే. అనుచితమే. సందేహములేదు. అయితే ప్రశ్న వచ్చిన తర్వాత సమాధానము వుండవలయును. పొందునని చెప్పవచ్చును. పొందవని చెప్పవచ్చును. ఏది చెప్పుటకయినను తగిన కారణము పరిశోధించక తప్పదు.

పుణ్యపాప విషయములందు ప్రసిద్ధమయిన ధర్మశాస్త్ర శ్లోకమొకటి వున్నది. కర్తాకారయితాచైవ ప్రేరకశ్చానుమోదకః సుకృతే దుష్కృతే చైవ

చత్వారః సమభాగినః అని. ఏదయినా సత్కార్యము చేయవలసినపుడు సహకరించువారు నలుగురుందురు. చేయువాడు, చేయించువాడు, చేయమని చెప్పినవాడు, చేసినది బాగున్నదని మెచ్చుకొనువాడు. వీరందరికి పుణ్యకార్యములో సమానమయిన భాగముండునని శాస్త్ర వచనము.

భూమిపై జన్మించిన మానవులు చేయు ప్రతి పుణ్యకార్యమునకు మనము చెప్పుకొనిన పశుపక్ష్యాదులే కారణము. మానవుడు పుణ్యకార్యము చేయవలయునన్న అతని శరీరము దానికి తగినటుల పుష్టిగా ఆరోగ్యముగా అనుకూలముగా వుండవలయును. ఆ విధముగా వుండుటకు చక్కని యాహారము లభించవలయును. ఆ యాహారము భూమినుండి లభించును. ఆ విధముగ లభించుటకు వృషభములు భూమిని దున్ని యాహారము పండించి మనకు అందజేయవలయును. ఆహారము లేక ఏ ప్రాణియు జీవించలేదు. అటులనే గోజాతియు పాలు పెరుగు, నేయి, మజ్జిగ అందజేసి ప్రాణములు నిలుపుచున్నవి. ప్రాణములు నిలచిననే గదా మానవులు పుణ్యకార్యములు చేయగల్గినది. ఆ విధముగా ప్రాణరక్షణకు కారణమయిన పశువులకు మన పుణ్యములో నాలుగవ భాగము లభించవలయును. తప్పదు. అటులనే రాజులు రాజ్యపాలనచేసి స్వర్గలోకమును పొందుదురని రామాయణము చెప్పుచున్నది. రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ఇతి . రాజులు ప్రజలను చక్కగా పరిపాలించుటకు వారికి తగిన శక్తిని ఇచ్చునవి వారి సైన్యములు అనగా రథములు అశ్వములు, ఏనుగులు మొదలయినవి. వీటి ఆధారముతోనే రాజులు యుద్ధముచేసి వీరస్వర్గము పొందుచున్నారు.

మనము శిబి చక్రవర్తి కథను గొప్పగా చెప్పుకొందుము. అతడు పావురమును రక్షించుటకు తన శరీరమును త్యాగము చేసెను. మరి ఎన్నియో జీవులు తమ శరీరమును ఆహారముగా ఇచ్చి మానవులను బ్రతికించుచున్నవి. ఈ విధముగ ఆలోచించినపుడు మానవుడు తన

జీవితమునచేయు పుణ్యకార్యములన్నిటికిని పశుపక్ష్యాదులు ఆధారమగు చున్నవి. అందువలన వాటికి మానవుల పుణ్యములో లేశమాత్రమయిన లభించునని చెప్పక తప్పదు. అయితే దీనికి యుక్తియే ప్రమాణమా? శాస్త్ర ప్రమాణమున్నదా? అని ఆలోచన కలుగును.

మనము నిత్యము అభిషేకము చేయు నమక చమకములయందు ఈ విషయము స్పష్టముగా గలదు.

శ్వభ్యః శ్వపతిభ్యశ్చనమః అనియున్నదిగదా. ఈ రచన చేయుట యందలి లక్ష్యము మనకు ఏదియయినా పశువు కన్పించినపుడు దానికి నమస్కారము చేయుటయేగాక ఫలముగాని తోటకూరకాడగాని దానికి అందజేసినపుడు మనము మానవులము అని తలచుటకు అవకాశము లభించును.

4. ఏదిగొప్ప? ధనమా-జ్ఞానమా?

ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న? అందరూ ధన సంపాదన కోసమే చదువు తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. విదేశాలకు వెళుతున్నారు. అటువంటి సమయంలో ధనమా, జ్ఞానమా ఏది గొప్ప? అని విచారించటం చొప్పదంటు ప్రశ్నలాంటిది అవుతుంది. నిజమే ఈ ప్రశ్న ఏమీ అనుకూలంగా లేదు.

కావచ్చు. కాని ప్రతివారికి ప్రతి విషయాన్ని తమదయిన తెలివియనే త్రాసులో తూచుకొని నిశ్చయించుకోవటంలో దోషం లేదుగదా! అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేద్దాము అనుకోవటం తెలివిలేనివారి పని అని కాళిదాస మహాకవి మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః అని మూఢుని లక్షణంగా చెప్పాడు.

అయితే ఇంతకూ ఏమంటారు. చెపుతా వినండి. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మగూడ యానిశా సర్వభూతానాంత స్యాం జాగర్తిసంయమా

అని చెప్పారు. అనగా అందరూ గాఢాంధకారంలో మునిగియుంటె యోగిమాత్రము తెలివిగలిగియుంటాడు అని. అందరూ చెప్పారు అనిగాక మనకు మనంగా వివేకంతో ఆలోచించుకోవలసి వుంటుంది.

ముందుగా ధనానికి జ్ఞానానికి యుండే లక్షణాలు తెలుసుకొని తరువాత ఏది గొప్పదో పరిశీలించాలి. ధనం చేత వస్తు వాహనాలను సంపాదించుకుంటాము. జ్ఞానంచేత లోక స్వభావం సృష్టి రహస్యం, సమాజ క్షేమము మొదలయినవి తెలుసుకుంటాము. ఉదాహరణకు రాజరాజ నరేంద్రుడు శక్తి పరాక్రమాలు కుదువపెట్టి రాజ్యం చేశాడు. కాని ఆ రాజ్యం కొద్దికాలంతరువాత నశించింది. నన్నయ తెలివి కుదువ పెట్టి భారతం వ్రాసాడు. అది యిప్పటికీ నిలచి వుంది. విద్యారణ్యస్వామి ధనము సమకూర్చి విజయనగర సామ్రాజ్యస్థాపన చేయించాడు. - కాని అది నశించింది. తన జ్ఞానశక్తితో, వేదాలకు భాష్యాలు వ్రాసాడు. అవి యిప్పటికీ నిలచి వున్నాయి. అందుచేత ధనశక్తికంటె జ్ఞానశక్తి ఎక్కువ అని శాశ్వతమని తెలుస్తుంది.

ఇంకొక ముఖ్య విషయం. ధనం నేరుగా సుఖాన్ని యివ్వలేదు. పరంపరగా యిస్తుంది. అంటే ధనమువలన మరియొక వస్తువును సంపాదించి సుఖమును పొందాలి. ధనముతో ఇల్లు కొనవచ్చు. అది సుఖాన్ని యిస్తుంది. వస్త్రాలు కొనవచ్చు. అవి శరీరానికి అలంకారంగా వుంటాయి. మంచి భోజనం చేయవచ్చు. అది ఆకలి తీరుస్తుంది. ఈ విధంగా ధనం సుఖసాధనం అవుతుందేగాని సరాసరి సుఖాన్ని యివ్వలేదు. జ్ఞానం అలాంటిదికాదు. అది సాక్షాత్తుగా ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఎవరయినా ఒక మంచి విషయాన్ని చెపితే విని ఆనందిస్తాము. అంతేగాని ఆ చెప్పిన మాటవలన కలిగిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మరియొక వస్తువును సంపాదించనవసరం లేదు. ఇంతమాత్రంచేత అసలు విషయం తేలికగా తెలియదు.

మనం ధనవంతులం. మన డబ్బంతా ఏ బ్యాంకులోనో డిపాజిట్టు చేసాము. రాత్రి సమయంలో ప్రమాదకారణంగా ధనం అవసరమయింది. అప్పుడు ఆ డబ్బు చేతికిరాదు. మన అవసరం తీరదు. అంటే డబ్బు వున్నా సుఖం దక్కలేదు. ఒక పెద్దమనిషి బజారులో వెళుతున్నాడు. వర్షం వచ్చే సూచన కనిపించింది. గొడుగు కొనాలనే బుద్ధిపుట్టింది. ఒక కుర్రవాడు గొడుగులు అమ్ముతున్నాడు. వాడి దగ్గరకు వెళ్ళి బేరం చేసాడు. నానా అవస్థపడి ఇరువది రూపాయలు తగ్గింపుగా బేరం కుదిర్చాడు. గొడుగు తీసుకున్నాడు. డబ్బుకోసం జేబులో చేయి పెట్టాడు. డబ్బులేదు. ఎవరో కొట్టేశారు. అదే పిల్లవాడితో చెప్పాడు. వాడు నమ్మలేదు. అందరూ ఇలాగే అబద్ధాలు చెబుతారు. ఆకాడికి బేరం చేయటం ఎందుకు అన్నాడు. పెద్దమనిషికి విసుగూ చిరాకూ కలిగాయి. పాపిష్ఠి డబ్బు, నాకు అవమానం కలిగించింది అనుకున్నాడు. జ్ఞానానికి ఇటువంటి బాధలేదు. అది ఎల్లప్పుడూ మన తోటే వుంటుంది. మనలను విడిచిపోదు. ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది.

మీరు చెప్పేది మాకర్థంకాలేదు. జ్ఞానం యిచ్చే ఆనందం ఎలా వుంటుందో వివరించండి. చెపుతాను వినండి.

రామాయణం నిండా కావలసినన్ని విశేష విషయాలు వున్నాయి. సీతాదేవి హనుమంతునితో రాముని స్వభావాన్ని యిలా వివరించి చెప్పింది.

దద్యాన్న ప్రతి గృహ్ణీయాన్న బ్రూయాత్ కించి దప్రియమ్.
అపి జీవిత హేతోర్వా రామః సత్య పరాక్రమః.

దీని భావము. రాముడు యిచ్చేవాడేగాని పుచ్చుకొనేవాడు గాడు. ఇతరుల మనసుకు బాధ కలిగించే ఏ చిన్నమాట అయినా అనడు. ఆయన పరాక్రమం సత్యమయినది. పొల్లుపోదు, వ్యర్థముగాదు. ప్రాణాపాయం కలిగించినా ఆయన ఈ వ్రతం వదలడు.

అయితే వాల్మీకి మహర్షి యిచ్చట ఒక రత్నాన్ని బంగారు పట్టు వస్త్రంలో దాచియుంచాడు. అది రత్నంగదా, విలువగలదానిని విలువ గలచోటనే దాచాలి. మరియొక కారణంగూడా వుంది. విలువగల వస్తువు విలువ తెలియనివారికి అందగూడదు. అందితే దానిని వ్యర్థపరుస్తాడు. అందుకే దాని విలువ తెలిసినవారికోసం చక్కగా భద్రపరిచాడు.

ఏమిటా రత్నం. సత్యపరాక్రమః అంటే నిజమయిన పరాక్రమము అనియేగాదు. సత్యమే ఆయనకుగల పరాక్రమము. అంటే కార్యసాధనకు శరీర శక్తి ధనుర్బాణాలు ఉపయోగించిన విధంగా ఉపయోగించే సత్యమనే శక్తియొకటి యున్నది. ఆ శక్తి ఆయన దగ్గర యున్నది. అదియే ఆయన శక్తి. లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించు సమయమున బాణమును విడచుచు రామోయది ధర్మాత్మా సత్యసంధః అని ప్రతిజ్ఞచేసెను.

ఇది మన విషయం. ఇచ్చట వాల్మీకి మహర్షి ప్రయోగించిన సత్య పరాక్రమః అను వాక్యములోని, అంతరార్థము తెలిసినచో ధర్మాత్మునికి రసికునకు కావ్యమర్మజ్ఞునకు కలిగెడి ఆనందము మితిలేనిది. ఏ ధనముతోను కొనజాలనిది.

అందుకే ప్రాచీనులు ధనమునకంటె జ్ఞానమునకే ప్రధమస్థాన మిచ్చి ఉన్నతులయినారు.

ఆధ్యాత్మిక జ్ఞానమే సుఖశాంతులకు ఆధారము.

5. ఏది సత్యం? ఏది అసత్యం?

మనము కన్నులతో చూచినదియు చెవులతో విన్నదియు సత్య మగును. దానికి వ్యతిరేకమయినది అసత్యమనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే మన కనులకు కనిపించు భూమి, దానిపై సంచరించు జీవరాశులు, ఆకాశముపైగల సూర్యచంద్రులు, నక్షత్రములు మొదలయిన వానిని సత్యవస్తువులని చెప్పవచ్చును. ఈ కనిపించిన వానిని ఆధారముగ

చేసుకొనియే ధర్మములు చెప్పబడినవి. ఆ ధర్మములలో సత్యవాక్య పరిపాలన గూడ ముఖ్యమయినది.

ఈ లోక క్షేమమంతయు ఆర్ధిక విధానముపై ఆధారపడియున్నది. ధనమూల మిదం జగత్ అని శాస్త్రము. అందుచేతనే అర్ధమును పురుషార్ధములలో చేర్చిరి. ఆయార్ధిక విధానము సత్యవాక్యముపై ఆధారపడియున్నది. అందులకే సర్వం సత్యే ప్రతిష్ఠితం అనే వాక్యం పుట్టింది. సత్యాత్ పరో దర్మోనాస్తి. నాస్తి సత్య సమం తపః సత్యం వద। అనే వేదవాక్యములుగూడ సత్యమహిమను వివరించినవి. సత్యమహిమను తెలియజేయు కథలు ఎన్నియో ప్రచారములో వున్నవి. బలిచక్రవర్తి వామనుని వలన తనకు నాశనము కలుగునని శుక్రాచార్యుడు చెప్పి నప్పటికిని సత్యమును వదలరాదు అని తలచి వామనునికి మూడు అడుగుల భూమిని దానము చేసెను. సత్య హరిశ్చంద్రుడు సత్య మహిమను చాటిచెప్పెను. మానవులేగాక పశువులు కూడా సత్యమును పాలించునని చెప్పు గో వ్యాఘ్రు సంవాదము అను కథ పురాణములలో ప్రసిద్ధమయినది. ఈ విధముగ సత్య మహిమ అనంతమని మనకు తెలియచున్నది.

అసత్యము చెప్పుటవలన కలుగు నష్టమును తెలియజెప్పుటకు పిల్లలకు చిన్నకథను వినిపింతురు. గొఱ్ఱెలను కాయుచున్న పిల్లవాడు పరిహాసమున తోడెలు వచ్చెనని అరచెను. పెద్దలు పరుగెత్తుకొని వచ్చిరి. కాని తోడేలు లేదు. ఇటులనే రెండు మారులు జరిగెను. మూడవ తడవ నిజముగా తోడేలు వచ్చెను. కాని ఎవరును సహాయమునకు రాలేదు. తోడేలు మేకలను తినెను. ఈ కథ అసత్యమువలన కలుగు నష్టమును తెలియజేయుచున్నది. ఇవియన్నియు పాతకథలు.

మన నిజ జీవితమున సత్యమునకు కల విలువ ఎంతో తెలుసుకొన వలయును. మన అవసరమునకు పక్కయింటివారివద్ద పది రూపాయలు అప్పు తీసుకొందుము. వెంటనే ఈయగలమని చెప్పెదము. కాని

నిర్లక్ష్యముచే ఈయము. మరల అవసరమయినపుడు అడిగి తీసు కొందుము. కాని ఈయము. మూడవ తడవ అవసరమయినపుడు వారు ఈయరు. మనకు యిబ్బంది కలుగును.

ఇటులనే ప్రతి విషయమునందును సత్యమువలన లాభము అసత్యమువలన నష్టము వచ్చుననియు తలంచవలెను.

సామాన్యులమయిన మనమందరము ఈ విషయము మరచినచో జీవితమే దుఃఖదాయకమగును. కొందరు ఈ విషయము గుర్తించక ఇతరులను నమ్మించి మోసము చేసితిమిగదాయని తమను తాము గొప్పగా భావించుకొందురు. కాని అది వారికి చేటుతెచ్చునని గుర్తించలేరు. అంతియేగాక అందరు నిజము చెప్పుచున్నారా? అబద్ధములు ఆడుటలేదా. మనమాడిన తప్పా వారు ఆడిన తప్పుకాదా అని సర్దుబాటు చేయుదురు. కొందరు ఇది కలికాలము అబద్ధము ఆడకపోతే జీవితమే గడవదు అని కాలముపై తమ తప్పును పెట్టుదురు. అది సరిగాదు. దానివలన మనకే నష్టమని సత్యము తప్పినచో లోకమునకు చేటు కలుగుననియు గుర్తించవలయును.

ఇది యంతయు లోకము సత్యమని నమ్మినవారిని గురించి చెప్పబడినది.

దీనికి భిన్నమయిన వాదన యొకటి యున్నది. అది సత్యమయినది. వేదములు, మహర్షులు, ఆచార్యులు అంగీకరించినది. అది జగన్మిథ్యా వాదము. వేదాంత శాస్త్ర పరిశోధకులు ఛాలా మొండివారు. అందరు చెప్పింది ఒప్పుకోరు. తాము చెప్పింది అందరూ వినాలి అంటారు. ఏది కనిపించుచున్నదో అది అసత్యం ఏది కనిపించదో అది సత్యం. అంటే ఈ ప్రపంచము లేదు. దానిని మీరందరు ఉన్నది అనుకుంటున్నారు. కాని అది అసత్యం. ఆ ఉన్నది సత్యమయితే అది యేది? అదే ఈ సృష్టికి

కారణమయిన బ్రహ్మ. అది మాత్రమే సత్యం.

ఏమిటి ఈ వింత వాదన. కనిపించే దానిని అసత్యమనటం కనిపించని దానిని సత్యమనటంలోని భావనయేమి?

మనము కొన్ని కష్టసుఖాలు నిత్యము అనుభవిస్తున్నాముగదా. వీటివలన బాధపడుచున్నాము. అవి పోవాలంటే ఈ విషయం తెలుసుకోక తప్పదు. చిన్న పిల్లవానివలె ఒక వస్తువు వస్తే ఆనందం పొందుతాము. పోతే బాధపడతాము. ఈ రెండూ లేని స్థితి ఒకటి వుంది. అది మనకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోవాలి.

ఈ సృష్టికి మూల కారణమయినవాడు నిర్గుణ పరబ్రహ్మ. అంటే ఆయన దగ్గర దుఃఖకారణములయిన సత్త్వరజస్తమోగుణములు లేవు. అయితే ఆయన పెద్ద గారడీవాడు. ఆయన ఏమీ చేయడు. చేసినట్లే వుంటాడు. ఒక పెద్ద కర్మాగారంలో అందరిచేత పనిచేయిస్తూ ఏమీ చేయని యజమానివలె వుంటాడు. ఆ యజమాని ఏమీ చేయకపోయినా ఆయన వుంటే అందరూ భయంతో పనిచేస్తారు. ఆయన లేకపోతే ఎవరూ పనిచేయరు.

అలాగే ఆయన తన దగ్గరగల మాయయనే శక్తిచేత అంతా చేయిస్తాడు. ఆయనమాత్రం చేయడు. అదియే లేని దానిని ఉన్నట్లుగా భ్రాంతిని కలిగిస్తుంది. మనము దానికి లోనవుతాము. దానివలన ఒక క్షణం ఆనందం మరోక్షణం బాధ అనుభవిస్తాము. నిజానికి ఇది అంతా మాయ అని తెలిసినపుడు మనకు సుఖము దుఃఖము కలుగవు.

మీరు ఆ మాయకంటె మరీ మాయ చేస్తున్నారు. అది తెలియటమెలా అది తెలిస్తే సుఖదుఃఖాలు వుండవని తెలియటమెలా?

ప్రతిదానికి అనుభవమూ శాస్త్రము ఆధారములు. ముందర శాస్త్ర వచనం వినండి. తరువాత అనుభవించండి.

గీతాశాస్త్రం అంటుంది. ద్వంద్వాతీతో భవార్జున అని. సుఖదుఃఖాలకు అతీతుడవుకమ్ము. అంటే ఆ స్థితిఒకటి వుందన్నమాట. అందుకే గీతాచార్యుడు చెప్పాడు. లేనిది చెప్పడుగదా.

శంకరాచార్యులవారు అంటాడు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. రామాయణంలో సీతాదేవి అంటుంది : యేషాం ప్రియాప్రియే నస్తః నమస్తే షాం మహాత్మనాం అని. కాబట్టి ఆ స్థితి ఒకటి వుంది. అది పొందటమెలా అన్నది ప్రశ్న.

ఈ శరీరంలో ఎన్నో రహస్యాలున్నాయి. కాళ్ళు చేతులు, రక్తము, మాంసము మొదలయినవేగాక పంచ ప్రాణాలు పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలయినవి. ఇవి అన్నీ మనవి కాదంటుంది శాస్త్రము. అంటే మన శరీరం దగ్ధమయితే మన ప్రాణాలు దగ్ధం కావుగదా. ఎందుకని. అంతకు పూర్వమే అవి వెళ్ళిపోయినవి. వాటిని పట్టుకొని ఎవరు దగ్ధం చేస్తారు. అటులనే మనస్సు బుద్ధి, ఇంద్రియములు మొదలయినవి. మన శరీరంలాగే మన ఇంద్రియాలు కూడా మనవి కావు. అవి మనకు ముసలివానికి చేతికర్రలాగా మనకు ఉపయోగ పడతాయి. కర్రపోతే మనిషి నడవలేడు. కాని కర్ర తానుగాడు. అటులనే ఇంద్రియాలు లేకపోతే పనిజరుగదు. కాని ఇంద్రియాలు మనంకాదు అని తెలుసుకుంటే మనం మనలను తెలుసుకున్నట్లు.

సత్యం అంటే ఆ నిర్గుణ బ్రహ్మ. అసత్యం ఈ ప్రపంచము. ముందు చెప్పిన సత్యమే దీనికి కారణం.

లోక వ్యవహార నిమిత్తం హరిశ్చంద్రాదులవలె ఈ ప్రపంచము సత్యమని తలచి వ్యవహరించాలి. దానిని వ్యావహారిక సత్యమంటారు. నిజానికి అది లేదు కాబట్టి అది అసత్యం. ఈ పరబ్రహ్మ ఆత్మనిత్యం. దీనిని పారమార్థిక సత్యం అంటారు. లోక వ్యవహార నిమిత్తం మొదటి దానిని అనుసరించాలి. ఆత్మోద్ధరణ నిమిత్తం రెండవదానిని అనుసరించాలి.

6. దేవుని దయ ఎటుల లభించును?

దేవుడు దయాసాగరుడని భక్తులు వేనోళ్ళ కొనియాడుచుందురు. అయితే ఆ దయ లభించుటకు ఏమి చేయవలయుననునది తెలుసుకొన దగిన విషయము.

మనము ఎవరితోనయినా స్నేహము చేయదలచినపుడు ముందుగా వారి విషయములను గురించి ప్రవర్తనను గురించి సదాచారమును గురించి ఉపకారబుద్ధిని గురించి తెలుసుకొందుము. ఆ విషయములు, మనకు నచ్చినచో వారితో స్నేహము చేయుటకు ప్రయత్నించెదము. ఆ ప్రయత్నములో ముందుగా వారి దగ్గరకు వెళ్ళి వారిని దర్శించి మనలను గురించి పరిచయ వాక్యములు చెప్పెదము. అటుపిమ్మట రెండు మూడు రోజులకు ఒకమారు కనిపించి వారి యోగక్షేమములు విచారించెదము. అటుపిమ్మట సమయము ధొరికినపుడు ప్రతిదినము వెళ్ళుదుము. ఈ విధముగా స్నేహభావము పెరిగి ఒకరోజు తీరిక లేక వెళ్ళనిచో మన మనస్సునకు కొరతగా నుండును. ఈ విధముగా పెరిగిన స్నేహమువలన వారు మనకు మిత్రులగుదురు. మిత్రులనగా ఆపదనుండి రక్షించువారని యర్థము. మనకు ఏదయినా కష్టసమయము సంభవించునపుడు అడుగకుండగనే మనకు సహాయము చేయుదురు.

నాకు పాఠములను చెప్పుట కారణముగ ఒక యింటివారితో పరిచయము ఏర్పడినది. ఆ పరిచయము క్రమముగ స్నేహముగ మారినది. ఆ స్నేహ కారణమున ప్రతిదినము వారి యింటికి వెళ్ళుట అభ్యాసమయ్యెను. నేను ఏదియయినను పనికారణముగ వారి యింటికి వెళ్ళనిచో నాకు ఏదో ప్రమాదము జరిగియుండునని భయపడెడివారు. ఆ స్నేహము పది సంవత్సరములు జరిగెను. నాకు చెప్పకయే వారు ఎన్నియో యుపకారములు చేసిరి.

భగవంతుని విషయమునగూడ ఈ పరిస్థితియే యుండును. మనకు సమీపమునగల దేవాలయమును గురించి భక్తులు చెప్పు మాటలు వినుచుందుము. వినిన తరువాత అక్కడికి వెళ్ళవలయునని బుద్ధి కలుగును. ఆ పిమ్మట ఆ దేవుని దయవలన కష్టములు తొలగి సుఖపడినవారి చరిత్రలు తెలియును. మనకు కష్టములు లేనప్పటికిని అచ్చటకి వెళ్ళుటవలన భక్తులను చూచుటవలన ఆనందము కలుగును. క్రమముగ అచ్చటికి వెళ్ళుట అలవాటు అగును. ఆ యలవాటు కారణముగ ఒకసారి వెళ్ళనిచో అయ్యో మనము వెళ్ళలేకపోయితిమే యనిపించును. అనగా భగవంతుని విషయమున ఆరాటము పెరిగినదని యర్థము.

నెమలి గ్రామమున వేణుగోపాలస్వామి దేవాలయము గలదు. ఆ స్వామి భక్తుల కోరికలు తీర్చునని కష్టములు తొలగించునను ప్రసిద్ధి ఎక్కువయ్యెను. అది మారుమూలనున్న చిన్నగ్రామము. అయితేనేమి ప్రతిరోజు వందలకొలది భక్తులు వచ్చుచుందురు. దేవుని ఆదాయము లక్షలకు పెరిగినది. దేవాలయ నిర్మాణము పెరిగినది.

భక్తులు సేవించిన కొలది భగవంతునికి దయపెరుగును. దయ పెరిగిన కొలది భక్తులు పెరుగుచుందురు. కాబట్టి ప్రతివారు ముందుగ తమకు ఇష్టమయిన దేవుని ఏదో విధమున సేవించుటకు అలవాటు పడవలయును. మీ యింటగల దేవుని విగ్రహమునకుగాని పటమునకు గాని ప్రతిరోజు ఒక పూవు పెట్టుట, నమస్కారము చేయుట అభ్యసింప వలయును. అందరకు ప్రతినిత్యము ఏదియోయొక అవాంతరము వచ్చుచుండును. వాటిని తొలగించుటకు అందరిపై దయను కలిగించు బుద్ధిని ప్రసాదించవలసినదని ప్రార్థించవలయును. పూవులు లేనిచో దండము పెట్టుట నభ్యసింపవలయును. మీతోపాటు మీ ఇంటిలోని వారందరు అటులనే చేయుదురు. శాంతి లభించును. కష్టసమయమున ఏ దేవుని ప్రార్థించవలయును అను సందేహపడనవసరము లేకుండగ యిష్టదైవమును ఆశ్రయించవచ్చును.

అటులనే కొందరి యిండ్లయందు కులదేవతలుందురు. అనగా ఆ యింటివారు తరతరములనుండి ఆ దేవుని నమ్మి సేవించుచుందురు. అందువలన వారు తమ చిన్న కార్యక్రమ ప్రారంభ సమయమున పని సక్రమముగ జరుగుటకు కులదేవతను ప్రార్థింతురు. ఇంతియేగాదు. వంశపారంపర్యముగ పూజలందుకొనిన దేవతలు కాన మన యిండ్లను కొన్ని తరముల వరకు కాపాడుచుందురు. ఏదయినా కష్టసమయము వచ్చినపుడు స్వప్నమున కనిపించి కొన్ని సూచనలు చేయుదురు. దానివలన మన కష్టములు తొలగును. ప్రతిదినము మనకు తెలియకుండగనే భగవన్నామము స్మరించుట జరుగును.

అయితే మనకు అనేకమంది దేవతలు కలరు. శివుడు, కృష్ణుడు, పార్వతి, దుర్గ, వినాయకుడు, కుమారస్వామి మొదలయినవారు. ఏ దేవతను ఆశ్రయించవలయునను సందేహము కలుగును. మన పూర్వజన్మ వాసనల వలన సాంగత్యము వలన అనుభవమువలన గూడ మనకు ఒక దేవతపై ప్రీతి యేర్పడును. ఆ దేవతనే యిష్టదైవమందురు. అందరు దేవతలు అన్ని కోరికలు తీర్చగలరు. అయినప్పటికిని ఎప్పటికప్పుడు ఏదో ఒక దేవతను సేవించుట కాక ఒక దేవతపై భక్తిని నిలుపుటకు ప్రయత్నించవలయును. అప్పుడే మనకు తొందరలో ఫలసిద్ధి కలుగును. ఇది పెద్దల మతము. శంకరాచార్యులవారుగూడా ఏకో దేవః కేశవో వా శివో వా యని చెప్పిరి. రామదాసు, త్యాగరాజు, రామునియాశ్రయించిరి. మీరాబాయి కృష్ణుని యాశ్రయించెను. సతీ సక్కుబాయి పాండురంగని యాశ్రయించెను. రామదాసు చనిపోయిన తన కుమారుని రాముని దయవలన బ్రతికించుకొనెను.

ప్రస్తుత కాలమున అందరు ధనసంపాదనకు ప్రయత్నించుచున్నారు. ఆ విషయము గమనించిన మాతాజీ శివచైతన్య లక్ష్మి అష్టోత్తర శతమును ప్రకటించి అందరకు వినియోగించుచున్నారు. కాబట్టి అందరు

తపోవనమును దర్శించి మాతాజీ వలన అష్టోత్తర శతమును గ్రహించి వారి యాశీర్వాదమునొంది. సుఖజీవనులు అగుదురుగాక యని యాశించుచున్నాను.

7. దేవుడు మానవుడు ఎందుకయ్యాట్ట?

భూలోకవాసులయిన మానవులందరు క్లేశదాయకములయిన పూజలు వ్రతములు చేసి వైకుంఠమునకు వెళ్ళవలయునని ఉబలాటపడు చుండగా వైకుంఠవాసి యయిన శ్రీమన్నారాయణుడు మానవ రూపమున భూలోకమున అవతరించవలసిన యవసరము ఏమి కల్గినదని సామా న్యుల సందేహం. అందులోనే చెప్పబడినదిగదా రాక్షస సంహార నిమిత్తం అవతరించాడని మరల సంశయం ఎందుకు అని ఎదురు ప్రశ్న. రాక్షస సంహార నిమిత్తం అవతారమెందుకు గజేంద్రుని పట్టిన ముసలిని చంపిన విధమున లేక హిరణ్యకశిపుని వధించిన నరసింహస్వామివలె అవతరించ వచ్చునుగదా. మానవుడై పుట్టి మానవుని వలె సంచరించి వనవాసము చేసి దుఃఖముల ననుభవించుట ఎందులకు అని చివరి ప్రశ్న.

దానికి సమాధానమే యిది.

వేదములన్నియు శబ్దరూపమున నున్న భగవత్స్వరూపములు. వానిని చైతన్యముగల భగవంతునివలె భావించవలయును. ధర్మశాస్త్ర గ్రంథములన్నియు వానిని అనుసరించినవే ఈ గ్రంథము లన్నియును మానవుని ప్రవృత్తిని గురించి చెప్పుచున్నవేగాని ఆ గ్రంథ విషయములను అనుసరించిన పురుషుని చూపించలేకపోవుచున్నవి. భగవంతుడు వేదముల ద్వారా మానవులకు శాసించిన శాసనములను ఎటుల అనుసరించవలయునో ప్రత్యక్షముగా చూపుటకే భగవంతుడు మానవావతారమును ధరించెను.

మనము హరిశ్చంద్రుని నాటకము చదివినప్పటికంటె నాటకమును

చూచినప్పుడు తన్మయులమగు చుందుము. అనగా హరిశ్చంద్రుని పాత్రలో లీనమగుచుందుము. అటులనే ధర్మశాస్త్రములను చదివినప్పటికంటె రామాయణమును చదివినపుడు రాముని పాత్రలో లీనమగుదుము. అనగా రాముని స్వరూపము మనలో చేరును. అది మనకు ఆనందముతోపాటు సద్బుద్ధిని ప్రసాదించును. అందులకే పూర్వులు ప్రతిదినము రామాయణమును పారాయణము చేసిరి.

రాముని పాత్రలోగల అన్ని విశేషములు చెప్పుట సాధ్యముగాదు. ఒకటి రెండు మాత్రము చూపుదును.

రాముని జీవితములో పూర్తి మార్పు తెచ్చినది శ్రీరామ వనవాసము. ఈ ఘట్టమును వాల్మీకి మహర్షి కన్నులకు కట్టినట్లు చూపెను.

రాముడు పట్టాభిషేకమునకు సంసిద్ధుడయిన సమయమున సుమంత్రుడు వచ్చి దశరథుడు పిలుచుచున్నాడని చెప్పెను. వెంటనే రాముడు కైక గృహమునకు వెళ్ళెను. దుఃఖముతో నిండియున్న తండ్రి పాదములకు పిమ్మట కైక పాదములకు నమస్కరించెను. తన తండ్రి యింతటి దుఃఖమును పొందుటకు కారణమేమని కైకనడిగెను. కైక యిటుల చెప్పెను : "నీ తండ్రికి ఎటువంటి వ్యాధియు లేదు. నీకు అప్రియమును కలిగించు మాట చెప్పుటకు భయపడుచున్నాడు. నీ తండ్రి చెప్పినటుల చేయుదునని మాట యిచ్చినచో నీకు విషయమంతయు చెప్పెద"ననెను. ఆ మాటలకు రాముడు మిక్కిలి బాధపడి "నేను తండ్రి చెప్పినచో అగ్నియందు ప్రవేశింతును. విషము తిందును. సముద్రములో ప్రవేశింతును. తండ్రి మాట అనుసరింతునని వాగ్దానము చేయుచున్నాను. అబద్ధము చెప్పువాడనుకాను. నాకు విషయము చెప్పుమనెను". కైక యిటుల చెప్పెను : "నీ తండ్రి – నాకిచ్చిన మాట ప్రకారము నీవు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేయవలయును. భరతుడు నీ స్థానమున అయోధ్య పాలించును".

ఈ మాట వినిన రాముడు దుఖమును పొందలేదు. మనస్సున వ్యాకుల పడలేదు. అతడు మహానుభావుడుకదా!

మరణ సదృశమయిన మాట వినియు రాముడు బాధపడలేదు. ఇటుల యనెను. నేను నారచీరలు ధరించి యడవికి వెళ్ళెదను. నేను, సీతను రాజ్యమును, ధనమును, ప్రాణములనుగూడ భరతునికొరకు ఇవ్వగలను. నన్ను ఒక్క విషయము బాధించుచున్నది. భరతుని పట్టాభిషేక విషయము నా తండ్రి నాకు స్వయముగా చెప్పలేదు కదాయని.

ఇందలి తాత్పర్యము. ఆయన స్వయముగా చెప్పినచో మిక్కిలి సంతోషము కలిగెడిది. వెంటనే భరతుని పిలిపించుము. అందులకు కైక సంతసించి నీవు ఆలస్యము చేయకుము. సిగ్గుచే నీ తండ్రి మాటలాడుట లేదు. అనుచు మన హృదయమునందలి నాడులను పైకి లాగిన విధమున ఇటుల హెచ్చరించెను.

యావత్త్వం న వనం యాతః పురాదస్మాద తిత్వరమ్
పితాతావన్నతేరామ స్నాస్యతే భోక్ష్యతేపివా

నీవు పురము నుండి బయటికి వెళ్లనంతవరకు నీ తండ్రి స్నానము చేయడు, భోజనము చేయడు.

అంతటి భయంకరము అయిన మాటవిని రాముడు మన మనస్సు లాగుచున్నవానివలె యిటుల యనెను.

నాహమర్థపరోదేవి లోకమావస్తుముత్సహే
విద్ధి మా మృషిభిస్తుల్యం విమలం ధర్మమాస్థితమ్

నేను ధనాశగలవాడనుగాను. ఇచ్చట వుండుటకు ఇష్టపడను. ఋషులతో సమానుడను. నిర్మలమయిన ధర్మమును ఆశ్రయించినవాడను.

ఈ మాటలు వినినచో ఎవరి హృదయము ద్రవీభవించి కన్నీరు కార్చదు. తండ్రి చెప్పకపోయినప్పటికీ నీవు చెప్పినను నేను అరణ్యమునకు వెళ్ళగలను.

ఇంతకు పూర్వము అంతయు తనదియనుకొనిన రాముడు త్యాగము చేయతగిన సమయమున తన నిస్పృహత్వమును ఇటుల తెలియజేసెను.

తన పట్టాభిషేక నిమిత్తము సిద్ధము చేసిన నీటితో నిండిన సువర్ణ భాండములను చూచి లక్ష్మణునితో ఇటుల యనెను.

సౌమిత్రే యోఽభిషేకార్థే మమ సంభార సంభ్రమః
అభిషేక నివృత్యర్థే సోఽస్తు సంభార సంభ్రమః

ఓ లక్ష్మణా నా పట్టాభిషేక నిమిత్తము ఈ భాండములన్నియు సిద్ధము చేయబడినవి. వీటితో నేను వనవాస నియమార్థము దీక్షాస్నానము చేసెదను. మరల యిటల యనెను. ఇవి యన్నియు రాజసేవకులు సిద్ధముచేసినవి అనగా రాజుగారివి. వీటితో నాకేమిపని. నేను స్వయముగా నీరుతోడుకొని స్నానముచేసి వనవాసదీక్ష పూనెదను.

ఏభిరేవఘటైః సర్వై రభిషేచన సంభృతైః
మమ లక్ష్మణ తాపస్యే వ్రత స్నానం భవిష్యతి
అథవా కిం మయైతేన రాజద్రవ్య మయేనతు
ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి

సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ అని గీతాచార్యుడు చెప్పిన విధమున ఆచరించి చూపించినవాడు రాముడు. ఈ విధముగ ఆచరించి చూపుటకే దేవుడు మానవుడయ్యెను.

ఎన్నియో విశేషములు ఉన్నవి. చెప్పుటకు సమయము చాలదు.

8. దేవతలు ఎటువంటివారు వారి ప్రవృత్తి ఎటువంటిది?

వేదశాస్త్రములయందు పురాణములయందు మహర్షుల వాక్యముల యందు దేవతల ప్రస్తావన అధికముగ వున్నది. దేవతలందరు సర్వ మానవులకంటె అధికమయిన శక్తి సామర్థ్యములు గలవారువారు. తమను

ఆశ్రయించిన వారికి వరములను యిచ్చి రక్షింతురు. అది వారి ప్రవృత్తి. వారు మనస్సుచే సృష్టియంతయు వ్యాపించి యుందురు.

భూలోకమున గల మానవులను మనము చూచుచున్నాము. వారికి స్థిరమయిన నివాసముండును. అయితే వారు తమ అవసరమునను సరించి సర్వ ప్రదేశములయందు సంచరించుచుందురు. అచ్చట అవసరములయిన పనులు చేసి మరల తమ స్థానమునకు చేరుచుందురు. అటులనే దేవతలకు కూడా తమదైన నివాసస్థానముండును. వారు అవసరము ననుసరించి యంతట సంచరించుచుందురు.

విష్ణువు వైకుంఠమున నుండును. పరమశివుడు కైలాసమున నుండును. బ్రహ్మ సత్యలోకమున నుండును. శక్తి స్వరూపిణియయిన జగదంబ మణిద్వీపమున నుండును. ఈ విషయములు పురాణములందు చెప్పబడినవి. మనకు వలెనే వారికి చిన్న చిన్న పనులు నిర్వహించుటకు సేవకులుందురు. పరమ శివునికి ప్రమథగణములుండును. అమ్మవారికి యోగినీ గణములుండును. వీరందరు తమ భక్తులను రక్షించుటకై ఆరాటపడుచుందురు.

పూర్వము వేదశాస్త్రములను బోధించు పండితులు తమవద్ద చదువవలసినదని విద్యార్థులను ప్రోత్సహించెడివారు. వ్యాకరణ పండితుడు వ్యాకరణ శాస్త్రము చదివినచో సుశబ్ద జ్ఞానము కలుగుననియు అటులనే న్యాయశాస్త్ర పండితుడు నా దగ్గర చదివినచో వేదాంత శాస్త్రము చదువుట సులభమనియు చెప్పెడివారు. వారికి విద్యార్థులకు చదువు చెప్పవలయును కృతార్థులను చేయవలయునను ఆరాటమేగాని మరియొక స్వార్థము లేదు.

అటులనే దేవతలు తమను ఆశ్రయించిన భక్తులను కృతార్థులను చేయవలయునని ఆరాటపడుచుందురు.

గృహస్థులయినవారికి తమ యింటి వ్యవహారములు చూచుకొనుటకు సమయము చాలుటలేదు. అటులనే ఉన్నత పదవులలో వున్నవారికి కార్యభారము ఎక్కువగా వుండును. దేశ పాలకులయిన మంత్రులు, ప్రధానమంత్రులయినవారికి విశ్రాంతియే యుండదనుటలో అతిశయోక్తి లేదు. అటువంటి సమయమున అనేక కోటి బ్రహ్మాండములకు పాలకులయిన దేవతల స్థితి ఎటులుండును అని యూహించతగిన విషయము.

ఈ విషయమును విమర్శ చేయుటకు కారణము. పూర్వము దేవతలకు రాక్షసులకు యుద్ధములు జరిగిన విషయము పురాణములలో వున్నది. రాక్షసులయినవారు అందరిని బాధించటము. వారితోపాటు దేవతలను బాధించటము వారందరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించటము, భూదేవి గగ్గోలు పెట్టటము మొదలగు కథలు పురాణములయందు కలవు. మరి యిప్పుడు రాక్షసులున్నటుల తెలియుట లేదు. మరి యిప్పుడు దేవతలు తమ తమ లోకములలో యుండి ఏమి చేయుచుందురు అను సందేహము అందరకు కలుగక తప్పదు.

అందులకే ఈ సమాలోచన.

ప్రమాణములలో అనుమాన ప్రమాణమొకటి. మామిడిచెట్టు మొలచువరకు అచ్చట మామిడి టెంక పడియున్నదని తెలియదు. అది మొలచిన తరువాత అచ్చట మామిడి టెంక పడియున్నది అని తెలియును. దీనినే అనుమాన ప్రమాణమని యందురు.

మనము చూచుచున్న ప్రకృతియంతయు జడము. అనంతకాలము నుండి క్రమబద్ధముగ జరుగుచున్నది. దీనిని క్రమబద్ధము చేసిన చైతన్యశక్తి మన ఊహకు అందనిది. ఆ శక్తి దీనినంతయును ఏయే రూపములలో నడుపుచున్నదో కొంచెము వివరించి తెలుసుకొనవలయును.

మనము ఏ విషయమును గుర్తించవలయునన్నను దానిని గుర్తించు

టకు తగిన కారణములను అన్వేషించవలయును. మనము భగవంతుని కార్యాచరణమును గుర్తించుటకు తగిన సాధనములు మూడు విధములుగ వున్నవి. ఒకటి శాస్త్రము రెండవది ఎదురుగా కనిపించు ప్రకృతి. మూడవది అనుభవము.

శాస్త్ర ప్రమాణముననుసరించి మన లోకమువలెనే దేవతా లోకములుగూడ అసంఖ్యాకముగ ఉన్నవని తెలియును. వారి స్థానములు వారి ప్రవృత్తులుగూడ తెలియును. ఉదాహరణమునకు ఇంద్రుడు నివసించునది స్వర్గలోకము. ఆయన వర్షములు కురిపించును. మరియు భూమిని సస్యశ్యామలము చేయును. అటులనే యముడు నివసించునది నరకలోకము. ఆయన పాపులను తగిన విధమున శిక్షించును. బ్రహ్మ సృష్టించును. విష్ణువు రక్షించును. శివుడు లయింపజేయును.

ఇవి శాస్త్ర ప్రమాణ వాక్యములు. ఆ దేవతల చేష్టలు ప్రకృతియందు కనిపించును. వర్షములు ఎక్కువగనో తక్కువగనో కురియుచునే యున్నవి. దీనివలన ఆహారము లభించి జీవులందరు బ్రతుకుచున్నారు. అది ఇంద్రుని కార్యము లోకమున కనిపించుచున్నది. జీవులు పుట్టుచున్నారు. అది బ్రహ్మకార్యము తెలియుచున్నది. విష్ణువు రక్షించును అందరు బ్రతుకుచునేయున్నారు. అందరు చనిపోవుచున్నారు. అది శివుని కార్యము. పాపులు కష్టములు అనుభవించుచున్నారు. అది యముని కార్యము. కాబట్టి శాస్త్రము చెప్పిన విషయములు లోకమున కనిపించుచున్నవి.

ఇంక మన యనుభవమునుబట్టి తెలుసుకొన తగిన విషయములు. మానవులమయిన మనము శాస్త్రప్రకారము సృష్టి జరుగుచున్నప్పటికిని కష్టములు అనుభవించుచున్నాము. అందులకు కారణము మనలోని దుష్ట స్వభావము. వాటిని విడనాడు శక్తి లేనివారు కష్టముల పాలగుదురు. వారి వలన సత్పురుషులుగూడ బాధపడుచుందురు. దేవతలు అట్టి వారి విషయమున తగిన జాగ్రత్త వహించి రక్షింతురు. ఇదియే వారి ప్రకృతి.

9. ఎంతటి వల్లమాలిన ప్రేమో ఈ తల్లికి!

ఈ పుడమితల్లి ఎండ, వాన, చలి అనక తన సంతానమయిన కొండలను, గుట్టలను, వాగులను, చెట్లను, పుట్టలను, పశువులను, పక్షులను, మానవులను, దానవులను, చీమలను, దోమలను మోసుకుంటూ అలుపుసొలుపు తెలియకుండగ పొర్లిగింతలు పెట్టుతూ సూర్యునిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నది. ఏనాటినుంచి చేస్తున్నదో, ఎందుకు చేస్తున్నదో ఈ సంతతికి తెలియదు. ఎలా తెలుస్తుంది ఆ తల్లి చెప్పందే. ఏ సంతతి కయినా తల్లి పుట్టుక తెలియదుగదా. ఈ తల్లి చెప్పదు. తాను వారితో మాటలాడుతూ వుంటే తన గమనము ఆగిపోతుంది. అది ఆగిపోతే తన సంతానం కష్టాలపాలవుతుంది. దానిని ఆమె భరించలేదు. అందుకనే మౌనంగా ప్రదక్షిణాలు చేస్తున్నది.

ఏ స్వార్థం లేకుండా ఇతరులకు ఉపకారం చేసే వారిని చూసి స్వార్థపరులయినవారు జడులు అంటారు. కాని వారు జడులు కారు, జడులు లాగా వుంటారు. అలాగే భూమాతను కూడా కొందరు జడము అంటారు. అది పూర్తి అసత్యము. ఎందుకంటె ఎంత తెలివి లేకపోతే ఇంత జాగరూకతతో, తీవ్ర నిష్ఠతో పుడమి మాత ఏమాత్రము దారి తప్పకుండ లక్షలాది సంవత్సరాల నుండి తన సంతానముతో ప్రదక్షిణాలు చేయగలుగుతుంది. నిజంగా జడమయితే ఆ చైతన్య రహితమయిన దాని నుండి చైతన్యము గల జీవరాశులు ఎలా పుట్టుతాయి. కాబట్టి చైతన్యవంతమని ఒప్పుకోవాలి.

అయితే ఈ ప్రదక్షిణాలు చేయట మెందులకు?

ఈ ప్రదక్షిణాలు గ్రుడ్డి యెద్దు చేలో పడినట్లు, పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు కాదు కదా! కాదు. ముమ్మాటికిని కాదు. ఆమె తన సంతానాన్ని రక్షించుకోవటానికి ఈ ప్రదక్షిణాలు అన్నీ చేస్తున్నది.

ఆమె అలా ప్రదక్షిణాలు, పొర్లిగింతలు పెట్టుచూ తన సంతతికి రక్షణ కల్పిస్తున్నది. అలా దొర్లటం వలన సూర్యుని కిరణాలకు దగ్గరగా దూరంగా తన సంతతిని ఉంచగలుగుతున్నది. దానివలన వేరువేరు సమయాలలో వేరువేరు ఫలాలను, పూలను, పంటలను యివ్వగలుగుతున్నది. తాను సూర్యుని వేడి కిరణాల బాధను సహించి, గ్రీష్మానికి గురియై తన సంతతికి మామిడిపండ్లు, మల్లెపూలు అందిస్తున్నది. తాను సూర్యునికి దూరమై చలిబాధ భరిస్తూ తన సంతతికి చామంతిపూలు, గుమ్మడికాయలు అందిస్తున్నది. ఇంక కొంతసేపు అటు ఇటు ఉండి సీతాఫలాలు, రేగులు అందిస్తున్నది. ఇలా వేరు వేరు ఫలాలు, కాయలు, పూలు అందించడానికి పుడమితల్లి తాను నానా కష్టాలు పడుతున్నది.

తల్లికి పిల్లలందరూ సమానమే. కొందరు పిల్లలు బలవంతులు, కొందరు బలహీనులు, కొందరు స్థూలశరీరులు, కొందరు సూక్ష్మశరీరులు. నడవలేని వారు, చెప్పలేని వారు ఎందరో వుంటారు. తల్లి అందరినీ సమానంగా చూచి ఒకరితో ఒకరికి కలహాలు, పొరపొచ్చాలు రాకుండా కాపాడుతూ వుండవలసి యున్నది. అందరకు తన నివాసాన్ని తగిన విధంగా పంచి యిచ్చింది. మానవుల లాంటి జీవులకు తన వీపులాంటి మెరక భాగాన్ని అందజేసింది. వీరి వలన కలహాలు రాకుండుటకై చేపలు లాంటి జంతువులకు నీటి భాగాలు పంచి యిచ్చింది. బక్కచిక్కిన ప్రాణుల రక్షణకై రెక్కలు యిచ్చి ఆకాశాన్ని అప్పజెప్పింది. ఈ విధంగా తల్లి అన్ని విధాలుగా రక్షిస్తున్నది. అయినా ఆమెను గురించి ఆలోచించేవారే కరువైనారు. అయినా ఆ తల్లి మాత్రము తన కర్తవ్యాన్ని మరవటం లేదు.

కొందరు క్రూరస్వభావముగలవారు ఆమె లోపల ఏమున్నదోనని పొట్ట పగలతీసి నరాలు తెంపి చూస్తున్నారు. అయినా ఆమె ఓర్పుతో క్షమిస్తున్నది. మరీ బాధను ఓర్చుకోలేనపుడు వేడి కన్నీరు కారుస్తున్నది.

ఆ కన్నీరే లావాలు. అలాగే వీరి అఘాయిత్యాల వలన భయం కలిగినపుడు వణికిపోతున్నది. అదే భూకంపం. తన బిడ్డకు కష్టము కలిగినపుడు ఓర్పుకొనలేక సముద్రాలు పొంగుతున్నాయి. మేఘాలు నీటితోపాటు పిడుగులను వర్షిస్తున్నాయి. తన మనుమరాలి కష్టము చూచి వాయువు, అగ్ని కలసి విజృంభిస్తున్నాయి.

ఇది అంతా కల్పనా, ఊహా కాదు. ఆ తల్లి వలననే గదా మనమంతా జీవిస్తున్నాము.

తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ చెడ్డవారు కాదు, కొందరయినా మంచివారు ఉంటారని తనను ఆదరిస్తారని ప్రతి తల్లి కలలు కంటుంది. అలాగే ఈ పుడమితల్లి కూడ తన కుమారులలో ఏ ఒకరయినా తన శ్రమ గుర్తించి ఆదరిస్తారని ఆశపడుతుంది.

మనం కొందరమయినా ఉదయము లేవగానే ఆ తల్లికి నమస్కరించి ఆదరిస్తే ఆమె సంతోషించి మనలను శుభాలు కలగాలని ఆశీర్వదిస్తుంది. సీమాంతర ఉగ్రవాదుల నుండి మన తల్లిని కాపాడుకోవడం నేటి మనందరి కర్తవ్యం.

www.mohanpublications.com

మోహన్ పబ్లికేషన్స్‌లో లభించు

పుస్తకముల పట్టిక

(Book List)

ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద, మంత్రశాస్త్రాది
అనేక విషయాలు తెలుసుకోండి...

ఫేస్‌బుక్ **మోహన్ పబ్లికేషన్స్** పేజ్ లైక్ చేయండి.

Like us to follow :
MOHAN PUBLICATIONS
Rajamahendravaram



0883 - 246 2565
903 246 2565

మోహన్ పబ్లికేషన్స్

అజంతా హోటల్ ఎదుట, కోటగుమ్మం, రాజమహేంద్రవరం - 533101.

WWW.MOHANPUBLICATIONS.COM

మావద్ద లభించు గ్రంథములు

1. వ్రతకథలు - పూజలు

1.	శ్రీ వినాయక వ్రతం	వెల రూ.10-00
2.	శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం	30-00
3.	శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో)	10-00
4.	సంకష్టహరచతుర్థి శ్రీమహాగణపతి వ్రతం	30-00
5.	వరలక్ష్మీ వ్రతం	10-00
6.	కేదారేశ్వర వ్రతం	10-00
7.	త్రినాధ వ్రతం(కలర్)	10-00
8.	త్రినాధవ్రతం(సాదా)	5-00
9.	క్షీరాబ్ధి వ్రతం	12-00
10.	మంగళ గౌరీవ్రతం	10-00
11.	వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో	25-00
12.	శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో)	25-00
13.	కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో)	25-00
14.	సంతోషీమాతా వ్రతం	25-00
15.	ఏడు శనివారాల వ్రతం	25-00
16.	సత్యనారాయణవ్రతం	25-00
17.	శ్రీ సువర్చలాహనుమద్దీక్ష	30-00
18.	శివదీక్ష	10-00
19.	కాత్యాయనీ వ్రతం	20-00
20.	సౌభాగ్య గౌరీవ్రతం	20-00
21.	తిరుప్పావై (ధనుర్మాసవ్రతం)	36-00
22.	స్త్రీల వ్రతకథలు	36-00
23.	స్త్రీలవ్రతకథలుస్థూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి)	54-00
24.	పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో)	36-00
25.	సర్వదేవతా పూజావిధానం	25-00
26.	ఆరువ్రతాలు	30-00
27.	రాహుకాలంలోదుర్గాదేవీపూజా	10-00

ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును.

28.	తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు	10-00
29.	శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్	36-00
30.	శ్రీచక్ర పూజావిధానం(పెద్దది)	36-00
31.	లక్ష్మీ - గౌరీ నిత్యపూజ	10-00
32.	శ్రీ సరస్వతీ నిత్యపూజ	10-00
33.	శ్రీ దుర్గానిత్యపూజ	10-00
34.	కాలభైరవ నిత్యపూజ	10-00
35.	శివపూజ	10-00
36.	వీరభద్ర పూజ	10-00
37.	ఆంజనేయ నిత్యపూజ	10-00
38.	నాగేంద్ర స్వామి పూజ	10-00
39.	సుబ్రహ్మణ్య నిత్యపూజ	10-00
40.	రామదేవుని కథ	10-00
41.	శివదేవుని కథ	10-00
42.	లక్ష్మీనరసింహపూజ	10-00
43.	వేంకటేశ్వరపూజ	10-00
44.	బ్రహ్మంగారి నిత్యపూజ	10-00
45.	సూర్య నిత్యపూజ	10-00
46.	నవగ్రహ నిత్యపూజ	10-00
47.	రుక్మిణీ కల్యాణం	25-00
48.	ఉమామహేశ్వర వ్రతం	36-00
49.	శ్రీ కామేశ్వరీ వ్రతం	36-00
50.	16 సోమవారముల వ్రతము	25-00
51.	పార్వతీకల్యాణం	25-00
52.	సహస్రకమలవర్తి వ్రతము	25-00
53.	పంచముఖ ఆంజనేయ పూజావిధానము	36-00
54.	అష్టనాగపూజ	36-00
55.	పూజలు ఎందుకుచేయాలి ?	36-00
56.	ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి?	36-00
57.	ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి?	36-00
58.	ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి?	36-00
59.	ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ?	36-00
60.	హనుమద్ వ్రతం	36-00
61.	పంచాయతన పూజ	63-00
62.	28 వ్రతములు	120-00

63.	కలశపూజలు (9ఒకేసారి)	150-00
64.	కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో)	....
65.	హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో)	....
66.	గోమాత	40-00

2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు

1.	శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం	45-00
2.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (హిందీ) ,,	50-00
3.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) ,,	50-00
4.	స్థూలాక్షరిలలితావిష్ణుసహస్రనామస్తోత్రములు(పత్రికసైజ్)	99-00
5.	లలితావిష్ణు (కేస్ బైండ్) 1/8 డెమ్మి	63-00
6.	స్థూలాక్షరీ లలితావిష్ణు (క్రౌన్‌సైజు)కేస్‌బైండ్	108-00
7.	సర్వదేవతా స్తోత్రమంజరి	120-00
8.	సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63)	24-00
9.	విష్ణుసహస్రనామస్తోత్రమ్ (క్రౌన్)	25-00
10.	లలితా సహస్రనామ స్తోత్రమ్ (క్రౌన్)	36-00
11.	లలితా సహస్రనామములు	24-00
12.	లక్ష్మీ సహస్రనామములు	24-00
13.	దుర్గా సహస్రనామములు	24-00
14.	ఆంజనేయ సహస్రనామములు	24-00
15.	శివ సహస్రనామములు	24-00
16.	విష్ణు సహస్రనామములు	24-00
17.	గణపతి సహస్రనామములు	24-00
18.	సుబ్రహ్మణ్య సహస్రనామములు	24-00
19.	గాయత్రి సహస్రనామములు	24-00
20.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రాలు	24-00
21.	శ్రీరామా సహస్రనామములు	24-00
22.	సరస్వతి సహస్రనామములు	24-00
23.	సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం	24-00
24.	శ్రీవేంకటేశ్వరసహస్రనామములు	24-00
25.	మణిద్వీపవర్ణన (పెద్దది)	24-00
26.	సంధ్యావందనం	24-00
27.	మంత్రపుష్పమ్	....
28.	త్రిభాషా హనుమాన్‌చాలీసా	15-00
29.	హనుమాన్ చాలీసా	10-00

30.	మణిద్వీపవర్ణన (పాకెట్)	10-00
31.	ఆరు చాలీసాలు	10-00
32.	శివారాధన (శివస్తోత్రాలు)	10-00
33.	వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్)	10-00
34.	ఆరుదండకాలు	5-00
35.	వేంకటేశ్వర గోవిందనామములు	5-00
36.	అష్టలక్ష్మీ స్తోత్రమ్ కనకధారాస్తోత్రమ్	10-00
37.	దేవీఖడ్గమాలాస్తోత్రమ్ (మహిషాసురమర్దనీస్తోత్రంతో)	10-00
38.	సుందరకాండ (పాకెట్)	10-00
39.	భగవద్గీత మూలం	27-00
40.	రామరక్షాస్తోత్రమ్	15-00
41.	స్తోత్ర రత్నావళి	36-00
42.	పురాణపండ లలితా-విష్ణు సహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
43.	పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
44.	పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్	10-00
45.	పురాణపండ ఆదిత్య హృదయం	10-00
46.	మంత్రపుష్పం (మినీ)	10-00
47.	శివానందలహరి-సౌందర్యలహరి	36-00
48.	కుజదోషం	10-00
49.	కాలసర్ప దోషం	10-00
50.	మీ అప్పులు తీరాలా?	10-00
51.	దృష్టిదోషాలు నివారణ	10-00
52.	పంచసూక్తములు	10-00
53.	సంధ్యావందనం	10-00
54.	రుద్రనమకమ్-చమకమ్	10-00
55.	గాయత్రీమంత్రాలు	10-00
56.	హయగ్రీవ స్తోత్రమాల	10-00
57.	దక్షిణామూర్తి స్తోత్రమాల	10-00
58.	ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో	10-00
59.	శ్రీసూక్తం పురుష సూక్తం	10-00
60.	నవగ్రహస్తోత్రమాల	36-00
61.	మహాన్యాసమ్	36-00
62.	సుందరకాండ గానామృతం	36-00
63.	గోమాతపూజావిధానము	10-00
64.	ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల	108-00

65.	ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్ పారాయణచేయాలి	108-00
66.	ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల	108-00
67.	శ్రీ కాలభైరవ రక్షా కవచమ్	63-00
68.	అర్చన	40-00
69.	నిత్యదేవతార్చన	40-00
70.	సర్వదేవతా స్తోత్ర నిధి	99-00
71.	శ్రీచక్ర నవవరణార్చన	63-00
72.	చండీ సప్తశతి పారాయణ క్రమం	99-00
73.	శ్రీదేవి స్తోత్ర రత్నావళి 32 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో	99-00
74.	వనదుర్గా మంత్రానుష్ఠాన క్రమమ్	63-00
75.	శ్రీ కాలభైరవ వ్రతము	63-00

3. శ్రీ సాయి దత్త గ్రంథములు

1.	శ్రీ సాయిబాబా సచ్ఛరిత్ర	120-00
2.	సంపూర్ణ శ్రీ గురు చరిత్ర	120-00
3.	శ్రీ సాయిఆరాధన-షిర్డివైభవం	120-00
4.	శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్)	63-00
5.	శ్రీ గురుచరిత్ర (క్రౌన్)	63-00
6.	నవనాధ చరిత్ర	99-00
7.	శ్రీసాయిచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
8.	శ్రీగురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
9.	సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో	30-00
10.	అనఘాదేవీ వ్రతం	30-00
11.	భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు	30-00
12.	శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో)	25-00
13.	శ్రీ సాయిభజనమాల	20-00
14.	శ్రీ సాయి భజన్స్	20-00
15.	శ్రీ సాయిభక్తి గీతాలు	20-00
16.	శిరిడిహారతులు (భావంతో)	20-00
17.	"శ్రీసాయి"కోటి	27-00
18.	"శ్రీసాయిరామ్"కోటి	20-00
19.	శ్రీ సాయినాథ స్తోత్రమంజరి	10-00
20.	శ్రీ సాయివేయినామాలు	8-00
21.	శ్రీ సాయి హారతులు (పాకెట్)	15-00
22.	శ్రీ సాయి స్తవనమంజరి	10-00
23.	హిందీ శ్రీ సాయి హారతులు	15-00

24.	శని సింగణాపూర్ క్షేత్రమాహాత్మ్యం	63-00
25.	ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు	15-00
26.	షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం	99-00
27.	సాయిసత్యవ్రతం	30-00
28.	సాయి అనుగ్రహమ్	120-00
29.	నవగురువారాల వ్రతకల్పము	15-00
30.	శ్రీదత్తలీలామృతము	99-00
31.	హృదయంలో సాయి	15-00
32.	శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీసచ్చరిత్ర)	120-00
33.	గజాననమహరాజ్ చరిత్ర	99-00

4. జ్యోతిషాలు

1.	'కాలచక్రం' గంటలపంచాంగం (గార్గేయ)	72-00
2.	గ్రహభూమి పంచాంగము (గార్గేయ)	108.00
3.	ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాస్త్రి)	63.00
4.	ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి)	50.00
5.	ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి	12.00
6.	కాలచక్రంజ్యోతిషక్యాలండర్	25.00
7.	గ్రహబలం క్యాలండర్ (శ్రీనివాసగార్గేయ-భక్తిటివి)	25.00
8.	శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్	25.00
9.	సాదా క్యాలండర్	5.00
10.	పాకెట్ క్యాలండర్	15.00
11.	తాజకనీలకంఠీయమ్	100-00
12.	కేరళ జ్యోతిష రహస్యాలు	180-00
13.	జ్యోతిష బ్రహ్మ రహస్యాలు	180-00
14.	మానసాగరి జాతకపద్ధతి	180-00
15.	వరాహమిహిర జాతకపద్ధతి	180-00
16.	వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు	99-00
17.	సింపుల్ రెమిడీస్	180-00
18.	శంభు హోరప్రకాశిక	250-00
19.	పూర్వ పరాశరి	100-00
20.	పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం	200-00
21.	ప్రశ్న సింధు	99-00
22.	నక్షత్ర విశేష ఫలితాలు	63-00
23.	సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా?	180-00
24.	దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా?	180-00

25.	ఆయుర్దాయ నిర్ణయం	63-00
26.	జాతక గణిత ప్రవేశిక	63-00
27.	జ్యోతిషమర్మబోధిని	63-00
28.	జ్యోతిష ప్రశ్నోత్తరమాల	63-00
29.	ముహూర్తం నిర్ణయించడంఎలా?	63-00
30.	జాతక మకరందం	63-00
31.	జ్యోతిష సరస్వతి	63-00
32.	మీజననకాల విశేషాలు	63-00
33.	ముహూర్త విజ్ఞాన భాస్కరం	63-00
34.	జ్యోతిష స్వయంబోధిని	63-00
35.	శుభముహూర్త శిరోమణి	63-00
36.	నక్షత్ర ఫలమంజరి	36-00
37.	పంచాంగం చూసే విధానం	36-00
38.	సర్వార్థ జ్యోతిషం	36-00
39.	ప్రాథమిక జ్యోతిషం	36-00
40.	నవరత్నములు శుభయోగములు	36-00
41.	శుభశకునాలు	30-00
42.	హస్తరేఖాఫలితాలు	36-00
43.	సంఖ్యల్లో భవిష్యత్	36-00
44.	ముహూర్త దీపిక	99-00
45.	పుట్టుమచ్చలు ఫలితాలు	30-00
46.	కలలు ఫలితాలు	30-00
47.	జాతక చక్రం వేయడం ఎలా?	36-00
48.	మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు	250-00
49.	జ్యోతిషశాస్త్ర చిట్కాలు	120-00
50.	గుప్తా శతాబ్ధి పంచాంగం (1940-2050)	999-00
51.	ప్రశ్నచండేశ్వరమ్	63-00
52.	ద్వాదశభావ ఫలచంద్రిక	250-00
53.	జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు)	120-00
54.	అంగసాముద్రికం	36-00
55.	హస్త సాముద్రికం	63-00
56.	లాల్ కితాబ్	99-00
57.	శకునశాస్త్రం	63-00
58.	ఆధునికప్రశ్నశాస్త్రం	120-00
59.	పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం	180-00

60. అష్టకవర్గు (కొండపల్లి)	63-00
61. బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ)	250-00
62. లగ్నరత్నాకరం	63-00
63. షట్పంచాశిక	120-00
64. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి	270-00
65. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి	180-00
66. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం	180-00
67. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు	270-00
68. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి	250-00
69. మీ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి)	270-00
70. కె.పి.జ్యోతిషం (పరిచయం)	63-00
71. ముహూర్తచింతామణి	99-00
72. సూర్యచంద్ర గ్రహణములు	63-00
73. ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప)	180-00
74. అదృష్టరెమెడీస్	144-00
75. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక	63-00
76. జ్యోతిష రెమిడీస్	300-00
77. జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
78. జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
79. నాడీజ్యోతిషం	63-00
80. నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
81. లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
82. గౌతమసంహిత	63-00
83. హోరరత్నమాల	63-00
84. జాతకఫల మణిమంజరి	200-00
85. పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25)	560-00
86. దశాభుక్తిఫల నిర్ణయం	250-00
87. వింత జోష్యములు	63-00
88. షోడశవర్గులు	200-00
89. రవిగ్రహ సమస్త ప్రభావములు	99-00
90. చంద్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00
91. కుజ గ్రహ సమస్త ప్రభావములు	99-00
92. బుధ గ్రహ సమస్త ప్రభావములు	99-00
93. గురు గ్రహ సమస్త ప్రభావములు	99-00
94. శుక్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00

95.	శని గ్రహ సమస్త ప్రభావములు	99-00
96.	రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు	99-00
97.	ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు	99-00
98.	ముహూర్తమార్తాండం	63-00
99.	లఘుజాతకం	63-00
100.	జాతకాలంకారము	63-00
101.	మేషలగ్న ఫలితములు	99-00
102.	వృషభ లగ్న ఫలితములు	99-00
103.	మిధున లగ్న ఫలితములు	99-00
104.	కర్కాటక లగ్న ఫలితములు	99-00
105.	సింహలగ్న ఫలితములు	99-00
106.	కన్యలగ్న ఫలితములు	99-00
107.	తుల లగ్న ఫలితములు	99-00
108.	వృశ్చిక లగ్న ఫలితములు	99-00
109.	ధనుస్సు లగ్న ఫలితములు	99-00
110.	మకర లగ్న ఫలితములు	99-00
111.	కుంభ లగ్న ఫలితములు	99-00
112.	మీన లగ్న ఫలితములు	99-00
113.	నారద సంహిత	200-00
114.	పంచాంగపీటికలేఖకాగణితం	250-00
115.	తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప)	99-00
116.	సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా)	200-00
117.	రాహు కేతువుల యోగము	99-00
118.	ఛాయాగ్రహములు	99-00
119.	జ్యోతిషవిజ్ఞాన దీపిక	63-00

బి.వి.రామన్ గారి గ్రంథములు

120.	జ్యోతిష విద్యారంభం	50-00
121	గ్రహభావ బలములు	50-00
122.	కాలచక్రదశ	50-00
123.	అనుభవ ప్రశ్నాజ్యోతిషం	50-00
124.	జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు	50-00
125.	పురోగామి జాతకం	50-00
126.	భావార్థరత్నాకరం	75-00
127.	భారతీయజ్యోతిష సర్వస్వం	75-00
128.	అష్టకవర్గ పద్ధతిః	75-00

129.	జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు	75-00
130.	ప్రశ్నతంత్ర	75-00
131.	ముహూర్తం	75-00
132.	విశిష్ట జాతకములు	125-00
133.	భారతీయఫలితజ్యోతిషం	125-00
134.	300 ముఖ్యమైన యోగములు	125-00
135.	జాతకంపరిశీలించడంఎలా ?	300-00

రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు

136.	బృహత్పరాశరహోరాశాస్త్రము-1	200-00
137.	బృహత్పరాశరహోరాశాస్త్రము-2	200-00
138.	బృహత్పరాశరహోరాశాస్త్రము-3	200-00
139.	బృహత్పరాశరహోరాశాస్త్రము-4	200-00
140.	భావార్థరత్నాకరము	100-00
141.	ముహూర్త చింతామణి	100-00
142.	ముహుర్త చింతామణి-పార్టు2	200-00
143.	స్వప్న శాస్త్రము	36-00
144.	శతయోగమంజరి	50-00
145.	వ్రతనిర్ణయకల్పవల్లి	250-00
146.	దైవజ్ఞవల్లభం	75-00
147.	వసంతరాజశకునమ్ (బృహత్శకునశాస్త్రం)	250-00
148.	వాస్తుశాస్త్రవివేకము-1	100-00
149.	వాస్తుశాస్త్రవివేకము-2	200-00
150.	వాస్తుశాస్త్రవివేకము-3	100-00
151.	వాస్తుశాస్త్రవివేకము-4	200-00
152.	అనుభవసులభవాస్తు - 1	50-00
153.	అనుభవసులభవాస్తు - 2	100-00
154.	పంచాంగ వివేకము	99-00
155.	వశిష్ఠ సంహిత	360-00
156.	పంచపక్షి శాస్త్రం (కేస్బైండ్)	200-00

5. వాస్తులు

1.	40 రోజుల్లో "వాస్తువిద్య" నేర్చుకొనండి	180-00
2.	వాస్తుశాస్త్ర రహస్యములు	200-00
3.	వాస్తునుబట్టి మీ ఇల్లు	63-00
4.	మీరూ మీ వాస్తు	63-00

5.	గృహవాస్తు చిట్కాలు	63-00
6.	వాస్తు పూజ	63-00
7.	వాస్తు సూత్రములు	63-00
8.	వాస్తుశాస్త్ర రహస్యాలు	63-00
9.	గృహవాస్తు వర్గులు	99-00
10.	విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు	63-00
11.	విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు	99-00
12.	విశ్వకర్మ వాస్తు శాస్త్రం(చిత్రాలగురుమూర్తిగుప్తా)	180-00
13.	ఆధునిక గృహవాస్తు	99-00
14.	శుభవాస్తు	270-00
15.	వాస్తుయంత్ర రత్నావళి	120-00
16.	వాస్తుశాస్త్రం	120-00
17.	హౌస్ ప్లాన్స్	63-00
18.	గృహనిర్మాణ వాస్తు	63-00
19.	వాస్తు రెమెడీస్	63-00
20.	గృహవాస్తు దర్పణం	63-00
21.	జ్యోతిష-గృహవాస్తుచంద్రిక	200-00
22.	వాస్తురత్నాకరం (కొండపల్లి)	63-00
23.	వాస్తుశిరోమణి ,,	120-00
24.	వాస్తుసంగ్రహమ్ ,,	63-00
25.	పంచవాస్తు పారిజాతం ,,	120-00
26.	వాస్తుడిండిమమ్ ,,	63-00
27.	వాస్తుదుందిభి ,,	120-00
28.	విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్)	250-00
29.	కృష్ణవాస్తుశాస్త్రము	63-00
30.	జలవాస్తు,శల్యవాస్తు (దంతూరిపండరీనాథ్)	99-00
31.	మయవాస్తు (గోరసవీరభద్రాచార్య)	120-00
32.	వాస్తు జ్యోతి	63-00
33.	మన ఇల్లు-మనవాస్తు	99-00
34.	వాస్తవ వాస్తుపూజావిధానము	108-00
35.	వాస్తు దర్పణం	120-00

6. మంత్రశాస్త్రాలు

1.	మంత్రసాధన	63-00
2.	తంత్రజాలం	63-00
3.	మంత్రశక్తి	63-00

4.	దత్తాత్రేయ తంత్రవిద్య	63-00
5.	దత్తాత్రేయ మూలికాతంత్రమ్	63-00
6.	తాంత్రిక పంచాంగం	63-00
7.	యక్షిణీ తంత్రం	63-00
8.	మంత్రానుష్ఠాన చంద్రిక	63-00
9.	సర్వదేవతా మంత్రకవచములు	63-00
10.	మంత్రాక్షరాలరహస్యం (బీజాక్షరనిఘంటువు)	63-00
11.	సర్వదేవతా మంత్రరత్నావళి	63-00
12.	సదాచార దీపిక	63-00
13.	యోగినీ-వామకేశ్వరతంత్రం	63-00
14.	ప్రపంచసారతంత్రం	63-00
15.	బదనిక తంత్రమ్	63-00
16.	ఉచ్ఛిష్ట గణపతి తంత్రమ్	63-00
17.	గుప్త సాధన తంత్రం	63-00
18.	గంధర్వ తంత్రమ్	63-00
19.	సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి)	63-00
20.	యంత్ర మంత్ర తంత్ర	63-00
21.	పాశుపత తంత్రం	99-00
22.	పంచదశ మహాఖడ్గ తంత్రం	99-00
23.	రుద్రాష్టాధ్యాయః	99-00
24.	మంత్రసిద్ధి	120-00
25.	పరశురామతంత్రమ్	108-00
26.	శ్రీలలితావిలోమ పంచదశీ	108-00
27.	శ్రీ గురు తంత్రం	108-00
28.	గాయత్రీ తంత్రమ్	108-00
29.	మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు	150-00
30.	శ్రీ దుర్గ తంత్రమ్	200-00
31.	మహామృత్యుంజయఅమృతపాశుపతమ్	200-00
32.	సర్ప (నాగ)తంత్రం	250-00
33.	హవన తంత్రం	250-00
34.	షోడశనిత్యతంత్రం	250-00
35.	శాక్తేయతంత్రం	250-00
36.	రుద్రయామళతంత్రం	250-00
37.	లక్ష్మీప్రత్యంగిరా తంత్రమ్	250-00
38.	హిరణ్యశూలినీ తంత్రమ్	250-00

39.	మాయాప్రత్యంగిరా తంత్రమ్	250-00
40.	శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్	250-00
41.	స్వర్ణాకర్షణభైరవతంత్రం	250-00
42.	కాశీవిశాలాక్షి తంత్రం	250-00
43.	శాంతితంత్రమ్	250-00
44.	యంత్రసిద్ధి	360-00
45.	శ్రీ లక్ష్మీతంత్రమ్	360-00
46.	మంత్రమహోదధి (స్త్రీదేవతాఃకల్పమ్)	360-00
47.	మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్)	360-00
48.	మంత్రశాస్త్రం (గ్రంథము)	360-00
49.	ప్రత్యంగిరాకృత్యాతంత్రం	360-00
50.	కామధేనువు తంత్రం	360-00
51.	శూలినీదుర్గాతంత్రం	360-00
52.	శ్రీవిద్య రహస్యం	290-00
53.	కులార్ణవ తంత్రమ్	150-00
54.	ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్)	390-00
55.	సిద్ధమూలిక రహస్యం (మంత్ర,యంత్రసహితం)	63-00

7. గ్రంథాలు - ఆరాధనలు

1.	భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం	54-00
2.	భగవద్గీత (వచనం)	99-00
3.	భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్	72-00
2.	గణేశ ఆరాధన 1	99-00
3.	గణేశోపాసన 2	99-00
4.	నవగ్రహవైభవం	99-00
5.	నవగ్రహ రెమెడీస్	99-00
6.	నవగ్రహ వేదం	99-00
7.	శనిగ్రహారాధన	99-00
8.	ఆదిత్యారాధన	99-00
9.	సుబ్రహ్మణ్యారాధన	99-00
10.	శ్రీ శివ ఆరాధన	99-00
11.	లక్ష్మీ ఆరాధన	99-00
12.	హనుమదారాధన	99-00
13.	లలితారాధన	99-00
14.	శ్రీ చక్రారాధన	99-00
15.	గాయత్రీ ఆరాధన	99-00

16.	వీరభద్రారాధన	99-00
17.	కుజగ్రహారాధన	99-00
18.	భైరవారాధన	99-00
19.	దైవారాధన	99-00
20.	గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్పర్యసహిత)	99-00
21.	శ్రీవేంకటేశ్వరాధన	99-00
22.	హయగ్రీవారాధన	99-00
23.	లక్ష్మీనరసింహారాధన	99-00
24.	శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం	99-00
25.	దేవీ లీలామృతం	99-00
26.	పురాణపండ సుందరకాండ వచనం	99-00
27.	పురాణపండ రామాయణం	99-00
28.	పురాణపండ భారతం	99-00
29.	పురాణపండ భాగవతం	99-00
30.	(సూరి) వాల్మీకి రామాయణం	99-00
31.	కాలసర్ప యోగం	99-00
32.	నిత్య జీవితములో రుద్రాక్షలు	99-00
33.	నిత్య జీవితములో నవరత్నాలు	99-00
34.	వేదసూక్తములు	99-00
35.	వేమన పద్యసారామృతం	99-00
36.	పండగలు పర్వదినాలు	99-00
37.	సూక్తిరత్నాలు	99-00
38.	హనుమచ్చరిత్ర	99-00
39.	నవగ్రహ దర్శనమ్	99-00
40.	నిత్యజీవితంలో నవగ్రహాలు	99-00
41.	సాలగ్రామములు	99-00
42.	గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ	99-00
43.	శనిగ్రహరెమిడీస్	99-00
44.	జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని	99-00
45.	వివాహజ్యోతిషమంజరి-మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్ (సాయిగణపతిరెడ్డి)	99-00
46.	మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్) ,,	99-00
47.	మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్ ,,	99-00
48.	న్యూమరాలజీ రెమిడీస్	99-00
49.	మూకపంచశతీ	99-00
50.	శ్రీరామకర్ణామృతం	99-00

51.	రహస్యకుక్కుటశాస్త్రం	300-00
52.	ఉపాసన విధానం	99-00
53.	పంచమవేదం మహాభారతం	99-00
54.	దేవుళ్ళు డాట్ కామ్	99-00
55.	గణపతిభాష్యం	99-00
56.	యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి	99-00
57.	నవయోగులు	99-00
58.	ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు	99-00
59.	సకలదేవతాఅష్టోత్తరాలు(పెద్దది)-(180అష్టోత్తరశతనామావళులతో)	99-00
60.	సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్)	216-00
61.	సకలదేవతా సహస్రనామములు	99-00
62.	ఆధ్యాత్మిక సూక్తి నిధి	99-00
63.	బ్రాహ్మణులు గోత్రాలు,ప్రవరలు	99-00
64.	సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు	99-00
65.	శ్రీ లక్ష్మీసన్నిధి	99-00
66.	శ్రీలక్ష్మీగణపతి హోమకల్పం	99-00
67.	మార్షల్‌ఆర్ట్స్ (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి)	99-00
68.	మ్యాజిక్‌గైడ్	99-00
69.	చదరంగం	99-00
70.	పంచముఖ హనుమత్ వైభవం	63-00
71.	గరుడపురాణం	40-00
72.	మాఘపురాణం	36-00
73.	శివపురాణం	36-00
74.	వైశాఖపురాణం	36-00
75.	కార్తీక పురాణం	36-00
76.	కార్తీక పురాణం (చిన్నది)	25-00
77.	సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ	63-00
78.	పెద్దబాలశిక్ష	50-00
79.	గాయత్రీ మహిమ	36-00
80.	వృక్షదేవతలు	63-00
81.	యాజుష స్మార్త సంస్కార చంద్రిక	200-00
82.	సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్	150-00
83.	చతుర్వేదములు	120-00
84.	నవగ్రహారాధన	120-00
85.	తాళపత్ర సమాహార గోపురం	120-00
86.	మనుధర్మ శాస్త్రం (వచనంలో...) (కేస్‌బైండు)	250-00

87.	మానవధర్మములు		120-00
88.	వేదమంత్ర సంహిత		120-00
89.	సహస్రలింగార్చన		120-00
90.	శ్రీ శివగీత		120-00
91.	ద్వాదశఉపనిషత్తులు		120-00
92.	పురాణపండవారి సౌందర్యలహరి	(కేస్‌బైండ్)	250-00
	(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో)	సాదా	120-00
93.	బృహత్ శివ స్తోత్ర రత్నాకరము		200-00
94.	బృహత్ దేవీ స్తోత్రరత్నాకరము		200-00
95.	బృహత్ విష్ణు స్తోత్రరత్నాకరము		200-00
96.	కేదారనాథ్ బదరీనాథ్ యాత్రాగైడు		63-00
97.	దక్షిణావృత శంఖములు		63-00
98.	108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శిని		36-00
99.	ధర్మసింధువు(కేస్‌బైండింగ్)		270-00
100.	భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని		99-00
101.	చిలుకూరి బాలాజీచరిత్ర		36-00
102.	భగవత్‌స్తుతి		63-00
103.	సూర్యోపాసన		36-00
104.	కాశీఖండం		250-00
105.	దేవీభాగవతం		360-00
106.	శ్రీ ఆంజనేయం		216-00
107.	ధర్మసందేహాలు		216-00
108.	ఆధ్యాత్మిక దైవిక వస్తువులు		250-00
109.	రామాయణం		600-00
110.	పోతన భాగవతం		900-00
111.	శివమంత్రములు		63-00

8. వైద్య గ్రంథాలు

1.	ఆహారం ఆరోగ్యం	36-00
2.	మూలికావైద్య చిట్కాలు	36-00
3.	ఆయుర్వేద వైద్య చిట్కాలు	30-00
4.	గృహవైద్య రహస్యాలు	36-00
5.	గృహవైద్యసారం	36-00
6.	హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స)	63-00
7.	ప్రకృతివైద్యం	36-00
8.	ఆహారం-వైద్యం	99-00

9.	సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం	99-00
10.	ఆయుర్వేదమ్	36-00
11.	ఆయుర్వేద మూలికావైద్యదీపిక	99-00
12.	దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు)	99-00
13.	ఏకమూలికావైద్యం	99-00
14.	అష్టాంగ హృదయం (4భాగాలు)	1200-00
15.	రహస్యసిద్ధయోగవైద్యసారమ్	99-00
16.	ప్రాథమిక హోమియోవైద్యం	99-00
17.	ఒబెసిటి	99-00
18.	హెల్త్‌గైడ్	99-00
19.	ఆయుర్వేదం-జీవనవేదం	99-00
20.	ఫుడ్‌థెరపి	63-00
21.	న్యాచురల్‌థెరపి	99-00
22.	సంపూర్ణఆరోగ్యానికి 20ని॥	63-00
23.	కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే...	99-00
24.	యోగామంత్ర	63-00
25.	యోగా మండే టు సండే	63-00
26.	హెర్బల్ మెడిసిన్-హెల్త్‌టుడే	99-00
27.	హెల్త్‌ఫైల్	108-00
28.	వస్తుగుణపాఠం	250-00
29.	రసాయన వాజీకరణ తంత్రం	150-00
30.	వస్తుగుణ మకరందం	400-00
31.	నాటువైద్యం -(కేస్‌బైండ్)	360-00
32.	నాటువైద్యం (చిన్నది)	99-00
33.	ప్రాణాయామము-యోగ	63-00

9. అయ్యప్ప - భవానీ రకాలు

1.	శ్రీ అయ్యప్ప లీలామృతం	30-00
2.	శ్రీ అయ్యప్ప భజనపాటలు	63-00
3.	శ్రీ అయ్యప్ప పూజాకల్పం	20-00
4.	శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు	20-00
5.	హారతిగైకొనుమా	40-00
6.	శ్రీ అయ్యప్ప దీక్ష F	10-00
7.	శ్రీ అయ్యప్ప భజనమాల F	10-00
8.	శ్రీ అయ్యప్ప నిత్యపూజ P	10-00

9.	శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి P	10-00
10.	భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం)	36-00
11.	దేవీలీలామృతం	99-00
12.	శ్రీ దేవీ పూజాకల్పం	20-00
13.	దేవీ భక్తిగీతాలు	20-00
14.	భవానీదీక్ష P	10-00
15.	దేవీ భక్తిమాల F	10-00
16.	శ్రీ అయ్యప్ప భజనావళి	120-00
17.	అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో)	24-00

10. భజనలు - కీర్తనలు

1.	అన్నమయ్య కీర్తనలు	20-00
2.	శ్రీరామదాసు కీర్తనలు	20-00
3.	సర్వదేవతా మంగళహారతులు	20-00
4.	వసుంధర మంగళ హారతులు	25-00
5.	సౌభాగ్య దేవతా మంగళహారతులు	36-00
6.	సర్వదేవతా భజనలు	36-00
7.	చిట్టి పొట్టి పాటలు	10-00
8.	జాతీయ గీతాలు	10-00
9.	దేశభక్తి గీతాలు	36-00
10.	పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు	36-00
11.	గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు	36-00
12.	అన్నమయ్య సంకీర్తనలు	99-00
13.	పెళ్ళిపాటలు-స్త్రీలపాటలు	36-00
14.	భక్తానంద భజనకీర్తనలు(ఓల్డ్‌సినీస్టైల్)	36-00
15.	సర్వదేవతాభక్తిమణిమాల	36-00
16.	బతుకమ్మ ఉయ్యాల పాటలు	36-00
17.	అన్నమయ్య సంకీర్తనానిధి(1000కీర్తనలు)	270-00

11. హిట్స్ సాంగ్స్

1.	ఘంటసాల భక్తిగీతాలు-భగవద్గీత	36-00
2.	ఎస్.పి.బాలు భక్తిగీతాలు	36-00
3.	ఘంటసాల సుమధురగీతాలు	99-00
4.	పి. సుశీల సుమధురగీతాలు	99-00

5.	ఎస్.పి. బాలు సుమధురగీతాలు	99-00
6.	ఎస్.జానకి సుమధురగీతాలు	99-00
7.	వేటూరి సుందరరామమూర్తిహిట్స్	99-00
8.	సర్వదేవతా సినీభక్తిగీతాలు	99-00

12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు

1.	శ్రీకాంతామణి వంటలు (వెజ్)	63-00
2.	శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్)	63-00
3.	శాకాహార వంటలు	30-00
4.	మాంసాహారవంటలు	30-00
5.	చిట్టిచిట్కాలు	30-00
6.	అందానికి చిట్కాలు	30-00
7.	పిల్లల పేర్లు (పెద్దది)	30-00
8.	పిల్లల పేర్లు (చిన్నది)	10-00
9.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ శాలీబోర్డర్స్	36-00
10.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్	36-00
11.	చిన్నారులకు చిరుతిళ్ళు	30-00
12.	పసందైన ఫాస్ట్‌ఫుడ్ వంటలు	30-00
13.	పలావ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, వెరైటీరైస్‌లు	30-00
14.	వేపుళ్ళు-ఇగుర్లు	30-00
15.	బ్రేక్‌ఫాస్ట్ వంటలు	30-00
16.	పండుగలలో చేసుకొనే పిండివంటలు	30-00
17.	మైక్రోవేవెన్ వంటలు	99-00
18.	సర్వదేవతాభక్తిమాల	36-00
19.	పిల్లలపేర్లు (బాబు)	36-00
20.	పిల్లలపేర్లు (పాప)	36-00
21.	మోడ్రన్ మెహంది (గోరింటాకు డిజైన్స్)	36-00
22.	మోడ్రన్ పిల్లలపేర్లు	99-00
23.	నోరూరించే నాన్‌వెజ్‌వంటలు	99-00
24.	మోడ్రన్ టైలరింగ్ (లేడీస్ & జంట్స్)	99-00

వివిధ రకాలు

ఎందరోమహానుభావులు	270-00
యోగాసనాలు	36-00
సూర్యనమస్కారములు	36-00
పొడుపు కథలు (చిన్నవి)	10-00

హిందీ-తెలుగు-స్వబోధిని	20-00
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని	20-00
జనరల్ నాలెడ్జ్	20-00
నూరు ఎక్కాలు	10-00
1-100 టేబుల్ బుక్	10-00
1-100 టేబుల్‌బుక్ (క్రౌన్‌సైజు)	4-50
శ్రీరామకోటి	27-00
శ్రీశివకోటి	27-00
మేజిక్	30-00
అంకెలతో గారడీ	30-00
హృదయస్పందన (కవితలు)	30-00
వాత్స్యయన కామసూత్రాలు	36-00
ఎ.పి.టూరిస్ట్ గైడు	36-00
ఇంద్రజాల రహస్యాలు	30-00
మహేంద్రజాల రహస్యాలు	30-00
శరీరభాష (బాడీ లాంగ్వేజ్)	99-00
క్రియాయోగం	36-00
ఆనందంగా జీవిద్దాం	99-00
హరిశ్చంద్ర నాటకం	50-00
వాత్సాయనకామసూత్రాలు	99-00
పంచసాయకం	99-00
రతిరహస్యాలు	99-00
అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
గాయత్రీవిజ్ఞాన్	99-00
చింతామణి (నాటకం)	50-00
బాలనాగమ్మ	50-00
కాళహస్తి స్త్రీల వ్రతకథలు	36-00
కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి)	50-00
కాళహస్తి గోవింద నామాల భగవద్గీత	36-00
కాళహస్తి గృహవాస్తు చింతామణి	99-00
కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు)	63-00
రామరాయవాస్తుశాస్త్రం(ముద్రగడరామారావు)	90-00
ఎం.ఎస్.ఆర్.హనుమాన్‌చాలీసా	10-00
ఎం.ఎస్.ఆర్.సుందరకాండ	80-00
బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల)	125-00
శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం	40-00

కాశీరామేశ్వర మజిలీ కథలు		63-00
శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం)		600-00
ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు		595-00
ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు		
విశ్వకర్మ ప్రకాశము		80-00
ప్రాచీనవాస్తుశాస్త్రాలు-ఆధునికవాస్తుపరిశీలన	,,	250-00
నారద సంహిత	,,	150-00
వాస్తురాజవల్లభము-మూలానువాదము	,,	60-00
మయమతము - వచనము	,,	80-00
బృహత్సంహిత - వచనము	,,	160-00
వాస్తువిజ్ఞానజ్యోతి		......
పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య)		....
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు	,,	....
వాస్తు విజ్ఞాన చంద్రిక	,,	....
మహాదశా పారిజాతం	,,	....
వాస్తు నారాయణీయం	,,	120-00
యోగావళీఖండం	,,	120-00
ముహూర్తసింధువు		150-00
సర్వార్థచంద్రిక (4భాగాలు)		1208-00
మీరే న్యూమరాలజిస్ట్ (దావూద్)		370-00
నిర్ణయసింధు (2భాగాలు)		590-00
సాయి...	,,	45-00
శ్రీ దుర్గానందలహరి	,,	200-00
ఆరతిసాయిబాబా	,,	11-00
ప్రతిష్ఠకల్పః(సాగి నరసింహమూర్తి)		500-00
తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర		100-00

సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి
ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి.

శ్రీరామ మంత్రానుష్ఠానము	300-00
శ్రీరామనవరాత్రోత్సవకల్పః	300-00
సీతారామ కథా సుధ అయోధ్యకాండ	200-00
సీతారామ కథా సుధ బాలకాండ	150-00
అరణ్యకాండ	100-00
శ్రాద్ధము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు	200-00
స్మార్త కాపర్ది కారికలు	200-00
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి	200-00
విషవైద్య చింతామణి	200-00

హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః	300-00
సర్వమూలికా గుణరత్నాకరం	300-00
ఆపస్థంబీయ ధర్మసూత్రాలు	300-00
సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం	200-00
గణకరంజని	200-00
సంతాన దీపిక	200-00
తిథినిర్ణయ కాణ్డః	250-00
ముహూర్త దర్పణం	200-00
జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్ధతి)	250-00
లఘుతాచకము	200-00
శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః	300-00
స్మృతి రత్నాకరము (ధర్మశాస్త్రం)	400-00
జాతకామృతతసారం	300-00
జాతక బోధిని	300-00
సంగీత విద్యాదర్పణం	300-00
సంగీత సర్వార్థసారసంగ్రహం	300-00
ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం)	450-00
జాతకరహస్యం	200-00
రాజమార్తాండం	200-00
ఆయుర్దాయదీపిక	200-00
వైద్యామృతం	200-00
అనుపానమంజరీ	200-00
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః	200-00
చికిత్సరత్నము	200-00
స్వరచింతామణి	200-00
ద్వాదశలోహ భస్మవిధానం	200-00
దైవజ్ఞయశో విభూషణం	200-00
అనుపాన రత్నకరము	200-00
కాలామృతము	250-00
దైవజ్ఞకర్ణామృతము	300-00
రసేంద్ర చింతామణి	300-00
రసరత్న సముచ్చయం	300-00
వస్తుగుణరత్నాకరము	300-00
హోరానుభవదర్పణము	360-00
విశ్వకర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము	250-00
స్త్రీజన కల్పవల్లి	450-00
సంగీత సర్వార్థ సంగ్రహం	300-00
సంగీత సుధాసంగ్రహము	250-00
అర్క ప్రకాశము	200-00
సంగీత మార్తాండము	200-00
సంగీత ప్రథమబోధిని	200-00

వైద్యకల్పతరువు	200-00
రసప్రదీపిక	250-00
గణకానందము	250-00
శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో	200-00
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం	200-00
శ్రీ గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశిక	360-00
సంగీతమార్తాండము	250-00
సారావళి	360-00
భేషజకల్పము	200-00
గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి	360-00
జాతకమణి	200-00
సర్వశకున ప్రకాశిక	200-00
యాజుష ప్రయోగ చంద్రిక	250-00
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ	300-00
వసంతరాజ శకునము	250-00
తొట్టి వైద్యం	450-00
జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం)	300-00
సహస్ర యోగప్రకాశిక	300-00
శ్రీవిద్యారహస్యం	290-00
మహర్షుల చరిత్ర 1,3 300+300	
వేంకట సోమయాజీయం అను ధర్మశాస్త్రకాండము	250-00
శ్రీఆంజనేయం	216-00
రాశితుల్యవత్సర ఫలితం	200-00
నాడి జ్యోతిష విశ్లేషణ	400-00
రహస్యకుక్కుటశస్త్రం	300-00
స్త్రీ ధర్మరత్న బాండాగారము	200-00
శైవోత్సవరత్నాకరం	300-00
యాజుషప్రయోగ చిన్తామణి	300-00
సుస్వర ఋగ్వేద ప్రయోగదర్శిని	300-00
ఆయుర్వేద వైద్య సంగ్రహం	300-00
వశిష్ఠ సంహిత	360-00
హోమియోపతి గృహవైద్యం	200-00
వ్రతచూడామణి	300-00
వైశ్యధర్మప్రకాశిక	300-00
ఆలయ నిత్యార్చన పద్ధతి	200-00
స్మృతిముక్తాఫలం	300-00
ఆపస్థంబయల్లాజీయమ్	300-00
జ్యోతిషశాస్త్రసంగ్రహము	200-00
కర్మవిపాకాఖ్యయం	360-00
ముహుర్త రత్నావళి	250-00
సుదివిలోచనం	300-00
ఉత్తర కాలామృతం	200-00
సర్వవిషయ సర్వస్వసంగ్రహం	200-00

అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు,
పురాణములు,ఆరాధన గ్రంథములు,
సుప్రభాతములు,మహాత్మ్యములు, సహస్రనామములు,
పూజావిధానములు, స్తోత్రాలు, ప్రామాణిక గ్రంథములు,
కథలు, జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్త్రాది ఆధ్యాత్మిక
గ్రంథములకు

మోహన్ పబ్లికేషన్స్

ఆధ్యాత్మిక గ్రంథనిలయం

కోటగుమ్మం, అజంతా హోటల్ ఎదుట,
రాజమహేంద్రవరం.

www.mohanpublications.com

From : ☎ : 0883-246 25 65

MOHAN PUBLICATIONS

Fort Gate, Opp : Ajanta Hotel
Rajahmundry-533 101 (a.p.)

mohan
PUBLICATIONS
ఆధ్యాత్మిక గ్రంథనిలయం

ఉచిత Pdf బుక్స్ కై : - www.granthanidhi.blogspot.in

ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద,
మంత్రశాస్త్రాది అనేక విషయాలు
తెలుసుకోండి... ఫేస్‌బుక్
MOHAN PUBLICATIONS
పేజ్ లైక్ చేయండి.

grantha nidhi
THE TREASURE OF PAGES
FIRSTEVER TELUGU FREE E-BOOKS
DOWNLOADING WEB PORTAL
www.granthanidhi.com

Kinige.com
మా ఇ-బుక్స్ కినిగె ద్వారా కొనుగోలు
చేసుకొన వచ్చును.

dailyhunt
మా ఇ-బుక్స్ డైలీహంట్ ద్వారా
అత్యధిక డిస్కౌంట్ ఆఫర్‌లో లభించును.